
'ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలి. అందుకు అధికారులు నిబద్ధత, పారదర్శకత, కార్యదీక్షతో పనిచేయాలి.'

సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM

పేజీలు: 20+20 వెల: ₹ 5.00

సంపుటి: 10 సంచిక: 138

మంగళవారం 8-8-2017

SIMULTANEOUSLY PRINTED AT HYDERABAD | BANGALORE | CHENNAI | DELHI | MUMBAI | ANANTAPUR | GUNTUR| KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAHMUNDRY | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VIJAYAWADA | VISAKHAPATNAM | WARANGAL



2.49 లక్షల కోట్ల రుణాల రద్దు

ఇదీ.. ఐదేళ్లలో పీఎస్‌యూ బ్యాంకులు చేసిన పని. టాప్‌లో ఎస్‌బీఐ

- 16లో



20 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు

సెప్టెంబర్ 9న తుది నిర్ణయం తీసుకోనున్న మండలి

- 13లో



వీఆర్‌వోల వింత కథ!

టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తున్న ఉన్నతాధికారులు

- పైగా గ్రామంలో ప్రొటోకాల్ ఖర్చంతా వారి నెత్తిమీదే
- అవినీతికి పాల్పడక తప్పని పరిస్థితితో ఆవేదన
- హోదా చిన్నదైనా వీఆర్వోల బాధ్యతలు ఎన్నో..
- 67 రకాల విధులు, సంక్షేమ పథకాల అమలు భారం వారిపైనే
- గ్రామాల్లో కార్యాలయాల్లేవు.. స్టేషనరీ ఖర్చులు, ప్రయాణ భత్యాల్లేవు

- 8లో



'గాంధీ'.. 24X7

గాంధీ ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం

- ఐసీయూలో 65 అత్యాధునిక పడకలు.. వెంటిలేటర్లు
- 24 గంటలూ సేవలు
- ఆపదలో వచ్చే వారి కోసం అత్యవసర సేవల విస్తరణ
- 11వ తేదీ నుంచి అత్యాధునిక సేవలు అందుబాటులోకి..
- ఏర్పాట్లు సమీక్షించిన మంత్రి లక్ష్మారెడ్డి

- 6లో



రాఖీ పండుగను పురస్కరించుకొని సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీకి తమ విద్యార్థుల తరఫున రాఖీ కడుతున్న నల్లగొండ అంధుల పాఠశాల ఉపాధ్యాయురాలు



రాఖీపౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌కు రాఖీ కడుతున్న సోదరీమణి విమల. చిత్రంలో కేసీఆర్ సతీమణి శోభ, మనవడు హిమాంశు

మరో వంద కిలోమీటర్లు మెట్రో దౌడ్!

నగరంలో మెట్రో రైలు రెండో దశపై చిగురిస్తున్న ఆశలు



- జైకా బ్యాంకుకు ప్రతిపాదనలు సమర్పించిన రాష్ట్ర అధికారులు
- త్వరలో నగరాన్ని సందర్శించనున్న 'జైకా'
- ఆ తర్వాతే రుణ సహకారంపై స్పష్టత
- ఏడు రూట్లు.. వంద కిలోమీటర్లలో మెట్రో రెండోదశ నిర్వహణ
- తొలిదశ ప్రారంభంపై మీనమేషాలు

7లో

రెండోదశ ప్రతిపాదిత మార్గాలివే..

100 మొత్తం కిలోమీటర్లు

7 మొత్తం రూట్లు

10,000 అంచనా వ్యయం (రూ. కోట్లలో..)

1. నాగోల్–ఎల్బీనగర్
2. ఎల్బీనగర్–హయత్‌నగర్
3. ఎల్బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
4. మియాపూర్–పటాన్‌చెరు
5. రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
6. తార్నాక–ఈసీఐఎల్
7. జేబీఎస్–మౌలాలి



భూ రికార్డుల ప్రక్షాళన

గ్రామం యూనిట్‌గా త్వరలో విస్తృత స్థాయిలో సర్వే

- సర్వే ఆఫ్ ఇండియా సహా ప్రతిష్టాత్మక సంస్థల సహకారం
- అన్ని భూములపై స్పష్టత.. వివాదాలకు చెక్
- ప్రతి భూమికి కొత్త నంబర్లు.. కొత్త పాస్‌బుక్‌లు
- అధికారులతో 7 గంటలపాటు సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష

సాక్షి, హైదరాబాద్

రాష్ట్రంలోని భూముల రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేయాలని.. ఏ భూమి ఎవరి పేరు మీద ఉన్నదనే విషయం నిగ్గుతేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఇకపై భూమి అమ్మకాలు, కొనుగోళ్లన్నీ పూర్తి పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, పహాణీ పత్రాలు మరింత సరళంగా ఉండాలని.. గందరగోళానికి దారి తీసే అంశాలకు తెరవేయాలని చెప్పారు. గ్రామం యూనిట్‌గా, వీలైనంత త్వరగా సర్వే సెటిల్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళనకు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్‌రావు, బీఆర్ మీనా, జయేశ్ రంజన్, శాంతకుమారి, ప్రియదర్శిని,

మిగతా 2వ పేజీలో ▶

రోజులు **15**

రెవెన్యూ గ్రామాలు **10,850**

అధికారుల సంఖ్య **3,500**

ఫోన్ కొట్టు.. డ్రగ్స్ పట్టు!



కాల్ చేసిన వెంటనే వెళ్లి డ్రగ్స్ సరఫరా చేసిన మైక్ కమింగ

- కస్టడీలో కీలక అంశాలను రాబట్టిన ఎక్సైజ్ సిట్ అధికారులు
- పలు స్కూళ్లలో డ్రగ్స్ దందా.. హైదరాబాద్ యువతితో వివాహం
- ఎవరికీ అనుమానం రాకుండా రాకపోకలు
- విద్యార్థులను విచారించడంతో కమింగ పేరు వెలుగులోకి..

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన డ్రగ్స్ వ్యవహారంలో నెదర్లాండ్స్ దేశస్తుడు మైక్ కమింగ పాత్ర మొత్తం బయటపడుతోంది. హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూళ్లు, ప్రముఖ కాలేజీల విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేసింది అతడేనని వెల్లడైంది. విద్యార్థులు కేవలం ఫోన్ చేస్తే చాలు.. నేరుగా స్కూల్ వద్దకే వెళ్లి

మిగతా 2వ పేజీలో ▶

కేసీఆర్.. మాట నిలబెట్టుకో

- పొన్నం దీక్ష చేస్తే పోలీసులతో బెదిరిస్తావా..?: ఉత్తమ్ ధ్వజం
- 2019లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే!

- వివరాలు 8లో

బెడిసికొట్టిన వ్యూహం

- ఏపీలోని నంద్యాల వేదికగా టీడీపీ విష ప్రచారం
- ఎన్ని చేసినా.. వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా నామినేషన్‌కు రిటర్నింగ్ అధికారి గ్రీన్‌సిగ్నల్

12 లో



బురద 'సాగర్'!

నాగార్జునసాగర్‌లో 14 ఏళ్ల కనిష్టానికి నీటి నిల్వలు

- 500 అడుగులకు పడిపోయిన నీటిమట్టం
- తాగు, సాగు నీటికి అడుగంటిన ఆశలు
- నల్లగొండ, హైదరాబాద్ తాగునీటికి తీవ్ర కొరత
- ఉదయ సముద్రంలో మరో 10రోజులకే సరిపడే నిల్వ
- కర్ణాటక నుంచి 15 టీఎంసీలు కోరాలని నిర్ణయం
- సాగర్ కింది 6 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకం

నీటి నిల్వలు 14 ఏళ్ల కనిష్టానికి పడిపోవడంతో వెలవెలబోతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు



సాక్షి, హైదరాబాద్

తెలుగు రాష్ట్రాల్లోని సుమారు మూడు కోట్ల మంది ప్రజల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చే నాగార్జునసాగర్ వట్టిపోయింది. ప్రాజెక్టు పరీవాహకంలో సరైన వర్షాలు లేక, ఎగువ నుంచి దిగువకు ప్రవాహాలు రాక ప్రాజెక్టు వెలవెలబోతోంది. నీటి నిల్వలు 14 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్టానికి పడిపోయాయి. తప్పని అవసరాల కోసం తిప్పలు పడుతూ లభ్యత జలాలన్నీ తోడేయడంతో ప్రస్తుతం తోడటానికి బురద తప్ప మరేదీ మిగిలే పరిస్థితి లేదు. ఇప్పటికే ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో బురద తప్ప నీళ్లు లేకపోగా, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. .

8 టీఎంసీలు అత్యవసరం..

కృష్ణా బేసిన్‌లో అన్ని ప్రాజెక్టులతో పోలిస్తే సాగర్ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎగువ కృష్ణాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆల్మట్టి ప్రాజెక్టులోకి కొత్తగా 151.5 టీఎంసీలు, నారాయణపూర్‌లోకి 38.77 టీఎంసీలు, తుంగభద్రలోకి 45.17 టీఎంసీల మేర నీరు రాగా, రాష్ట్ర పరిధిలోని జూరాలకు 8.84 టీఎంసీలు, శ్రీశైలానికి 3.21 టీఎంసీల మేర కొత్త నీరు మాత్రమే వచ్చింది. అయితే

మిగతా 3వ పేజీలో ▶



సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు రాఖీ కడుతున్న చిన్నారులు. చిత్రంలో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్



హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఐటీశాఖ మంత్రి, సోదరుడు కె.తారకరామారావుకు రాఖీ కడుతున్న ఎంపీ కల్వకుంట్ల కవిత



హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీ కడుతున్న ఆయన సోదరి షర్మిల

ప్రధానికి రాఖీ కట్టిన నల్లగొండ అంధుల పాఠశాల నిర్వాహకులు

సాక్షి, న్యూఢిల్లీ: రాఖీ పండుగను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీకి నల్లగొండ అంధుల పాఠశాల నిర్వాహకులు సోమవారం రాఖీ కట్టారు. పది రోజుల క్రితం నిర్వాహకులు కోరిన అపాయింట్‌మెంట్‌పై ప్రధాని సానుకూలంగా స్పందించి పిల్లలను తీసుకురావాల్సిందిగా కోరారు. అయితే పిల్లలను తీసుకురాలేని పరిస్థితులు ఉండటంతో నిర్వాహకులు మాత్రమే ఢిల్లీ వచ్చి ప్రధానిని కలిశారు. పాఠశాల బాలబాలికల తరపున ఉపాధ్యాయులు నాగలక్ష్మి, నాగమణిలు ప్రధానికి రాఖీ కట్టారు. పాఠశాల ప్రధాన కార్యదర్శి చొక్కారావు, కార్యవర్గ సభ్యుడు విజయ్‌కుమార్‌లు జ్ఞాపికను, చేనేత కండువాను ప్రధానికి బహూకరించారు. నల్లగొండకు వచ్చినప్పుడు తప్పకుండా తమ పాఠశాలను సందర్శిస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

✦ రాజ్‌భవన్‌లో ఘనంగా రక్షా బంధన్

సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉండాలని కోరుకున్నారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో సోమవారం రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాలల చిన్నారులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, బ్రహ్మకుమారీలు ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్ దంపతులకు రాఖీలు కట్టారు.

✦ వెంకయ్యకు ఆర్.కృష్ణయ్య శుభాకాంక్షలు



సాక్షి, న్యూఢిల్లీ: భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడికి టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో వెంకయ్యనాయుడిని కలుసుకున్నారు. ఉప రాష్ట్రపతి పదవిని తెలుగు వ్యక్తి అలంకరించడం ఆనందంగా ఉందని కృష్ణయ్య తెలిపారు.

భూరికార్డుల ప్రక్షాళన!

▶ మొదటి పేజీ తరువాయి

నదీమ్ అహ్మద్, స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు, జేసీ సుందర్ అబ్నార్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ''భూములకు సంబంధించి నిజాం కాలంలో 1936లో చేసిన బందోబస్తు తప్ప మళ్లీ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జరగలేదు. దీంతో ఎన్నో ఇబ్బందులు, వివాదాలు తలెత్తుతున్నాయి. శాంతి భద్రతల సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి రాష్ట్రంలోని భూమి అంతటినీ సర్వే చేయాలి. ఏ భూమి, ఎంత విస్తీర్ణంలో, ఎవరి పేరు మీద ఉందో గుర్తించాలి. ఇందుకు సర్వే ఆఫ్ ఇండియాతో పాటు దేశంలోని వివిధ సర్వే ఏజెన్సీల సహకారం తీసుకోవాలి'' అని కేసీఆర్ పేర్కొన్నారు.



సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్

విస్తృతంగా సర్వే..

రాష్ట్రంలోని 10,850 రెవెన్యూ గ్రామాల్లో సర్వే జరగాలని.. 3,500 మంది రెవెన్యూ అధికారుల్లో ఒక్కొక్కరిని మూడు గ్రామాలకు ఇన్‌చార్జిగా నియమించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఒక్కో గ్రామంలో 15 రోజుల్లో గ్రామస్తులు, గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆధునిక పరికరాలతో సర్వే చేయాలన్నారు. సర్వే ఆఫ్ ఇండియాతో పాటు ఇతర సర్వే ఏజన్సీల సహకారం తీసుకోవాలన్నారు.

రైతుల లెక్కల్లో తేడాలు..

వచ్చే ఏడాది నుంచి రైతులకు రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడిగా అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. దాని కోసం వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో సర్వే నిర్వహించారని కేసీఆర్ తెలిపారు. కానీ ఆ సర్వేలో వెల్లడైన వివరాలు రెవెన్యూ రికార్డులతో సరిపోలడం లేదన్నారు. వ్యవసాయ శాఖ ఓ గ్రామంలో 300 మంది రైతులున్నారని తేల్చితే.. రెవెన్యూ శాఖ రికార్డుల్లో 1,100 మంది వరకు ఉన్నట్లుగా లెక్కలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమిచ్చే పెట్టుబడి సాయం ఎవరికి అందాలనే సందేహం వస్తుందన్నారు. లెక్కా పత్రం లేకుండా, భూమి కలిగిన అసలైన రైతులకే డబ్బులు అందకుంటే అది పెద్ద కుంభకోణంగా మారి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు.

అన్నీ ఆన్‌లైన్..

ఈ సర్వే సమయంలో కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులకు మరో పనేదీ అప్పగించేది లేదని కేసీఆర్ చెప్పారు. 'ప్రస్తుతం ఇస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు, పహాణీ పత్రాలు గందరగోళంగా ఉన్నాయి. అన్ని కాలమ్స్ అవసరం లేదు. భూముల వివరాలు కచ్చితంగా తేల్చాక ఆ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. సర్వే పూర్తయ్యాక కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ప్రతి భూమికి ప్రత్యేక నంబర్ కేటాయించాలి. అవసరమైతే భూములకు హద్దు రాళ్లు పాతాలి. గ్రామ స్థాయిలోని రికార్డుల్లో ఉన్న వివరాలే సీసీఎల్ఏ దగ్గర కూడా ఉండాలి. ఎక్కడ ఏ మార్పు జరిగినా ఆన్‌లైన్‌లోనే అన్ని చోట్లా రికార్డులు మారాలి. డబ్బులు బ్యాంకులో వేసినా, ఏటీఎం నుంచి తీసుకున్నా.. బ్యాంకు రికార్డుల్లో నమోదు కావడం, ఎస్సెమ్మెస్ రావడం ఎలా జరుగుతుందో భూ రికార్డుల నిర్వహణ కూడా అలా ఉండాలి' అని సీఎం సూచించారు.

నేరాలు, గందరగోళానికీ చెక్..

ప్రస్తుతం భూ రికార్డులు సరిగా లేక అవినీతి, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని... భూ వివాదాల కారణంగా హత్యలు కూడా జరుగుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. వీటన్నింటికీ చరమగీతం పాడాలంటే ఏ భూమి ఎవరికి చెందినదనే విషయంలో పూర్తి స్పష్టత రావడం అవసరమని చెప్పారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని.. గ్రామం యూనిట్‌గా సర్వే జరగాలని సూచించారు. 'గ్రామంలో ఎంత భూమి ఉంది? ఏ భూమి ఎవరి పేరు మీద ఉంది.? మొత్తం రాష్ట్రంలోని 2.70 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఏ భూమి దేని కింద ఉంది..?'అనే మొత్తం వివరాలు తయారు చేయాలని చెప్పారు. ఇలా ప్రక్షాళన చేయడం ద్వారా ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయ పెట్టుబడి పథకం సక్రమంగా అమలవుతుందని... భవిష్యత్తులో వివాదాలను నివారించినట్లు కూడా అవుతుందని పేర్కొన్నారు.

నాలుగు రోజులు మోస్తరు వర్షాలు

సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్, కర్ణాటక ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉండటంతో రాష్ట్రంలో అనేకచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె. రెడ్డి తెలిపారు. కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో అనేకచోట్ల ఖరీఫ్ పంట లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. దీంతో రైతులు చినుకు కోసం ఎదురుచూ స్తున్నారు. ఇప్పుడు కురిసే వర్షాలు పంటలకు ప్రాణం పోస్తాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఆశాభావం వ్యక్తంచేశారు. ఖరీఫ్ పంటల పరి స్థితిపై మంగళవారం వ్యవసాయశాఖ, మెట్ట పంటల కేంద్ర పరిశోధన సంస్థ (క్రిడా) సంయుక్తంగా సమావేశం నిర్వహించనున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులను అంచనా వేయనున్నాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో రైతులకు సూచన ఇవ్వనున్నాయి. దీనికి జిల్లాల వ్యవసాయాధికారులు, వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు.

నేటి నుంచి ఐసెట్ చివరి దశ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: ఐసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌ను మంగళవారం నుంచి ప్రారంభించేందుకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాని అభ్యర్థులు నేడు చేయించుకోవచ్చని పేర్కొంది. గతంలో వెరిఫికేషన్‌కు హాజరైన వారు మంగళ, బుధవారాల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు రాని వారు, కోరుకున్న కాలేజీలో సీటు రాని వారు సైతం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపింది. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈ నెల 11న సీట్లను కేటాయిస్తామని పేర్కొంది.

నేడు సీపీఎస్ రద్దుకు ధర్నాలు

సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను (సీపీఎస్) రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ మంగళ, బుధవారా ల్లో మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తెలిపింది. ఈ ఆందోళనల్లో టీచర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరింది.

ఈ సమావేశాల్లోనే బీసీ కమిషన్ బిల్లు

కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ హామీ



సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఉభయ సభల్లో జాతీయ బీసీ కమిషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని బీసీ సంఘాల నేతలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ హామీ ఇచ్చారు. రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ జాతీయ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి హన్స్‌రాజ్, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్, ఎన్‌సీబీసీ మాజీ సభ్యులు జస్టిస్ వి. ఈశ్వరయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు, బీసీ సంఘం జాతీయ కో ఆర్డినేటర్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు, ఏపీ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ హాజరయ్యారు. ప్రతిపక్షాలు సహకరించకపోవడం వల్లే బీసీ కమిషన్ బిల్లు ఇన్ని రోజులూ ఆమోదం పొందలేదని హన్స్‌రాజ్ అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లు ఆమోదం విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించాలని ఆర్.కృష్ణయ్య కోరారు. ఓబీసీ రిజర్వేషన్లను నాలుగు లేదా ఆరు గ్రూపులుగా వర్గీకరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చెప్పినట్టు ఆర్.కృష్ణయ్య తెలిపారు.

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా పాపిరెడ్డి బాధ్యతలు



సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మ న్‌గా ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి బాధ్యతలు స్వీకరిం చారు. ఆయన బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఫైలు ను ప్రభుత్వానికి సోమవారం మండలి పంపించింది. వైస్ చైర్మన్లుగా ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణకు సంబంధించిన నియామక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

ఫోన్ కొట్టు.. డ్రగ్స్ పట్టు!

▶ మొదటి పేజీ తరువాయి

డ్రగ్స్ సరఫరా చేశాడని తేలింది. గత నెల 25న కమింగను సిట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని కోర్టు అనుమతి మేరకు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. మూడు రోజుల పాటు ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో సోమవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీలో విచారణ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

నేరుగా స్కూలు వద్దకే వెళ్లి..

అసలు డార్క్‌నెట్ నుంచి నేరుగా విద్యార్థుల చేతికి డ్రగ్స్ ఎలా అందాయని సిట్ కూపీ లాగింది. డ్రగ్స్‌కు బానిసైన పలువురు విద్యార్థులకు కౌన్సెలింగ్ చేసింది. ఈ సందర్భంగా మైక్ కమింగ తమకు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా విద్యార్థులు వెల్లడించినట్లు తెలిసింది. డ్రగ్స్ కావాలని ఫోన్ చేసి అడగగానే నేరుగా స్కూల్ వద్దకు వచ్చి ఇచ్చేవాడని చెప్పినట్లు సమాచారం. కమింగ ఒక్కో స్ట్రిప్ ఎల్ఎస్‌డీకి రూ.4 వేల చొప్పున వసూలు చేసినట్టుగా దర్యాప్తులో తేలిందని సిట్ అధికారులు తెలిపారు. ఇక కమింగ హైదరాబాద్‌కు చెందిన యువతిని వివాహం చేసుకుని.. తన రాకపోకలపై అనుమానం కలుగకుండా డ్రగ్స్ దందాను నడిపాడని వెల్లడించారు. ఎల్ఎస్‌డీ, ఎండీఎంఏ, డీఎంటీ తదితర డ్రగ్స్‌ను హైదరాబాద్‌లోని 8 ప్రముఖ స్కూళ్లు, 6 కాలేజీలకు తన నెట్‌వర్క్ ద్వారా సరఫరా చేసినట్టుగా గుర్తించినట్లు తెలిపారు.

అన్నీ డిలీట్..


కెల్విన్, జీశాన్, అబ్దుల్ వహీద్, ఖుదూస్, నిఖిల్ షెట్టిలను అరెస్టు చేసిన సిట్ కమింగను చాకచక్యంగా అదుపులోకి తీసుకోగలిగింది. సిట్ అధికారులు జూన్ 25న కమింగను అదుపులోకి తీసుకోవడానికి నానక్‌రాంగూడలోని అతడి నివాసంపై దాడి చేశారు. కానీ ఆ సమయంలో కమింగ, అతడి భార్య ఇంట్లో లేరు. బంధువులు మాత్రమే ఉండగా.. అధికారులు ఆ ఇంట్లో రెండు గంటల పాటు సోదాలు చేసి, వెళ్లిపోయారు. సిట్ దాడి విషయం తెలుసుకున్న కమింగ.. తన వ్యక్తిగత ఐప్యాడ్, కంప్యూటర్, సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన సమాచారం మొత్తాన్నీ డిలీట్ చేసేశాడు. ఎక్సైజ్ అధికారులు వెళ్లిపోయాక 4 గంటల తర్వాత తన ఇంటి వద్దకు చేరుకున్నాడు. దాడులు ముగించుకొని వెళ్లినట్టే వెళ్లిన సిట్ అధికారులు.. కాపుకాసి కమింగను అరెస్టు చేశారు. అతడి నుంచి 2.8 గ్రాముల డీఎంటీ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

@ysjagan

అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రతీక

వైఎస్ జగన్‌కు రాఖీ కట్టిన షర్మిల

సాక్షి, హైదరాబాద్: అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఆత్మీయతానుబంధాలను చాటే ఈ విశిష్టమైన పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన సోదరి షర్మిల సోమవారం రాఖీ కట్టారు. షర్మిల తనకు ఆత్మీయంగా రాఖీ కడుతున్న ఫొటోను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. అక్క, చెల్లెమ్మలందరూ ఇప్పుడూ, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆయనీ సందర్భంగా ఆకాంక్షించారు. అంతకుముందు రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధాల్ని, పరస్పర అనురాగాన్ని చాటే రాఖీ పౌర్ణమి ఒక విశిష్టమైన పండుగని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రజల్లో సోదరభావాన్ని, ఐక్యతను చాటాలని ఆకాంక్షించారు.



చే'నేత'కు భరోసానిద్దాం

- ఐటీ ఉద్యోగులూ వారానికోరోజు చేనేత వస్త్రాలు ధరించాలి
- మంత్రి కేటీఆర్ సూచన

హైదరాబాద్: భారత్‌లో వ్యవసాయం తరువాత అంత మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరిస్తున్నారన్నారు. తెలంగాణలో పనిచేస్తున్న 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులు కూడా వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరించి ఈ రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఇతర రంగాల వారు కూడా ముందుకు వచ్చి నేతన్నలకు భరోసానివ్వాలన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నగరంలోని నెక్లెస్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, హ్యాండ్లూమ్ వాక్‌ను కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. భారతీయ చేనేతలు, కళా నైపుణ్యాలను రాబోయే తరాలకు ఓ ఫ్యాషన్‌గా అందించడం, విదేశాల్లో మార్కెట్ కల్పించి చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన జిల్లా శాఖ స్టాల్‌లోని ఉత్పత్తులను మంత్రి పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... సీఎం ఆశీస్సులతో రూ.1,283 కోట్ల బడ్జెట్‌ను చేనేత, టెక్స్‌టైల్ రంగాలకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా ఎన్ని మగ్గాలు, ఎన్ని కుటుంబాలున్నాయన్న నిర్దిష్ట సమాచారం సేకరించామన్నారు. చేనేత కార్మికులకు మార్కెట్ కల్పించడం, ఉత్పత్తుల కొనుగోలుకు రూ.147 కోట్లతో ప్రభుత్వం బై బ్యాక్ పథకం ప్రారంభించిందన్నారు. 40 వేల మంది నేత కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని, వారి జీతంలో 8 శాతం జమచేస్తే ప్రభుత్వం దానికి 16 శాతం కలిపి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీనికి రూ.60 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు.


పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్‌ను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్

నూతన ఒరవడి కోసం...

కొత్త తరానికి నచ్చేలా ప్రైవేటు డిజైనర్ల సాయంతో విభిన్న దుస్తులను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు శిక్షణ ఇప్పిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. వారి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లోకి తీసుకెళ్లేలా నటి సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టామన్నారు. చేనేతలంటూ సామాజిక బాధ్యత కాదు... ఫ్యాషన్ కాన్సెప్ట్‌గా భావిస్తూ బడ్జెట్‌లో డిజైన్ డెవలప్‌మెంట్, వ్యాల్యూ ఎడిషన్, బ్రాండ్ ప్రమోషన్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. రాష్ట్రానికి ప్రధాని, రాష్ట్రపతి వచ్చినా, అంతర్జాతీయ ప్రముఖులు వచ్చినా వారికి చేనేత ఉత్పత్తులు ఇస్తూ విశేషమైన, విస్తృతమైన ప్రచారం కలిగేలా ముందుకు వెళ్తున్నామన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట అవార్డులు...

చేనేత కళను ప్రోత్సహించడానికి వచ్చే చేనేత దినోత్సవం నుంచి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో 30 మంది చేనేత కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్టు కేటీఆర్ చెప్పారు. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసిన ఎక్స్‌పో ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా కేటీఆర్‌కు చేనేత రంగ మహిళలు రాఖీ కట్టారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కంట్రీక్లబ్ చైర్మన్ రాజీవ్‌రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పోచం గోవర్ధన్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ డైరెక్టర్ శైలజ, ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఐటీ పరిశ్రమల ఆసియా అధ్యక్షులు రంగా పోతుల పాల్గొన్నారు.

బురద 'సాగర్'!

▶ మొదటి పేజీ తరువాయి

జూరాలకు వస్తున్న నీటిని పాలమూరు జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ అవసరాలకు మళ్లిస్తుండటంతో అక్కడినుంచి శ్రీశైలానికి చుక్క నీరు రావడం లేదు. దీంతో సాగర్‌కు నీటి విడుదల లేదు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 500.50 అడుగుల వద్ద 116.10 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో వినియోగార్హమైన నీరు చుక్క లేదు. ఇందులోంచి నీటిని తోడాలని ప్రయత్నిస్తే వచ్చేదంతా బురదే. వాస్తవానికి ప్రాజెక్టు కనీస నీటి మట్టం 510 అడుగులే అయినప్పటికీ, హైదరాబాద్ తాగునీటి అవసరాల దృష్ట్యా గత ఆరు నెలలుగా 502 అడుగుల మట్టానికి దిగువన అతి కష్టంగా నీటిని తీసుకుంటున్నారు. 502 అడుగులకు దిగువకు వెళ్తే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు గండం తప్పదని పదేపదే తెలంగాణ విన్నవించిన నేపథ్యంలో కృష్ణాబోర్డు అడపాదడపా శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం శ్రీశైలంలోనూ 885 అడుగుల మట్టానికి గానూ 778 అడుగులకు మట్టాలు పడిపోవడంతో దిగువకు నీటి విడుదల జరగడం లేదు. దీంతో సాగర్‌లోకి రెండు నెలల వ్యవధిలో కేవలం 2.7 టీఎంసీలే రాగా, మట్టం 500 అడుగుల కనిష్టానికి చేరింది. సాగర్‌పై ఆధారపడ్డ ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచే నల్లగొండ జిల్లాలోని 232 గ్రామాలకు తాగునీటి పథకాల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అక్కడ ప్రస్తుతం 0.13 టీఎంసీల నీరే ఉండటంతో అది మరో 10 రోజులకు మించి అవసరాన్ని తీర్చలేదు. ఇప్పటికే అక్కడ నీటిని తోడుతుంటే బురదే ఎక్కువగా వస్తోంది. ఇక హైదరాబాద్‌కు తాగునీటిని పంపించే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి అతి కష్టంమీద ఒక పంపు సాయంతో నీటిని తోడుతున్నారు. కనీసం ఈ రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ల నుంచయినా నీటిని తోడాలంటే ఇప్పటికిప్పుడు 8 టీఎంసీల నీరు అవసరం ఉంది. అప్పుడే 2 పంపులు పనిచేసే అవకాశం ఉంటుంది. 14ఏళ్ల క్రితం సాగర్‌లో 495 అడుగుల దిగువ వరకు వెళ్లి నీటిని తోడిన సందర్భాలు ఉన్నా, పుట్టంగండి పంప్‌హౌజ్ ఏర్పాటు చేశాక 500 అడుగుల దిగువకు వెళ్లి నీటిని తీసుకున్న పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.


నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఎండిపోయిన అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్

ఆయకట్టుకు గండమే..

గత ఏడాది శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇదే సమయానికి 32.18 టీఎంసీల మేర ప్రవాహాలు రాగా, అవి ఈ ఏడాది 5.71 టీఎంసీలకు పడిపోయాయి. ఈ ప్రభావం తాగుతో పాటు సాగునీటిపై పడనుంది. సాగర్ జలాలపై ఆధారపడి నల్లగొండ జిల్లా పరిధిలో కాలువల కింద 2.8 లక్షల ఎకరాలు, ఎత్తిపోతల కింద 47 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో మరో 2.8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం తాగునీటికే గడ్డు పరిస్థితులు నెలకొన్న పరిస్థితిలో సాగు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసి ఎగువ నుంచి భారీ వరద దిగువకు చేరినా, సాగర్ నిండేందుకు మరో రెండు నెలలు పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే నాగార్జునసాగర్ కింద ఖరీఫ్ ఆయకట్టుపై ఆశలు పూర్తిగా అడుగంటినట్లే.

15 టీఎంసీల కోసం కర్ణాటకకు మొర..

ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోవడం, వర్షాలు కురిసేందుకు మరో రెండు వారాలు పట్టే అవకాశాలు ఉండటంతో ఎగువ రాష్ట్రం కర్ణాటక నుంచి నీటి విడుదల కోరాలని తెలంగాణ నిర్ణయించింది. ఉదయ సముద్రంలో మట్టాలు పడిపోతే నల్లగొండలోని ఫ్లోరైడ్ ప్రాంతాల తాగునీటి అవసరాలకు ఇక్కట్లు తప్పని కారణంగా తక్షణం నారాయణపూర్ నుంచి 15 టీఎంసీల నీటి విడుదలను కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూరాల, శ్రీశైలానికి వచ్చే ప్రతి చుక్కను సాగర్‌కు తరలించి ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌లలో పూర్తిస్థాయిలో నీరున్నా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా కర్ణాటక కాల్వలకు విడుదల చేయడంతో దిగువకు ప్రవాహాలురాని విషయం తెలిసిందే.

కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలో జరిగేలా ఆదేశించండి

డ్రగ్స్ కేసులో విచారణపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిల్

సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థల పర్య వేక్షణలో జరిపేలా ప్రభు త్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. డ్రగ్స్ నియంత్రణ విషయంలో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)ది కీలక పాత్రని, ఈ సంస్థ సాయం లేకుండా సిట్ దర్యాప్తు చేస్తోందని, దీనివల్ల దర్యాప్తు పూర్తిస్థాయిలో జరిగే అవకాశం ఉండదని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, సిట్, ఎన్‌సీబీ, సీబీఐ, ఈడీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. డ్రగ్స్ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న సిట్, కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థలైన ఎన్‌సీబీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, కేంద్ర ఆర్థిక ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈడీ, సీబీఐ తదితర సంస్థల సాయం తీసుకోవడం లేదన్నారు. ఇది సిట్ సమన్వయ లోపానికి నిదర్శనమని తెలిపారు. డ్రగ్స్ సమస్య జాతీయ స్థాయి వ్యవహారమని, అందువల్ల కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థల సాయం తీసుకుంటే అనేక కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుందన్నారు. కేవలం సినీ రంగానికే డ్రగ్స్ పరిమితం కాలేదని, కాలేజీ, పాఠశాల విద్యార్థులు, బహుళ జాతి సంస్థల ఉద్యోగులు బాధితులుగా ఉన్నారని తెలిపారు. గోవా నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు సిట్ విచారణలో తేలిందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలో కొనసాగించేలా సిట్‌ను ఆదేశించాలన్నారు.

మనూలో యూజీసీ నెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ వర్సిటీలోని యూజీసీ నెట్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నెట్/జేఆర్‌ఎఫ్ పరీ క్షల కోసం ఉచితంగా ఇచ్చే శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తు న్నారు. దరఖాస్తు ఫారాలు ఉర్దూ వర్సిటీ క్యాంపస్‌లోని యూజీసీ నెట్ కోచింగ్ సెం టర్‌లో ఉచితంగా పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తుకు రూ.200 డీడీని జతచేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆగస్టు 28లోగా అందించాలి. వివరాలకు 040- 23008434ను సంప్రదించాలి. నవంబర్ మొదటి వారంలో జరిగే ఈ పరీక్షలకు ఇక్కడి ఉర్దూ వర్సిటీ యూజీసీ కోచింగ్ సెంటర్‌లో సెప్టెంబర్ 4 నుంచి నెల పాటు శిక్షణ ఇస్తారు. పేపర్- 1లోని జనరల్ స్టడీస్, టీచింగ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టులు, పేపర్-2లోని ఉర్దూ, ఇంగ్లిష్, అరబిక్, పర్షియన్, హిందీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలి టికల్ సైన్స్, మేనేజ్‌మెంట్, సోషల్ వర్క్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, విమె న్ స్టడీస్, ఎడ్యుకేషన్, మాస్ కమ్యూనికేషన్, జాగ్రఫీ సబ్జెక్టులలో శిక్షణ ఇస్తారు.

నేటి నుంచి ఓయూసెట్ రెండో విడత వెబ్ ఆప్షన్లు

హైదరాబాద్: ఓయూసెట్-2017 రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం నుంచి రెండో విడత వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. మొదటి విడతలో సీటు రాని అభ్యర్థులు రెండో విడతలో ఆయా కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో 9 వేల సీట్లు భర్తీ కాగా, రెండో విడతలో 7 వేల సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. నాలుగు వర్సిటీల్లోని క్యాంపస్ కళాశాలను సీట్లు భర్తీ అయినట్లు వెల్లడించారు.

సాక్షి
మంగళవారం, ఆగస్టు, 8

పొదుపులకు చేటుకాలం

దేశంలోని అతి పెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హఠాత్తుగా సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటులో 50 బేసిస్ పాయింట్ల కోత వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కోటి రూపాయలకంటే తక్కువ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించింది. 42 కోట్ల ఖాతాదార్ల పునాదిగల అతి పెద్ద బ్యాంకైన ఎస్‌బీఐని ఇతర వాణిజ్య బ్యాంకులు దిక్సూచిగా పరిగణించడం పరిపాటి. కాబట్టి పలు ఇతర వాణిజ్య బ్యాంకులు కూడా ఇదే బాట పట్టవచ్చని భావిస్తున్నారు. ఎస్‌బీఐ ఖాతాదార్లలో కోటికి పైగా ఉన్న సేవింగ్స్ డిపాజిటర్లు ఎక్కువగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, దినసరి కూలీలు వంటి చిన్న పొదుపరులే. వారందరికీ ఇది మింగుడు పడని చేదు వార్తే. ఈ ఖాతాల్లోని రూ. 9 లక్షల కోట్ల డిపాజిట్ల వల్ల ఎస్‌బీఐ నికర వడ్డీ లబ్ధి (ఎన్‌ఐఎమ్) గణనీయంగా పెరుగుతుంది. పెద్ద నోట్ల రద్దు వల్ల భారీ ఎత్తున డిపాజిట్లు పెరిగాయి కాబట్టి, ద్రవ్యోల్బణం తగ్గి, నిజ వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఎస్‌బీఐ తన చర్యను సమర్థించుకుంది. 2011లో సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేటుపై నియంత్రణను ఎత్తివేసినప్పటి నుంచి సూత్ర రీత్యా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు ఆ స్వేచ్ఛ లభించిన మాట నిజమే. కానీ, వాణిజ్య బ్యాంకుల మధ్య పోటీ వల్ల చిన్న పొదుపుదార్లకు ఎక్కువ వడ్డీ రేట్లు లభించే అవకాశాన్ని కల్పించాలనే ఆ స్వేచ్ఛను కల్పించించారు. ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల నిజ వడ్డీ రేట్లు పెరిగితే అది చిన్న పొదుపరులకు మేలు చేయాలనే లక్ష్యానికి తోడ్పడేదే తప్ప, అవాంఛనీయమైనది కాదు. కానీ ఎస్‌బీఐ నిర్ణయం, నియంత్రణ ఎత్తివేత అసలు లక్ష్యానికే విరుద్ధమైనది, చిన్న పొదుపరుల ప్రయోజనాలను దెబ్బతీసేది. అది దీర్ఘ కాలంలో మొత్తం పొదుపును తగ్గించి ఆర్థిక వ్యవస్థపైన, పొదుపులను బ్యాంకింగ్ రంగానికి దూరంగా మరల్చి బ్యాంకులపైన ప్రతికూల ప్రభావాన్ని నెరపుతుంది. సేవింగ్స్ వడ్డీ రేటు తగ్గింపు వల్ల ఆ ఖాతాల్లో నిరుపయోగంగా ఉన్న నిధులను ఖాతాదార్లు మ్యూచ్యువల్ ఫండ్స్‌వంటి లాభదాయక ద్రవ్య సాధనాల రూపంలోకి మళ్లిస్తారని, అది వారికి, ఆర్థిక వృద్ధికి మేలు చేస్తుందని మరో సమర్థన కూడా వినవస్తోంది. విద్యావంతులలో సైతం ద్రవ్య మార్కెట్ అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న మన దేశంలో, ఈ చిన్న పొదుపుల క్యాపిటలైజేషన్ పగటి కలే. నష్టభయంలేని జాతీయ పొదుపు పత్రాలు, కిసాన్ వికాస్ పత్ర, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఫిక్సెడ్ డిపాజిట్ల వంటి ప్రత్యామ్నాయాలపై వడ్డీ రేట్లను ఇప్పటికే తగ్గించారు. కాబట్టి చిన్న మదుపరులు ఈ కోతకు తలూపడం తప్ప గత్యంతరం ఉండకపోవచ్చు. పైగా ప్రస్తుత ద్రవ్యోల్బణం ఊహించిన దానికన్నా తక్కువగా ఉన్నా, 2018 నాటికి 4 శాతం పైకి చేరుతుందని ఆర్‌బీఐ స్వయంగా చెబుతోంది. కాగా, ద్రవ్యోల్బణం తిరిగి రెక్కలు చాచక తప్పదని కొందరు ఆర్థిక నిపుణులు చేస్తున్న హెచ్చరికనూ తోసి పారేయలేం. ఆ 3.5 శాతం వడ్డీ సైతం మటు మాయమైపోతుంది.

అల్ప వడ్డీ రేట్లు ఆర్థిక వృద్ధికి సోపానాలనేదే యూపీఏ నుంచి నేటి ఎన్‌డీఏ వరకు ఆర్థిక మంత్రులందరిదీ మాట. ఆగస్టు 2న ఆర్‌బీఐ, రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. మరింత వడ్డీ కోతను ఆశిస్తూ ఆర్థిక మంత్రి జైట్లీ తాజాగా 'ద్రవ్యోల్బణం చాలా కాలంగా అదుపులో ఉంది. ఇప్పట్లో చమురు ధరలు తిరిగి ఆకాశాన్ని చేరే అవకాశం లేదు. కాబట్టి ఏ ఆర్థిక మంత్రి అయినా వడ్డీ రేట్లు కోతను ఆశిస్తాడు' అన్నారు. వడ్డీ రేట్లను నియంత్రించే ద్రవ్య విధాన కమిటీ (ఎమ్‌ఎన్‌సీ) సోమవారం సమావేశంలో ఆ కోత తప్పిపోయిందిగానీ, అక్టోబర్లో తప్పదని వినవస్తోంది. అందువల్లనే వడ్డీ రేట్లు మరింత తగ్గే అకాశం ఉన్నదనే సహేతుకమైన ఆందోళన చిన్న మదుపర్లను బెంబేలెత్తిస్తోంది. తక్కువ వడ్డీరేట్లు పొదుపరులు, పెన్షనర్లపై అదనపు పన్ను విధింపులా పనిచేసి, వారి అదాయాలకు కత్తెర వేస్తాయి. మరోలా చెప్పాలంటే పెద్ద వయస్కుల ఆదాయాలను తగ్గించడం ద్వారా సాపేక్షికంగా యువ పౌరులకు తక్కువ వడ్డీలకు రుణాలను అందజేస్తాయి. అయినా, వస్తు వినియోగం, డిమాండు పెరిగి ఉత్పత్తికి, వృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందని మన విధానకర్తల సిద్ధాంతం. రెండు చేదు వాస్తవాలు దీన్ని ఆచరణకు కొరగానిదని తేల్చాయి. నేటి ప్రపంచ మాంద్య పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం ఉత్పాదక మదుపులను గణనీయంగా పెంచడానికి బదులు నిల్వ ఉన్న సరుకుల గుట్టలను వదిలించుకోడానికే చాలా వరకు పరిమితం అవుతోంది. రెండవది, కొత్త మదుపులు ఉద్యోగాలు లేని వృద్ధికి మాత్రమే దోహదం చేస్తున్నది. అయినా తక్కువ వడ్డీ రేట్ల సిద్ధాంతాన్నే నమ్ముకుని ఆర్‌బీఐ 2015 నుంచి ఇంతవరకు మొత్తం 175 శాతం బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును తగ్గించింది. ఈ తగ్గింపు గణనీయమైనదే. కానీ పారిశ్రామిక వృద్ధి చెప్పుకోదగినంతగా పుంజుకోకపోగా, జీడీపీలో వస్తుతయారీ రంగం వాటా 16 శాతం వద్ద ఈడిగిల పడి ఉంది. కార్పొరేట్ బ్యాంకు రుణాల్లో పెరుగుదల ఆశించినంతగా లేదంటే.. అందుకు కారణం వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం కాదు, వస్తు డిమాండు తక్కువగా ఉండటమే. ఉపాధి కల్పన, కొనుగోలు శక్తి పెంపుదల వంటి దీర్ఘకాలిక పరిష్కారాలు తప్ప, వడ్డీ రేట్ల చిట్కా పనిచేయదని... 2008 ఆర్థిక మాంద్యం తదుపరి కాలపు అమెరికా తదితర అభివృద్ధిచెందిన దేశాల అనుభవం రుజువు చేసింది. అల్ప వడ్డీ రేట్లతో చిన్న పొదుపరులను, పెన్షనర్లను ఆర్థిక వృద్ధి కోసం త్యాగాలు చేయమనడం సమంజసమే అనుకున్నా, ఈ సిద్ధాంతం ఆచరణలో బెడిసి కొట్టక తప్పదు. అల్ప వడ్డీ రేట్లు పెట్టుబడి మదుపులపై చూపే ప్రభావం సంగతి ఎలా ఉన్నా, తక్కువ వడ్డీకి రుణాలిచ్చి, రుణ ఆధారిత వినియోగంతో స్తోమతకు మించిన జీవనశైలిని అనుభవించేలా చేస్తాయి. దీంతో నేటి యువత రుణ భారంతో కుంగడానికి ఎంతో కాలం పట్టదు. ఎలాగో నెట్టుకు వచ్చినా, వయోభారంతో పాటూ రుణ భారాన్ని మోస్తూ వృద్ధాప్యంలోకి ప్రవేశించాల్సి వస్తుంది. ఎలాంటి సామాజిక సంక్షేమ రక్షణ లేని మన దేశంలో ఇది ఎలాంటి దుస్థితో చెప్పనవసరం లేదు. అయినా వడ్డీ రేట్ల తగ్గింపు మంత్రం పఠిస్తూనే ఉందామా?



ద్రవ్య విధానం దీర్ఘకాలిక వృద్ధికి పెద్దగా దోహదపడదు. డిమాండు కొరవడి మాంద్యం నెలకొన్న కాలంలో పరిస్థితిని చక్కబరచడానికి అది కొంత తోడ్పడుతుంది.

– బెన్ బెర్నాంకె
అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త

గ్రహం అనుగ్రహం

శ్రీ హేవిళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.పాడ్యమి రా.11.39 వరకు, తదుపరి విదియ నక్షత్రం ధనిష్ఠ తె.5.13 వరకు (తెల్లవారితే బుధవారం), వర్జ్యం ఉ.8.10 నుంచి 9.51 వరకు, దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.07 వరకు, తదుపరి రా.10.58 నుంచి 11.43 వరకు, అమృతఘడియలు సా.6.15 నుంచి 7.55 వరకు.


సూర్యోదయం : 5.44
సూర్యాస్తమయం : 6.28
రాహుకాలం : ప 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు



నమాజ్ వేళలు

ఫజర్	4.41	మగ్రీబ్	6.46
జొహర్	12.22	ఇషా	8.03
అసర్	4.49		

హేతువే ఆయన ఆయుధం!



ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు

భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర పరిశోధనా సంస్థ ఏర్పాట్లు, దాని నిర్వహణ ఎంత లోప భూయిష్టంగా ఉన్నాయో 'స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో సైన్స్ గాథ' ('ది శాగా ఆఫ్ ఇండియన్ సైన్స్ సిన్స్ ఇండిపెండెన్స్') అన్న గ్రంథంలో భార్గవ చర్చించారు. కృత్రిమ జన్యు కణాల ద్వారా మార్పిడి చేసి ఉత్పత్తి చేసిన పంటలవల్ల ప్రజా బాహుళ్యం ఆరోగ్యానికి ఎంత హానికరమో కూడా భార్గవ అనేక సదస్సులలో, రైతుల సభలలో హెచ్చరించిన సంగతి మరచిపోరాదు.


''హిందువులను దెబ్బ తీసిన మూఢ విశ్వాసాలలో జ్యోతిష్యం ఒకటి. జ్యోతిష్యానికి పునాదులు ఇండియాలో పడలేదు. హిందువులకు జ్యోతిష్యాన్ని గ్రీకులు అంటగట్టగా, ప్రతిఫలంగా హిందువుల తమ విజ్ఞాన శాస్త్రం ఖగోళ శాస్త్రాన్ని గ్రీకులకు అప్పగించి కూర్చున్నారు. ఇది అపోహల మీద ఆధారపడిన అశాస్త్రీయ పరిజ్ఞానం''

– స్వామి వివేకానంద

''ఒక కళగా మాత్రమే జ్యోతిష్యాన్ని నేను పరిగణిస్తాను. ఆ మేరకు దాని పట్ల ద్వేషం లేదు. కానీ జ్యోతిష్యాన్ని ఒక విజ్ఞాన శాస్త్రంగా ముద్ర వేయించుకో చూస్తే దాన్ని నిలువెల్లా నిరాకరిస్తా!''

– డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం

రెండో మాట



జీవకణ, పరమాణు జీవశాస్త్రాల అధ్యయన సంస్థ (సీసీఎంబీ, హైదరాబాద్) వ్యవస్థాపక సంచాలకులాయన. పదమూడేళ్ల పాటు పరిశోధనలకు అంకితమయ్యారు. రసాయనిక శాస్త్రవేత్తగా, కణ భౌతికశాస్త్రవేత్తగా సేవలందించారు. కేంద్రీయ శాస్త్ర ప్రయోగాలలో పారిశ్రామిక వినియోగానికి ఉపకరించే పరిశోధనా కేంద్రాలలో పనిచేసినవారు. ఆయన– పద్మభూషణ్, డాక్టర్ పుష్పమిత్ర భార్గవ (ఫిబ్రవరి 22, 1928–ఆగస్టు 1, 2017). అంతే కాదు, తనువెల్లా సామాజిక స్ఫూర్తిని ప్రజ్వలింప చేసుకుని హేతువాద ఉద్యమాలకు ఇంతకాలం ఊతకర్రగా నిలిచిన వారాయన. ప్రజా బాహుళ్యంలో సదా చైతన్యదీపాలు వెలిగించిన వ్యక్తి కూడా.

శాస్త్ర, చైతన్యాల సమ్మేళనం

డాక్టర్ భార్గవ, ఆయన సామాజిక చైతన్యం గురించి ఒక్క ఉదంతంతో చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్ర విభాగాలలో వైదిక జ్యోతిష్యాన్ని కూడా భాగం చేయాలని కొద్ది సంవత్సరాల క్రితం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించినప్పుడు ఆ ఉదంతం జరిగింది. వైదిక జ్యోతిష్యాన్ని విశ్వవిద్యాలయాలలో ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ డాక్టర్ భార్గవ వెంటనే ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరింప చేయాలనీ, శరవేగాన విస్తరిస్తున్న వైజ్ఞానిక ప్రగతికీ, భారతీయ విద్యా వ్యవస్థలో శాస్త్రీయ ధోరణులకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలను ఆపాలనీ డాక్టర్ భార్గవ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, యూజీసీ చర్య రాజ్యాంగ విరుద్ధమనీ, శాస్త్రీయ దృష్టిని ఎదగనివ్వకుండా నిరోధించే ధోరణి అని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. పైన ఉదహరించినట్టు వివేకానంద, అబ్దుల్ కలాంలు జ్యోతిష్యం గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలకూ, ఒక శాస్త్రవేత్తగా భార్గవ వాంగ్మూలానికీ ఎంత సాన్నిహిత్యం ఉన్నదో గమనించవచ్చు.

హేతువాద ప్రస్థానం

ప్రాచీన ప్రపంచంలోని మహా శాస్త్రవేత్తలు యూక్లిడ్, ఆర్కిమెడిస్, హిప్పార్కస్, క్లాడిస్, టోలమీలతో పాటు, మన దేశానికి చెందిన ఆర్యభట్టు (శూన్య రాశి– జీరోను కనిపెట్టిన మహనీయుడు), భాస్కర, లల్లాచార్యులు వంటి వారంతా సామాజిక దృష్టి, హేతువాదం ఆధారంగానే శాస్త్ర ప్రగతికి దోహదం చేశారు. మధ్య యుగాల నాటి అరబ్ శాస్త్రవేత్తలు అల్ ఖవారిజ్మీ, ఇబెన్ సీనా, అల్ బిరూనీ వంటి మానవ ప్రగతిశీల మార్గాన్ని సునిశితం చేయడానికి దోహదపడ్డారు. ఆధునిక యుగపు తొలి తరం మహాశాస్త్రవేత్తలలో లియొనార్డో డావిన్సీ, నికలస్ కోపర్నికస్, ఆంద్రియస్ వెసాలియస్ (శరీర ధర్మశాస్త్ర పితామహులలో ఒకరు), కాథలిక్ చర్చి మూఢ విశ్వాసాలతో సంఘర్షించి, పాలక వర్గ దౌర్జన్యాలను ఎదిరించి నిలదొక్కుకున్న గెలీలియో ప్రభృతులు ప్రజానీకం ముందు కొత్త ఉషస్సులను ఆవిష్కరించారు. డార్విన్ పరిణామవాదం మూఢమతులకు చెమటలు పట్టించింది. ఇలా ఎందరో! అలాంటి కోవకు చెందిన వారే మన భార్గవ కూడా. జీవకణాల స్వరూప స్వభావాలను నిగ్గు తేల్చడంతో పాటు వంశ పారంపర్య లక్షణాలను జల్లెడ పట్టే పరిశోధనలలో కూడా దిట్ట అనిపించుకున్నారాయన. ఆయన సాగించిన విస్తృత పరిశోధనలలో కేన్సర్ వ్యాధి మీద పరిశోధన కూడా భాగమే. పరిశోధన కృషికి స్వస్తి పలికిన తరువాత సామాజిక సమస్యల మీద డాక్టర్ భార్గవ తన దృష్టిని కేంద్రీకరించారు. 'నవీన విశ్వవిద్యాలయాలలో పురాణ కవిత్వాలు' చాలించమని శ్రీశ్రీ బోధించినట్టే, జ్యోతిష్యాన్ని ప్రవేశపెట్టి యువత కళ్లను మూఢ విశ్వాసాలతో పొడవవద్దని హితవు పలికినవారు డాక్టర్ భార్గవ. విద్యావేత్తగా, పరిశోధకునిగా తాను సాధించిన అనుభవాన్ని ఆ వ్యాజ్యంలో న్యాయవాదులకు సలహాలు అందించడానికి ఉపయోగించుకున్నారు. సమాజంలో మౌఢ్యం బీజాలు ఉన్నంత వరకు కూడా వైజ్ఞానిక దృష్టిని అలవరుచుకోవడానికీ, మానవుడి పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకోవడానికీ, ఆ క్రమంలో జరిగిన సామాజిక పరిణామం మీద అవగాహనకు రావడానికీ దానికి సాధ్యం కాదని భావించిన దార్శనికులలో ఒకరు భార్గవ.

ఇలాంటి భావన ఎంత వాస్తవికమో క్రీస్తుపూర్వం 300 నాడే గ్రీక్ శాస్త్రవేత్త యూక్లిడ్ వివరించాడు. అది ఆయన మాటల్లోనే: 'ప్రపంచంలో తారసిల్లే ఘటనలన్నింటి పూర్వాపరాలను కనిపెట్టడం, అర్థం చేసుకోవడం ఎలా? దేవుళ్లకు మొరపెట్టుకోవడంతోనూ, పదే పదే ప్రార్థనలు చేయడం వల్లనూ ప్రకృతి పరిణామాల తబిశీళ్లు అర్థం కావు– హేతువాద దృష్టితోనూ, కార్యకారణ సంబంధం గుట్టుమట్టులు తెలుసుకోవడం ద్వారానూ మాత్రమే ప్రకృతి, మానవ పరిణామ క్రమాలను అర్థం చేసుకోగలుగుతాం. అందుకు చేయ వలసిన పని– సమస్యను తర్కించాలి. గుడ్డి నమ్మకంతో ప్రచారం అసలే చేయకూడదు. తర్కం కోసం నిలబడినందుకే ప్రాచీన భారతదేశంలో చార్వాకులు, లోకాయతులు, సాంఖ్యులు, కపిల కణాది వర్గాలను నాస్తికులుగా ముద్రవేశారు.

పద్మభూషణ్ బిరుదును త్యజించారు

భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర పరిశోధనా సంస్థ ఏర్పాట్లు, దాని నిర్వహణ ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో 'స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో సైన్స్ గాథ' ('ది శాగా ఆఫ్ ఇండియన్ సైన్స్ సిన్స్ ఇండిపెండెన్స్') అన్న గ్రంథంలో భార్గవ చర్చించారు. కృత్రిమ జన్యు కణాల ద్వారా మార్పిడి చేసి ఉత్పత్తి చేసిన పంటలవల్ల ప్రజా బాహుళ్యం ఆరోగ్యానికి ఎంత హానికరమో కూడా భార్గవ అనేక సదస్సులలో, రైతుల సభలలో హెచ్చరించిన సంగతి మరచిపోరాదు. అంతేగాదు, సంతానం లేని సంసారాలకు పిల్లల్నికని ఇచ్చే తల్లుల ఆరోగ్య పరిస్థితుల గురించి కూడా ఆయన శ్రద్ధవహించి 'రిప్రొడక్టివ్ టెక్నాలజీ'రెగ్యులేషన్‌కు కేంద్రం చట్టం చేయడానికి భార్గవ కారకుడు (2013లో). చివరికి 'అద్దెగర్భాల' విషయంలో 'సరోగసీ (నియంత్రణ) బిల్లు' ముసాయిదాను కేంద్రంచే ఆమోదింప చేసిన ఘనత కూడా భార్గవదే. ప్రజలకు రాజ్యాంగం హామీపడిన భావప్రకటనా స్వేచ్ఛకు, సమావేశ స్వాతంత్ర్యానికి, సమాచార హక్కుకూ వివిధ రూపాల్లో బాహాటంగానూ, నర్మగర్భంగానూ కత్తెర వేసే ప్రజా వ్యతిరేక సంస్కృతికి దారులు వేస్తూ పోవడానికి పాలకులు అలవాటు పడుతున్నారు. చివరికి వివిధ కుల, మత, వర్గ సంస్కృతులతో విలసిల్లే భారత భూమిని చీలుబాటలు పట్టించే విధంగా కొందరు మూఢ మతులు– ప్రజల ఆహారపు అలవాట్లపైన, ప్రాచీన, ఆధునిక వస్త్రధారణపైన, మతాంతర, కులాంతర వివాహాలపైన– ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటినీ గమనించారు డాక్టర్ భార్గవ. హేతువాద నాయకులనీ, అన్య మతస్తులనీ మాటు వేసి హత్య చేసినందుకు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ దేశంలోని అనేకమంది రచయితలు, కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలతోపాటు తన 'పద్మభూషణ్' వగైరా కేంద్ర బిరుద బీరాలను అవతల పారేసి వచ్చినవారు డాక్టర్ భార్గవ. జ్యోతిష్యాన్ని పాఠ్యాంశంగా పెట్టాలన్న యోచన మౌఢ్యంతో కూడినదనీ, శాస్త్రీయ దృష్టిని చంపివేస్తుందనీ భార్గవ హైకోర్టుకు విన్నవించారు. దీనిపైన నాటి రాష్ట్ర హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి, ''ప్రభుత్వ నిధులతో నడుస్తున్న విద్యా సంస్థల్లో మతపరమైన బోధ నిషిద్ధమని, తద్వారా రాజ్యాంగంలోని 28(1)వ అధికరణను యూజీసీ ఉల్లంఘించిందనీ, చివరికి యూజీసీ చట్టంలోని 12వ సెక్షన్ (బి)కే విరుద్ధమనీ' పేర్కొంటూ భార్గవకు తోడుగా నిలిచారు. చివరికి ప్రజలలో అన్ని స్థాయిల్లోనూ శాస్త్రీయ దృక్పథాన్ని, భావజాలాన్ని పెంచాలన్న 51(ఎ)వ రాజ్యాంగ అధికరణను కూడా నేడు పాలకవర్గాలు సర్వత్రా ఉల్లంఘిస్తున్నాయని గమనించాలి. మనం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని భావిస్తున్నామో, ప్రేమిస్తున్నామో లేదా భ్రమపడుతున్నామో ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ సహితం నేటి పాలనా రథచక్రాల కింద కూడా పడి ప్రాణవాయువు కోసం ఎదురుతెన్నులు చూస్తోందా? ఈ సందర్భంగా 'మానవుడు తన భవిష్యత్తుకు తానే నిర్మాతగానీ మరొకరు కార'ని బోధించిన స్వామి వివేకానంద ('మాన్ ఈజ్‌ది మేకర్ ఆఫ్ హిజ్ డెస్టినీ') జ్యోతిష్యం గురించి చెప్పిన ఒక ఆసక్తికరమైన కథ గుర్తు చేసుకోవాలి.

వెనకటికో రాజున్నాడు. అతని దగ్గరికి ఓనాడు ఓ జ్యోతిష్కుడొచ్చి, 'మీరు ఆరునెలల్లోనే చచ్చిపోతారు అని. రాజు భీతిల్లిపోయాడు. కానీ మంత్రి తెలివైనవాడు. అయ్యా! ఈ జ్యోతిష్కులు బుద్ధిలేనివాళ్లు అని అన్నాడు. అయినా రాజు నమ్మలేదు. ఇంతకూ మీ జ్యోతిష్యం నిజమేనా? అని ప్రశ్నించాడు మంత్రి. తప్పుండడానికే వీల్లేదన్నాడు జ్యోతిష్కుడు. 'ఇంతకూ మీరెప్పుడు చచ్చిపోతారో చెప్పగలరా?'అని అడిగాడు మంత్రి మళ్లీ. దానికి జ్యోతిష్కుడు నేను పన్నెండేళ్లలో పరలోకానికి చేరుకుంటాను అన్నాడు. వెంటనే మంత్రి కత్తిదూసి జ్యోతిష్కుడి తలను నరికేసి రాజుగారితో అన్నాడు: 'రాజా! చూశారా.. వీడొట్టి అబద్ధాలకోరు, పన్నెండేళ్లు కాదు, ఈ క్షణంలోనే చచ్చాడు!'వివేకానందుడి పాఠం మన వివేకానికి ఇప్పటికీ, ఎప్పటికీ అగ్నిపరీక్షే!!

abkprasad2006@yahoo.co.in

అజాత శత్రువు ఆగ్రహిస్తే...

భారతంలో ధర్మరాజుకు కలిగిన ధర్మాగ్రహమే నంద్యాల సభలో ప్రతిపక్షనేతకు వచ్చి ఉంటుంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను డబ్బుల వాసన చూపించి తన గుంజకు కట్టేసుకున్న బాబు అల్ప వ్యక్తిత్వాన్ని చూసి జగన్‌కు ఆగ్రహం కలిగి ఉంటుంది.




సామాన్య కిరణ్

వైఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతర కాలంలో ఒక నెల్లూరు నాయకుడు ''జగన్‌ని ఉరివేయాలి'' అని అన్నాడు ఒక సందర్భంలో. నెల్లూరు వాసిని కనుక వైఎస్సార్ తన హయాంలో అతనికి ఎంత మంచి భవిష్యత్తు ఇచ్చారో చూసిన దానిని కనుక, ఆయన చేసిన ఆ వ్యాఖ్య నన్ను దిగ్భ్రమకు గురి చేసింది. మనుషుల మీద, మానవత్వం మీద నాకప్పుడు చాలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు కూడా ఆ మాట గుర్తుకు వస్తే నాకు ఒకలాంటి దిగులు కలుగుతుంది. వైఎస్ జగన్ మీద పలువురు పలురకాలుగా వాక్ పారుష్యాన్ని ప్రదర్శించారు. తనను దూషించిన వారిని తిరిగి తిట్టడం జగన్‌కి చేతనవుతుంది కదా. కానీ, జగన్ ఒక్కటంటే ఒక్కసారి కూడా ఎవరినైనా తిరిగి పరుషంగా మాట్లాడటం, సంస్కారపు హద్దులు దాటటం నేను చూడలేదు.

అధికారంలోని పార్టీ, ఆయా వ్యక్తులు గతంలో ఏ నాయకుడిపైనా చేయనంత స్థాయిలో జగన్‌పై పెద్ద ఎత్తున మాటల దాడి చేసున్నారు. ఇక్కడ నాకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కనిపించాయి. మొదటిది అనితర సాధ్యమైన ఆయన నాయకత్వ లక్షణం. తరువాత 'మాటలను అదుపులో పెట్టుకుని ఇతరుల మతాన్ని గౌరవించడం ద్వారా తమ మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి' అని తన ధమ్మం ప్రకటించిన అశోకుని తరహా కార్యాచరణ, పట్టుదల, సత్వర నిర్ణయాలు తీసుకోగల చురుకుదనం, చొరవ, దగ్గరికి వెళ్లాలనిపించే ఆత్మీయత. ఎన్టీఆర్, వైఎస్సార్ తరువాత ''ఎవ్వని చారిత్రమెల్ల లోకములకు నొజ్జయై'' నిలుస్తుందో అని భారతంలో చెప్పినట్లు, ఆంధ్ర దేశ చరిత్రలో గొప్పగా నిలువగల వ్యక్తిత్వం ఉన్న ''ధీరోదాత్త నాయకుడు'' జగన్. తన వ్యక్తిత్వానికి సంబంధించిన ఈ లక్షణాలను పాలక పక్షాలు, వారి కొమ్ముకాస్తున్న పత్రికలూ, చివరికి గమనగమ్య స్పష్టత లేని పవన్ కల్యాణ్ లాంటి చిన్న స్థాయి నాయకులతో సహా, అందరూ గుర్తుపట్టారు. అందుకే జగన్ అనే ఒక్క వ్యక్తిపై వారందరూ గుంపుగా కూడి యుద్ధం చేస్తున్నారు.

''అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నియు ఏకము కాకపోవు ఈ కర్ణులు పదివేవురైన చత్తురు రాజరాజ నా పలుకులు ఆలకింపుము'' అంటాడు రాయబారం కోసం వెళ్లిన కృష్ణుడు. గట్టిగా ఎవరినీ ఒక మాట అనని శాంత మూర్తి ధర్మరాజుకి కోపం వస్తే సముద్రాలన్నీ పొంగి ఏకమౌతాయట. బహుశా నంద్యాల సభలో ప్రతిపక్ష నేతకు అలాంటి కోపమే వచ్చి ఉంటుంది. ద్రౌపదిని మోసపు జూదంలో గెలిచారనీ, ఆమె 'అన్యాయ విజిత' అన్నాడు వికర్ణుడు. వారిని వీరిని వూతం చేసుకుని అబద్ధపు వాగ్దానాలిచ్చి చావుతప్పి గెలిచిన బాబు గెలుపు కూడా అన్యాయ విజితమే. అది చాలక జగన్ జనాకర్షణను వాడుకుని ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లని, డబ్బుల వాసన చూపించి తన పార్టీ గుంజకు కట్టేసుకున్న బాబు అల్ప వ్యక్తిత్వాన్ని చూసి చూసి జగన్‌కు ఆగ్రహం కలిగి ఉంటుంది. భీముడు కురు సభలో ద్రౌపదికి జరిగిన అవమానానికి క్రుద్ధుడై లేచి

ఆలోచనం



దుర్యోధనుడి తొడలు యుద్ధ రంగంలో తన గదతో పగల కొట్టి తీరుతానని, అతని వక్షస్థలాన్ని చీల్చి రక్తాన్ని తాగుతానని అంటాడు. అడ్డూ ఆపూ లేకుండా బాబు చేస్తున్న అన్యాయాల్ని చూశాక జగన్‌కి కూడా భీమ కోపం వచ్చి ఉంటుంది. ఆ ఆగ్రహం వెనుక న్యాయం ఉందని నమ్మి, దానిపేరు ''ధర్మాగ్రహం'' అని గౌరవిస్తున్నది తరతరాలుగా ఈ మానవ సమాజం.

తమిళ సాహిత్యంలో గొప్ప ఇతిహాసం శిలప్పదికారం. ఇతిహాస నాయిక కణ్ణగి. తన భర్తను అన్యాయంగా దొంగ అని నిందవేసి చంపిన రాజు పట్టణాన్ని మంటలు రేపి బూడిద చేస్తుంది కణ్ణగి. మహాభారతంలో ''రక్కెస తాల్మితో, చిచ్చోడినగట్టినట్లు'' అవమానాన్ని మోసుకు తిరుగుతున్నానని చెప్పిన ద్రౌపదితో ''కౌరవుల భార్యల ఏడుపు చూసి నీవు కల కల నవ్వే రోజులు దగ్గరున్నాయ్'' అంటాడు కృష్ణుడు. 'నీవుండే హైద్రాబాదు, దాని పడమట గోలుకొండ, గోలుకొండ ఖిల్లా కింద, నీ ఘోరీ కడతం కొడుకో, నైజాం సర్కరోడా' అని నైజాం సర్కారుని హెచ్చరించారు ప్రజలు, వారి కోపం పేరు కూడా ధర్మాగ్రహమే.

'అన్యాయమే చట్టమైనప్పుడు, తిరుగుబాటే విద్యుక్త ధర్మం అవుతుంది' అన్నాడు థామస్ జెఫర్సన్. యుద్ధం చేయాలా వద్దా అని తర్కించుకుంటున్న ధర్మరాజును వెళ్లి కాషాయం కట్టుకో అంటుంది ద్రౌపది. రావాల్సినపుడు కోపం రావాలి. కవి ఎన్.గోపి అన్నట్లు 'కోపాన్ని ప్రదర్శించలేనివాడు, లోకాన్ని మార్చలేడు'. అలా నంద్యాలలో జగన్‌కి వచ్చిన కోపం రావాల్సిన సమయంలో వచ్చిన ధర్మాగ్రహం. ధర్మాగ్రహం ఎప్పుడూ విజయాన్నే సాధించింది. ఎవరెన్ని మాట్లాడినా, ఎంత అడ్డుపడినా ధర్మాగ్రహం గెలిచే తీరిందని చరిత్ర చెబుతుంది. చరిత్ర, మోసంతో రాజ్యం కోల్పోయి కష్టించి గెలిచిన నల మహారాజుని, ధర్మంకోసం కాటి కాపరి అయిన సత్యహరిశ్చంద్రుడిని, అన్యాయానికి ఓర్చి గెలిచిన పాండవులను, అరణ్యవాసానికోర్చి రామ రాజ్యాన్ని స్థాపించిన రాముడిని దేవుళ్లను చేసింది. ప్రజలు వారు కష్టాలకు ఓర్చిన విధానం చూసి కథలకు నాయకులను చేసి కీర్తించి పూజిస్తున్నారు. వెయ్యి అబద్ధాలతో రాజ్యాలేలిన వాళ్లు కాలగర్భంలో కొట్టుకు పోయారు.


ప్రజాస్వామ్యమైనా ఇది ప్రచ్ఛన్న రణరంగం. ఈ రణస్థలిలో నిలిచి తన పక్షపు ప్రజల ఆకాంక్షలకు నాయకత్వం వహిస్తున్న జగన్, బాబుపై చేసిన వ్యాఖ్య చాలా చిన్నది. బాబు చేస్తున్న అన్యాయాలకు జగన్ అదే స్థాయిలో జవాబులే ఇస్తే ఇంతకంటే పెద్ద పెద్ద మాటలే వినాల్సి వస్తుంది.

వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి । 91635 69966

గురువుకు అవమానం!

స్కూలుకు రావడం ఏడు నిమిషాలు ఆలస్యమైందని ఒడిశాలో ఒక ఉపాధ్యాయురాలికి ఆరేళ్ల వేతనం నిలిపివేశారు. మన వ్యవస్థలోని నేరాల్లోకెల్లా ఘోర నేరమిది. కానీ ఆమె అసాధారణ నిబ్బరంతో ఆరేళ్లూ పనిచేశారు.

విశ్లేషణ



మహేష్ విజాపృకర్

ఉపాధ్యాయులకు తదుపరి దశ అవార్డులను అందించేటప్పుడు భారత ప్రభుత్వం భిటిప్రవ పటేల్‌ను విస్మరించకూడదు. ఆమె ఒడిశా సందేర్గాహ్ జిల్లాలో పనిచేసే ఉపాధ్యాయిని. ఒడిశా ప్రభుత్వం సిగ్గుపడేలా రెండు పనులు చేసిందామె. అవేమిటంటే, ఆరేళ్లు తనకు రావలసిన వేతనం చెల్లించకపోయినా ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. పైగా ఆరేళ్లుగా పాఠశాలకు హాజరుకావడమే కాకుండా విద్యాబోధనను కొనసాగించింది.

మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, స్కూలును విద్యాశాఖ అధికారి తనిఖీ చేసిన రోజున ఆమె ఏడు నిమిషాలు ఆలస్యంగా వచ్చారట. అందుకని గత ఆరేళ్లుగా ఆమెకు జీతం చెల్లించకుండా శిక్షించారు. ఇది నేరాల్లోకెల్లా ఘోరమైన నేరచర్యగా పరిగణించాల్సిన ఘటన. ఎందుకంటే ఆరేళ్ల వేతనం పొందకుండా ఆమె భారీ మూల్యం చెల్లించింది. మరో మాటలో చెప్పాలంటే ఆమె ఆలస్యంగా వచ్చిన ప్రతి నిమిషానికి ఒక సంవత్సరం పూర్తి వేతనాన్ని తనకు చెల్లించడాన్ని నిరాకరించారు. ఒక నిమిషం లేటుకు మూల్యం సంవత్సరం వేతనంతో సమానం.

విషయం వెలుగులోకి వచ్చాక భిటిప్రవ పటేల్ తనకు రావలసిన బకాయిలను పొందవచ్చు కానీ ఇక్కడా చిక్కు ఉంది. ఒక సంవత్సరం వేతనాన్ని ఆమెకు వెంటనే చెల్లించాలని అధికారులు ఆదేశించారు. కానీ మిగిలిన అయిదేళ్ల జీతం చెల్లింపు కోసం ప్రత్యేక బడ్జెటరీ ఏర్పాటు చేయవలసి ఉంది కనుక ఆమె వేచి ఉండాల్సిందేనట. ఎందుకంటే నిబంధనలు, ప్రభుత్వంలోని గుమాస్తా మనస్తత్వం అలా ఉన్నాయి.

ఆ టీచర్ వేతనాన్ని అలా నిలిపి ఉంచినప్పుడు, అలాంటి శిక్షలను నిబంధనలు అనుమతించవని విద్యాశాఖ అధికారులు గుర్తించలేదు. అసాధారణ మనోనిబ్బరంతో ఆమె ఆ శిక్షను భరించింది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ శిక్షాకాలంలోనే రెండేళ్ల తర్వాత ఆమెకు ప్రధాన ఉపాధ్యాయురాలిగా పదోన్నతి కల్పించారు. వాస్తవానికి ఆమె పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు ఒక రోజు వేతనం ఇవ్వకుండా ఉంటే సరిపోయేది.

ఈ ఘటనకు వెనుక మనం తెలుసుకోలేని పూర్తి భిన్నమైన కథ ఉంటే తప్ప, ఆ ఉపాధ్యాయురాలు తాను చేస్తున్న వృత్తి పట్ల అపార గౌరవాన్ని ప్రదర్శించారనే చెప్పాలి. ఆమె సంపన్నురాలే కావచ్చు. కానీ ఆమె పొందవలసిన వేతనాన్ని ఇంత హీనంగా తొక్కిపెట్టకూడదు. ఈ ఘటనలో నిజంగా శిక్షకు పాత్రులు ఎవరంటే, ఆమె వేతనాన్ని చెల్లించకుండా తొక్కిపెట్టిన వాళ్లే. ఈ ఉదంతంపై చాలా



ప్రతీకాత్మక చిత్రం

వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆమె వేతనాన్ని చెల్లించడం మాత్రమే కాదు. ఎవరో ఒకరు ఈ అంశంలో శిక్షకు గురవ్వాల్సిందే.

ఉపాధ్యాయులు, బాలల విద్య అంటే అధికారులకు ఎప్పుడూ చిన్నచూపే. తల్లిదండ్రులు, సమాజం విద్యావ్యవస్థలో చేసిన మార్పులను తెలుసుకోవడం గగనమే. ఒక ప్రభుత్వం తర్వాత మరొక ప్రభుత్వం కాంట్రాక్టు ప్రాతిపదికన నామమాత్రపు జీతాలు చెల్లిస్తూ పారా టీచర్లను నియమిస్తున్నాయి. తమనుంచి జరుగుతున్న ఈ లోపాన్ని దాచిపెట్టడానికి సహాయశిక్షక్, శిక్షామిత్ర వంటి పెద్ద పెద్ద పేర్లను ఉపయోగిస్తుంటారు. వీరు పార్ట్ టైమ్ టీచర్లు కాదు. చాలా తక్కువ వేతనాలకు పనిచేసే టీచర్లన్నమాట.

సాధారణ వేతనాలను చెల్లించలేని ప్రభుత్వాలు ఉపాధ్యాయుల ఉపాధి అవసరాన్నే కొల్లగొడుతున్నాయి. విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తే మానవవనరులకు సంబంధించి కలిగే ఫలితాలు పరమ విషాదకరంగా ఉంటాయి. దీని తొలి పర్యవసానం ఏమిటంటే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లనే ఎంచుకుంటారు.

ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్ర పర్యవేక్షణలోనే ఉండవచ్చు కానీ వారికి చెల్లిస్తున్న వేతనాలు సిఫార్సు చేసిన రీతిలో ఉండకపోవచ్చు. ప్రైవేట్ స్కూళ్లు కాబట్టి అవి మెరుగైన స్థితిలో ఉంటాయని అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. వీటికి వస్తున్న అధిక ఫీజులు మెరుగైన వేతనాలను అందించకపోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు పూర్తి వ్యాపార దృక్పథంతో నడుస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం లేదా పారా–ప్రభుత్వ సంస్థల ద్వారా నియమితం కాకుండా, మన దేశంలో ఆరవ పే కమిషన్ సిఫార్సుకు సమానంగా ఉపాధ్యాయులందరూ వేతనాలు పొందుతారని భావించడం కూడా తప్పే. కొంతమంది ఎంతో కొంత వేతనం కల్పించి తమను ఉద్యోగాల్లోకి తీసుకున్నందుకే గొప్పగా ఫీలవుతుంటారు. కానీ విద్యా లక్ష్యానికి ఇదేమాత్రం మంచిది కాదు. ప్రత్యేకించి పాఠశాల విద్యలో 12 సంవత్సరాలు గడిపిన తర్వాత కూడా మెడికల్ లేదా ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం మెరుగైన గ్రేడ్ పొందడానికి విద్యార్థులు అత్యధిక ఫీజులు చెల్లించి మళ్లీ ట్యుటోరియల్‌కు వెళ్లవలసి వస్తోంది. వీటన్నింటినీ పక్కన బెట్టి చూస్తే, ఒడిశా టీచర్ భిటిప్రవ పటేల్ ఉదంతం మన వ్యవస్థ సిగ్గుతో తలవంచుకునేలా చేసింది.

వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com

227 కేసులు.. 895 మంది సాక్షులు!

నయీమ్ మృతి చెంది ఏడాది పూర్తి ● ఇప్పటివరకు 9 కేసుల్లోనే చార్జిషీట్
● త్వరలో 22 కేసుల్లో చార్జిషీట్ వేస్తామన్న సిట్



సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ మృతికి మంగళవారంతో ఏడాది పూర్తయింది. నయీమ్ సాగించిన దందాలు, బెదిరింపులు, సెటిల్‌మెంట్లు.. ఇలా అన్నింటిపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏడాది నుంచి నయీమ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్టేషన్లలో 227 కేసులు నమోదుకాగా, 895 మంది సాక్షులను సిట్ విచారించినట్లు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పోలీస్ శాఖ స్పష్టం చేసింది. మొత్తం 128 మందిని అరెస్ట్ చేసి, వీరిలో 109 మందిని తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినట్లు సిట్ పేర్కొంది. ఇప్పటి వరకు 9 కేసుల్లో మాత్రమే చార్జిషీట్ దాఖలు చేశామని, త్వరలోనే మరో 22 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపింది. మిగతా కేసుల్లో దర్యాప్తు తుది దశకు చేరుకుందని వెల్లడించింది. నయీమ్ గ్యాంగ్‌లోని 14 మందిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నామని, ఐదుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు సిట్ వివరించింది. అదే విధంగా మరో నలుగురు పోలీస్ అధికారులకు తీవ్రత కలిగిన క్రమశిక్షణ చర్యలు, మరో 16 మంది అధికారులకు స్వల్ప తీవ్రత కలిగిన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. మిగిలిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేశామని, త్వరలోనే పూర్తిచేస్తామని సిట్ అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్– కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్– కాకినాడ(07075/07076) ప్రత్యేక రైలు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5.55కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50కి కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 12వ తేదీ సాయంత్రం 7.40కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.40కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే హైదరాబాద్– తిరుపతి(07145/07146) ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 7 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10కి తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 15వ తేదీ రాత్రి 7.55కి తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది.

వస్తు, సేవల పన్ను

వన్ నేషన్ ట్యాక్స్ మార్కెట్ GST

తరచుగా అడిగే ప్రశ్నలు

GST : ఇ-కామర్స్‌పై తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు)

ప్రశ్న 1 ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే ఏమిటి?

జవాబు CGST చట్టం, 2017లోని సెక్షన్ 2(44)లో ఎలక్ట్రానిక్ కామర్స్ నిర్వచించబడింది. డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ నెట్‌వర్క్‌పై డిజిటల్ ఉత్పత్తులతోపాటు వస్తువులు లేదా సేవలు లేదా రెండింటి సరఫరా అని దాని అర్థం.

ప్రశ్న 2 ఇ-కామర్స్ ఆపరేటర్ అంటే ఎవరు?

జవాబు ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ CGST చట్టం, 2017లోని సెక్షన్ 2(45)లో నిర్వచించబడింది. ఎలక్ట్రానిక్ కామర్స్ కోసం డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ ఫెసిలిటీ లేదా ప్లాట్‌ఫారంను స్వంతంగా కలిగి ఉన్న, ఆపరేట్ చేస్తున్న లేదా నిర్వహిస్తున్న ఏ వ్యక్తి అయినా అని అర్థం.

ప్రశ్న 3 ఇ-కామర్స్ ఆపరేటర్ నమోదు చేయించుకొనుట తప్పనిసరా?

జవాబు అవును. CGST చట్టం, 2017లోని సెక్షన్ 24(x) ప్రకారం ఇ-కామర్స్ ఆపరేటర్లకు ప్రభావిత మినహాయింపు ప్రయోజనం లభించదు మరియు వారిచే చేయబడిన సరఫరా విలువతో నిమిత్తం లేకుండా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.

ప్రశ్న 4 ఇ-కామర్స్ ఆపరేటర్ ద్వారా వస్తువులు లేదా సేవలను సరఫరా చేసే వ్యక్తి ప్రభావిత మినహాయింపునకు హక్కు కలిగి ఉంటారా?

జవాబు లేదు, CGST చట్టం, 2017లోని సెక్షన్ 24(ix) ప్రకారం అట్టి వ్యక్తులకు ప్రభావిత మినహాయింపు లభించదు మరియు వారు వారిచే చేయబడే సరఫరా విలువతో నిమిత్తం లేకుండా నమోదు చేయించుకోవలసి ఉంటుంది. CGST చట్టం, 2017లోని సెక్షన్ 54 క్రింద మూలంలో పన్ను వసూలు చేయవలసిన ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ద్వారా సరఫరా చేస్తే మాత్రమే ఈ ఆవశ్యకత వర్తిస్తుంది, అయితే CGST చట్టం, 2017లోని సెక్షన్ 9(5) క్రింద జారీచేయబడిన ప్రకటన క్రింద సరఫరాదార్ల తరపున పన్ను చెల్లింపునకు ఇ-కామర్స్ ఆపరేటర్లు బాధ్యులైనప్పుడు అట్టి సేవల సరఫరాదార్లు ప్రభావిత మినహాయింపునకు హక్కు కలిగి ఉంటారు.

ప్రశ్న 5 అసలు సరఫరాదారుకు బదులుగా తన ద్వారా చేయబడిన వస్తువులు లేదా సేవల సరఫరాకు సంబంధించి ఇ-కామర్స్ ఆపరేటర్ పన్ను చెల్లింపునకు బాధ్యులవుతారా?

జవాబు అవును, CGST చట్టం, 2017లోని సెక్షన్ 9(5) క్రింద ప్రకటించిన సేవల విషయంలో మాత్రమే. అట్టి సందర్భాలలో తన ద్వారా అట్టి సేవలు సరఫరా చేయబడితే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్‌చే పన్ను చెల్లించబడాలి మరియు అట్టి సేవల సరఫరాకు సంబంధించి పన్ను చెల్లింపునకు బాధ్యులైన సరఫరాదారుగా అతను ఉంటే అట్టి ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్‌కు చట్టంలోని అన్ని నిబంధనలు వర్తిస్తాయి. IGST చట్టం, 2017లోని సెక్షన్ 5(5) కోసం అంతర్రాష్ట్ర సరఫరా కోసం ఇదే ఏర్పాటు చేయబడింది. (ప్రకటన నం. 17/2017 - సెంట్రల్ ట్యాక్స్ (రేట్) మరియు 14/2017 - ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ (రేట్) తేది 28-06-2017ను రిఫర్ చేయండి).

ప్రశ్న 6 ప్రకటిత సర్వీసులపై పన్ను చెల్లింపునకు బాధ్యులైన ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్లకు ప్రభావిత మినహాయింపు లభిస్తుందా?

జవాబు లేదు. ఇ-కామర్స్ ఆపరేటర్లకు ప్రభావిత మినహాయింపు లభించదు. వారు వారిద్వారా సరఫరా చేయబడే ప్రకటిత సేవలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ప్రశ్న 7 మూలంలో పన్ను వసూలు (TCS) అంటే ఏమిటి?

జవాబు ఇ-కామర్స్ ఆపరేటర్ తన ద్వారా చేసిన పన్ను చెల్లించదగు సరఫరాల నికర విలువలో 1% (0.5% CGST + 0.5% SGST) రేటు వంతున మొత్తాన్ని వసూలు చేయాల్సి ఉంటుంది. అట్టి సందర్భంలో సదరు సరఫరాలకు సంబంధించి అట్టి సరఫరాదారు సదరు మొత్తాన్ని వసూలు చేయాల్సి ఉంటుంది. వసూలు చేసిన సదరు మొత్తాన్ని మూలంలో పన్ను వసూలు (TCS) అని అంటారు. (CGST చట్టం, 2017లోని సెక్షన్ 52(1)ను రిఫర్ చేయండి).

ప్రశ్న 8 ఇ-కామర్స్ కంపెనీల వినియోగదారులు వస్తువులను తిరిగి ఇవ్వడం అనేది సర్వసాధారణ విషయం. ఈ తిరిగి ఇచ్చిన వాటిని ఎలా సర్దుబాటు చేస్తారు?

జవాబు ఇ-కామర్స్ కంపెనీ పన్ను విధించదగు సరఫరాల నికర విలువపై మాత్రమే పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే వాపసు చేయబడిన సరఫరాల విలువ పన్ను విధించదగు సరఫరాల మొత్తం విలువలో సర్దుబాటు చేయబడుతుంది. (CGST చట్టం, 2017లోని సెక్షన్ 52(1) వివరణను రిఫర్ చేయండి).

ప్రశ్న 9 "పన్ను విధించదగు సరఫరాల నికర విలువ" అంటే అర్థం ఏమిటి?

జవాబు "పన్ను విధించదగు సరఫరాల నికర విలువ" అంటే సర్వీసులు కాకుండా వస్తువులు లేదా సర్వీసులు లేదా రెండింటిపై పన్ను విధించదగు సరఫరాల మొత్తం విలువ అని అర్థం. సదరు నెలలో సరఫరాదారులకు వాపసు చేయబడిన పన్ను విధించదగు సరఫరాల మొత్తం విలువను తగ్గించిన సదరు ఆపరేటర్ ద్వారా నమోదిత వ్యక్తులందరిచే ఏ నెలలోనైనా చేయబడిన వాటిపై ఇ-కామర్స్ ఆపరేటర్‌చే మొత్తం పన్ను చెల్లించబడాలి. (CGST చట్టం, 2017లోని సెక్షన్ 52(1) వివరణను రిఫర్ చేయండి).

ప్రశ్న 10 ప్రతి ఇ-కామర్స్ ఆపరేటర్ అసలు సరఫరాదారు తరపున పన్ను వసూలు చేయాల్సి ఉంటుందా?

జవాబు అవును, ప్రతి ఇ-కామర్స్ ఆపరేటర్ (CGST చట్టం, 2017లోని సెక్షన్ 9(5) క్రింద పన్ను చెల్లించాల్సిన ఆపరేటర్ కాకుండా) అట్టి ఇ-కామర్స్ ఆపరేటర్‌చే వసూలు చేయవలసిన పన్ను విధించదగు సరఫరాకు సంబంధించి పరిగణనలోకి తీసుకుంటూ పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. (CGST చట్టం, 2017లోని సెక్షన్ 52(1) రిఫర్ చేయండి).

ప్రశ్న 11 అట్టి వసూలుకు ఇ-కామర్స్ ఆపరేటర్‌కు ఎంత కాలం పడుతుంది?

జవాబు ఇ-కామర్స్ ఆపరేటర్ గ్రహీత నుంచి ప్రతిఫలం మొత్తం వసూలు చేసిన నెలలో సదరు మొత్తాన్ని వసూలు చేయాల్సి ఉంటుంది.

ప్రశ్న 12 ప్రభుత్వానికి ఇ-కామర్స్ ఆపరేటర్‌చే అట్టి TCSను ఎంత కాలంలోగా చెల్లించవలెను?

జవాబు ఆపరేటర్ వసూలు చేసిన మొత్తాన్ని అట్టి నెల చివరిలో మొత్తాన్ని వసూలు చేసిన తరువాత 10 రోజులలోగా ప్రభుత్వానికి చెల్లించాలి. (CGST చట్టం, 2017లోని సెక్షన్ 52(3) రిఫర్ చేయండి).

ప్రశ్న 13 అసలు సరఫరాదారులు ఈ TCS క్రెడిట్‌ను ఎలా క్లెయిమ్ చేస్తారు?

జవాబు ప్రభుత్వానికి ఆపరేటర్ చెల్లించే TCS మొత్తం ఆపరేటర్‌చే దాఖలు చేయబడిన స్టేట్‌మెంట్ ఆధారంగా అసలు నమోదిత సరఫరాదారు యొక్క GSTR-2 (ఎవరి ఖాతాలో అట్టి సేకరణ చేయబడిందో వారికి సంబంధించి)లో కనిపిస్తుంది. దానిని అసలు సరఫరాదారుచే చేయబడిన సరఫరాలకు సంబంధించి పన్ను లయబిలిటీ చెల్లించే సమయంలో ఉపయోగించుకోవచ్చును. (CGST చట్టం, 2017లోని సెక్షన్ 52(7)ను రిఫర్ చేయండి).

ప్రశ్న 14 ఇ-కామర్స్ ఆపరేటర్ ఏదేని స్టేట్‌మెంట్‌ను దాఖలు చేయాల్సి ఉంటుందా? స్టేట్‌మెంట్‌లో దాఖలు చేయాల్సిన వివరాలు ఏమిటి?

జవాబు అవును, ప్రతీ ఆపరేటర్ తమ ద్వారా వాపసు చేయబడిన వస్తువులు లేదా సర్వీసుల సరఫరాతోపాటు తన ద్వారా చేయబడిన వస్తువులు లేదా సర్వీసుల ఔట్‌వార్డ్ సరఫరాల వివరాలను కలిగి ఉన్న ఎలక్ట్రానికల్‌గా ఉన్న స్టేట్‌మెంట్‌ను మరియు అతనిచే సదరు నెల చివరి తరువాత 10 రోజులలోగా నెలలో TCSగా వసూలు చేసిన మొత్తాన్ని దాఖలు చేయాలి. స్టేట్‌మెంట్‌ను ఫారం GSTR-8లో దాఖలు చేయాలి. ఆపరేటర్ పన్ను వసూలు చేసిన ఆర్థిక సంవత్సరం చివరి తరువాత వచ్చే డిసెంబర్ 31వ తేదీలోగా వార్షిక స్టేట్‌మెంట్‌ను కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. (CGST చట్టం, 2017లోని సెక్షన్ 52(4) మరియు సెక్షన్ 52(5) రిఫర్ చేయండి).

ప్రశ్న 15 ఇ-కామర్స్ ప్రొవిజన్స్‌లో పోలిక భావన ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది?

జవాబు ప్రతి ఆపరేటరు నెలకు అతని స్టేట్‌మెంట్‌లో దాఖలు చేయబడే సరఫరాల వివరాలు అదే నెలలో లేదా అంతకుముందు ఏదేని నెలకు చెల్లుబాటయ్యే అతని రిటర్న్‌లో సంబంధిత సరఫరాదారుచే చేయబడే ఔట్‌వార్డ్ సరఫరాల తత్సమానమైన వివరాలతో సరిపోల్చబడాలి. అతని స్టేట్‌మెంట్‌లో ఆపరేటర్‌చే ప్రకటించబడిన ఔట్‌వార్డ్ సరఫరాల వివరాలు సరఫరాదారుచే ప్రకటించబడిన తత్సమాన వివరాలతో సరిపోల్చబడకపోతే ఆ వ్యత్యాసాన్ని ఇద్దరి వ్యక్తులకు తెలియజేయాలి. (CGST చట్టం, 2017లోని సెక్షన్ 52(8) మరియు సెక్షన్ 52(9)ను రిఫర్ చేయండి).

ప్రశ్న 16 ఇచ్చిన వివరాలు సరిపోలకపోతే ఏమి జరుగుతుంది?

జవాబు మొత్తానికి సంబంధించి ఏదైనా వ్యత్యాసం తెలుపబడితే మరియు ఇది సరఫరాదారుచే చెల్లుబాటులోని అతని రిటర్న్‌లో ద్వారా పరిష్కరించబడనట్లయితే లేదా ఆపరేటర్ వ్యత్యాసం తెలిపిన నెల కొరకు అతని స్టేట్‌మెంట్‌లో వ్యత్యాసం వచ్చిన రాబోవు నెల నెల కొరకు అతని రిటర్న్ సదరు సరఫరాదారు అవుట్‌పుట్ చెల్లింపు బాధ్యతకు చేర్చబడుతుంది. రాబోవు నెలలో సంబంధిత సరఫరాదారు అవుట్‌పుట్ పన్ను చెల్లింపులో ఏదేని మొత్తం చేర్చబడితే, అటువంటి పన్ను తేదీ నుండి దాని చెల్లింపుతేదీ వరకు చేర్చబడిన మొత్తంపై వడ్డీతో సహా అటువంటి సరఫరాకు సంబంధించి చెల్లించాల్సిన పన్ను చెల్లింపునకు బాధ్యులై ఉంటారు. (CGST చట్టం, 2017లోని సెక్షన్ 52(10) మరియు సెక్షన్ 52(11) చూడండి.)

ప్రశ్న 17 ఇ-కామర్స్ ఆపరేటర్ల నుండి సరఫరా/స్టాకు వివరాలపై సమాచారాన్ని తెలుసుకోవడానికి GST చట్టం క్రింద పన్ను అధికారులకు ఏవేని అధికారాలు ఇవ్వబడినవా?

జవాబు అవును. డిప్యూటీ కమిషనర్ ర్యాంక్‌కు తక్కువకాని ఎవరైనా అధికారి అటువంటి నోటీసు సర్వీసు తేదీ నుండి 15 పని రోజుల వ్యవధిలోపల అటువంటి వివరాలు దాఖలు చేయుటకు ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్‌కు నోటీసు జారీ చేస్తారు. (CGST చట్టం, 2017లోని సెక్షన్ 52(12)(13) మరియు సెక్షన్ (14)ను చూడండి.)

ప్రశ్న 18 ఇ-కామర్స్ ఆపరేటర్స్ (ECO) ద్వారా వస్తువులను సరఫరా చేసే అమ్మకందారులు వ్యాపారాల ఉమ్మడి ప్రదేశాలు కలిగి ఉండి ప్రత్యేకంగా వారి వస్తువులు ECO ద్వారా నిర్వహించబడే షేర్డ్ ఫెసిలిటీలో దీని ఫలితం మల్టిపుల్ సరఫరాదారులచే నమోదైనట్టి వ్యాపారంలో అదే అదనపు ప్రదేశాలలో ఉంటుంది. ఇది అనుమతించబడుతుందా?

జవాబు అవును ఇది అనుమతించబడుతుంది. అతని వ్యాపార ప్రదేశంగా ఆవరణలను ఉపయోగించుకొనుట కొరకు అవసరమైన డాక్యుమెంట్లను (ఓనర్‌షిప్ డాక్యుమెంట్ యజమానితో ఒప్పందం మొ॥వి) అతను కలిగి ఉంటే వ్యాపార ప్రదేశంగా ఎవరైనా నమోదిత వ్యక్తి ప్రకటించవచ్చును మరియు అనేకమంది వ్యక్తులచే ఆవరణ వినియోగం గురించి ఎటువంటి నిర్బంధం లేదు. నమోదిత వ్యక్తి CGST రూల్సు, 2017లోని సెక్షన్ 35 మరియు CGST రూల్సు, 2017లోని రూల్సు 56 నుండి 58 ప్రకారం నిర్వహించే రికార్డుల ఆవశ్యకతలను పాటించాలి.

ప్రశ్న 19 డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారం ద్వారా సేవలను ట్రావెల్ ఏజెంట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లయితే ECOsగా అర్హత పొందుతారా? GST చట్టంలోని సెక్షన్ 52లో నిబంధనల ప్రకారం మూలంలో పన్నును వసూలు చేయాల్సిన అవసరముంటుందా?

జవాబు డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారం ద్వారా సేవలను ఏర్పాటు చేస్తున్న ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్లు CGST చట్టం, 2017లోని సెక్షన్ 52 క్రింద TCSని తగ్గించుటకు బాధ్యులైన ECOs కేటగిరి క్రిందకు వస్తారు.

ప్రశ్న 20 లావాదేవీలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ECOsలు ప్రమేయం ఉంటుంది. అటువంటి కేసులలో TCSని ఎవరు తగ్గిస్తారు?

జవాబు అటువంటి కేసులలో ప్రతీ ట్రాన్సాక్షన్ విడిగా పరిగణించబడాల్సి ఉంటుంది మరియు CGST చట్టం, 2017లోని సెక్షన్ 52లో నిబంధనలననుసరించి పరీక్షించబడతాయి. దాని ప్రకారం TCS తగ్గించబడుతుంది.

ప్రశ్న 21 అమ్మకందారుకు ECO ఇన్వాయిసింగ్ సొల్యూషన్ ఏర్పాటుచేయని కేసులు ఉన్నాయి. అటువంటి కేసులలో అమ్మకందారుచే ఇన్వాయిస్ జనరేట్ చేయబడుతుంది మరియు ECO లేకుండా కొనుగోలుదారుచే, దాని గురించి తెలియకుండా స్వీకరించబడుతుంది. చెల్లింపు ECO ద్వారా చేయించబడుతోంది అటువంటి కేసులలో ఎటువంటి విలువపై TCS వసూలు చేయబడుతుంది? లావాదేవీ మొత్తం విలువపై TCS వసూలు చేయబడుతుందా?

జవాబు ECO ప్రతిఫలం వసూలుకు సంబంధించి అటువంటి సరఫరాలలో నికర పన్ను విధించతగు విలువపై TCS వసూలు చేయబడుతుందని CGST చట్టం, 2017లోని సెక్షన్ 52(1) తప్పనిసరిచేస్తోంది. వసూలు చేయబడిన మొత్తం GSTR-8లో తగువిధంగా రిపోర్టచేయాలి మరియు ప్రభుత్వానికి చెల్లించాలి. ఏదేని అటువంటి మొత్తం వసూలు చేయబడినట్లయితే, అతని ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్‌లో క్రెడిట్‌గా సంబంధిత సరఫరాదారుకు లభిస్తుంది.

ప్రశ్న 22 ఇన్వాయిస్‌ల కొరకు వరుస క్రమ సంఖ్యలను నిర్వహించే డీలర్‌ను GSTకి కావలెను. అనేక ప్రాంతాల నుండి మనం సరఫరాచేస్తున్నట్లయితే, ఇన్వాయిస్ నంబర్లను క్రమ సంఖ్యలో ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుందా?

జవాబు 16 అంకెలకు మించకుండా వరుస క్రమ సంఖ్యలు, ఒకటి లేదా అనేక రకాల సిరీస్‌లలో అక్షరాలు లేదా అంకెలు లేదా ప్రత్యేక క్యారక్టర్లు హైపన్ లేదా డాష్ మరియు "_" మరియు "/" గుర్తులు వరుసగా కలిగి ఉన్న ఇన్వాయిస్‌ను CGST రూల్సు, 2017లోని సెక్షన్ 46 ఏర్పాటుచేస్తోంది. మరియు దానిపై ఏదేని కాంబినేషన్ ఆర్థిక సంవత్సరం కోసం ఒకటే అవుతుంది. అందువలన అదే సంవత్సరం కొరకు అనేక సిరీస్‌లలో సరఫరాదారులు కలిగి ఉంటే, అదే సిరీస్ కొనసాగినంతకాలం ఆర్థిక సంవత్సరాలు అంతటా ఉపయోగించబడదు. అందువలన, వరుస క్రమ సంఖ్యలు కలిగి ఉండి, ఆ సిరీస్ అంతటా నడుస్తూ ఉండి ప్రతీ ప్రదేశం కొరకు వేర్వేరు ఇన్వాయిస్ సిరీస్‌ను మీరు కలిగి ఉండాలి.

ప్రశ్న 23 ECOs ద్వారా పుస్తకాలు వంటి అమ్మకం మినహాంచబడిన లేదా జీరో పన్నుగల వస్తువులను అమ్మకందారులు విక్రయిస్తున్నారు. అటువంటి సరఫరాలపై TCSని మార్కెట్ ప్రదేశాలు వసూలుచేయాల్సి ఉంటుందా?

జవాబు CGST చట్టం, 2017లోని సెక్షన్ 52(1) ప్రకారం పన్ను విధించదగిన సరఫరాల మొత్తం విలువపై వసూలుచేయబడు TCS ECO ద్వారా చేయబడుతుంది. సరఫరాగానీ పన్ను విధించదగినదిగా లేనపుడు TCS అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు.

ప్రశ్న 24 నేను ఒక సరఫరాదారును. నేను నాచే నిర్వహించబడే వెబ్‌సైట్ ద్వారా నా స్వంత ఉత్పత్తులను అమ్ముతాను. నేను ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ నిర్వచనం క్రిందికి వస్తానా? అటువంటి సరఫరాలపై నేను TCSని వసూలుచేసుకోవాల్సి ఉంటుందా?

జవాబు CGST చట్టం, 2017లోని సెక్షన్ 2(44) మరియు 2(45) నిర్వచనం ప్రకారం మీరు ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ నిర్వచనం క్రిందికి వస్తారు. అయితే ECO ద్వారా ప్రతిఫలం వసూలు చేసుకోబడినపుడు బిడ్‌లోని సెక్షన్ 52 ప్రకారం దాని ఇతర సరఫరాదారుల ద్వారా చేయబడిన పన్ను విధించదగు సరఫరాల నికర విలువపై TCSని వసూలుచేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ ద్వారా తమ స్వంత ఉత్పత్తులను వేరొకరు విక్రయిస్తున్న కేసుల విషయంలో, ఈ సెక్షన్‌లోని నిబంధనల ప్రకారం ట్యాక్స్ ఎట్ సోర్స్ వసూలు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ లావాదేవీలు గత రేట్ల వద్ద GST చెల్లించాల్సి ఉంటుంది.

ప్రశ్న 25 మేము వివిధ కొనుగోలుదారుల నుండి వస్తువులను కొనుగోలు చేస్తున్నాము మరియు వాటిని మా స్వంత బిల్లింగ్ క్రింద మా వెబ్‌సైట్‌పై విక్రయిస్తున్నాము. అటువంటి సరఫరాలపై TCS వసూలుచేయాల్సి ఉంటుందా ?

జవాబు లేదు. CGST చట్టం, 2017లోని సెక్షన్ 52 ప్రకారం, ECOచే ప్రతిఫలం వసూలు చేయబడినపుడు దాని ఇతర సరఫరాదారులు చేసిన పన్ను విధించదగు సరఫరాల నికర విలువపై TCS వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో రెండు లావాదేవీలు ఉన్నాయి- ఒకటి విక్రయదారుల నుండి మీరు వస్తువులను కొనుగోలుచేయడం మరియు వాటిని మీ వెబ్‌సైట్ ద్వారా మీరు విక్రయించడం. మొదటి లావాదేవీ కొరకు GST విధించబడుతుంది మరియు మీ కోసం లభ్యమయ్యే క్రెడిట్‌పై మీ విక్రయదారుకు చెల్లించాల్సి ఉంటుంది. రెండవ లావాదేవీ మీ స్వంత ఖాతాపై సరఫరాచేయడం మరియు ఇతర సరఫరాదారులచే కాకుండా ట్యాక్స్ ఎట్ సోర్స్ వసూలు చేసుకోవాల్సిన అవసరం లేదు. లావాదేవీ గతరేట్ల వంతున GST విధించబడుతుంది.

గమనిక: SGST చట్టం, 2017 మరియు UTGST చట్టం, 2017కు రిఫరెన్స్‌తో సహా CGST చట్టం 2017 ఉంటుంది.

davp 15502/13/0161/1718

డిస్‌క్లెయిమర్: పైన ఇవ్వబడిన సమాధానాలు అవగాహనకు మరియు మార్గదర్శకత్వం నిమిత్తం మాత్రమే ఇవ్వబడినవి మరియు వాటికి ఎటువంటి చట్టబద్ధమైన చెల్లుబాటు ఉండదు.

GST - ఉత్తమమైన & సరళమైన పన్ను

ఏదేని GST సంబంధిత విచారణ కొరకు @askGST_GoI వద్ద మాకు ట్వీట్ చేయండి
హెల్ప్ డెస్క్ : 1800-1200-232, 0120-4888999

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్ &
రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వాణిజ్య పన్నుల శాఖలు
www.cbec.gov.in, www.cbec-gst.gov.in

✦ సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శం

మంత్రి చందూలాల్



సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గిరిజన అభివృద్ధిశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. గిరిజన అభివృద్ధిశాఖ అధికారులతో మంత్రి సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజనుల ఆర్థిక, విద్య, జీవన ప్రమాణాలను పెంచడంతోపాటు భద్రత, సామాజిక హోదా కల్పించేందుకు గిరిజన అభివృద్ధి నిధిని పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లోని గిరిజన తండాలు, గూడాలకు రోడ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే వీటి కోసం నిధులు విడుదల చేశామన్నారు. విష జ్వరాలు వ్యాపించకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ధిశాఖలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


✦ కేటీఆర్‌కు నైతికత లేదు: శ్రవణ్



సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు నైతికత లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కేటీఆర్ పాల్పడుతున్న ఇసుక దందాలపై ప్రశ్నించినందుకు పోలీసులను అడ్డుపెట్టుకొని నేరెళ్ల దళితులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌కు ఏ మాత్రం నైతికత ఉన్నా నేరెళ్ల దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని, బాధ్యులైన ఎస్పీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్టీలో చేనేత రంగంపై కేంద్రం పన్ను భారం మోపుతుంటే.. కేటీఆర్ చేనేత సంబురాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జీఎస్టీతో తెలంగాణకు రూ. 3 వేల కోట్లు నష్టం అని మంత్రి ఈటల చెబుతుంటే.. రూ. 3 వేల కోట్లు లాభం అని ముఖ్యమంత్రి చెబుతున్నారన్నారు. జీఎస్టీపై రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమన్నారు. జీఎస్టీలో ప్రభుత్వ పథకాలపై కేంద్రం 12 శాతం పన్ను విధిస్తే.. కేసీఆర్ ఇప్పుడు మేల్కొని దాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి కాకుండా మంత్రి కేటీఆర్ ఎందుకు పాల్గొంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకే కేటీఆర్ ఇలా చేస్తున్నారని విమర్శించారు.

✦ పెద్ద కమ్యూనిస్టునంటూనే విమర్శలా?

కేసీఆర్ వైఖరిపై మండిపడ్డ సీపీఐ నేత నారాయణ



సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కమ్యూనిస్టు భావజాలంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న తానే పెద్ద కమ్యూనిస్టునని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉనికిని ప్రశ్నించడంపై సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఓ పెద్ద కమ్యూనిస్టునని చెప్పుకుంటూ తమపై విమర్శలు చేస్తున్న కేసీఆర్‌పై మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలో ముగ్గురున్నా, నలుగురున్నా కమ్యూనిజం ఎల్లప్పుడూ అలాగే ఉంటుందన్నారు. ఎర్రజెండా ఎంతో మంది హేమాహేమీలను చూసిందని, వారి ముందు కేసీఆర్ ఎంత అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలు గెలిచినా, ఓడినా ఎర్రజెండా ఎప్పటికీ ఉంటుందన్నారు. అయితే టీఆర్ఎస్ జెండా మాత్రం కేసీఆర్ ఉన్నప్పుడే పోతుందని చెప్పారు. సిరిసిల్లలో కేటీఆర్ నడుపుతున్న ఇసుక దందాపై ప్రశ్నించినందుకే దళితులను చిత్రహింసలు పెడుతున్నారన్నారు. ఈ దందాలో రూ.వేల కోట్లు అధికారపార్టీ నేతలు దండుకుంటున్నారని నారాయణ ఆరోపించారు.

✦ కేసుల భయంతోనే కేసీఆర్ కొత్త డ్రామా

టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి



సాక్షి, హైదరాబాద్: సహారా, ఈఎస్ఐ కుంభకోణాల్లో సీఎం కేసీఆర్ పాత్రపై ఇప్పటికే ఆయనను సీబీఐ రెండుసార్లు విచారించిందని, ఆ కేసుల భయంతోనే కొత్త డ్రామాకు తెరతీశారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్‌రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన మాట్లాడారు. సీబీఐ కేసులకు భయపడి బీజేపీకి మోకరిల్లుతున్నారని విమర్శించారు. జీఎస్టీ వల్ల నష్టాలను అసెంబ్లీలో చర్చించకుండా బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించారని, ఆమోదించిన వారే కేసులు వేస్తామంటే చెల్లుతుందా అని ప్రశ్నించారు. కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికే మొట్టికాయలు పడతాయని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ సమావేశానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను దూరంగా పెట్టడం అవమానకరమన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించే తీరిక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు లేకుండాపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ వ్యతిరేకి అని ఇప్పటిదాకా తిట్టిన వెంకయ్యనాయుడును మంత్రి కేటీఆర్, తెలంగాణ ద్రోహి అని తిట్టిన తుమ్మల నాగేశ్వర్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

✦ కాళేశ్వరం బ్యారేజీలపై అధ్యయనం



సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై వ్యాప్కోస్ సంస్థతో డ్యామ్ బ్రేక్ అనాలసిస్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకోని విపత్తులు తలెత్తి డ్యామ్‌లు కూలిన పక్షంలో ఏర్పడే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్న కేంద్ర పర్యావరణ శాఖ సూచనల మేరకు రాష్ట్ర పభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డ్యామ్ కూలిన పక్షంలో ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు దిగువ ప్రాంతాల జనాభా, అభివృద్ధిపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనికోసం ముందస్తు విపత్తు నిర్వహణ, వరద ఉధృతి అంచనాలు, ప్రజలను తరలించే ఏర్పాటు ప్రక్రియను ముందుగానే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మూడు బ్యారేజీలపై డ్యామ్ బ్రేక్ అనాలిసిస్‌ను వ్యాప్కోస్‌తో ప్రభుత్వం చేయించేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పటికే మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలోనూ డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.



సుఖసంతోషాలతో జీవించాలి: గట్టు

లోటస్‌పాండ్‌లో ఘనంగా రాఖీ పండుగ

సాక్షి, హైదరాబాద్: అక్కాచెల్లెళ్లందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. శ్రీకాంత్ రెడ్డికి పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కె.అమృత సాగర్ రాఖీ కట్టారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లందరికి శ్రీకాంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షురాలు బీస మరియమ్మ, ప్రధాన కార్యదర్శులు పుష్పలత, ఇందిరారెడ్డి, వనజ, కార్యదర్శులు విరాణిరెడ్డి, నేహ, ఇందిర, గీతారెడ్డి, రమా, పర్వతరెడ్డి బాలకృష్ణారెడ్డి, కె.కేసరి సాగర్ పాల్గొన్నారు.

గాంధీ ఆస్పత్రి.. 24/7

ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం

ప్రతిష్టాత్మక గాంధీ జనరల్ ఆస్పత్రిలో ఇకపై 24/7 సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకుంటున్న క్షతగాత్రులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర సేవలను విస్తరించి.. ఆ మేరకు అత్యాధునిక వసతులను సమకూర్చింది. అంతేకాదు దీనికి జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరో, గ్యాస్ట్రో ఎంటరాలజీ, పల్మోనాలజీ వైద్య నిపుణులను అనుసంధానించి రౌండ్ ద క్లాక్ రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. – సాక్షి, హైదరాబాద్



గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక అత్యవసర చికిత్సా విభాగం

110 పడకలకు ఐసీయూ విస్తరణ

ప్రస్తుతం పది పడకలతో కొనసాగుతున్న గాంధీ ఐసీయూని 110 పడకలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతలో 65 పడకలను సిద్ధం చేసింది. త్వరలోనే మిగిలినవి కూడా అందుబాటులోకి తీసుకురానుంది. అత్యాధునిక హైడ్రాలిక్ పడకలతో ఏర్పాటు చేసిన ఈ ఐసీయూని కార్పొరేట్ ఆస్పత్రులకు తీసిపోని విధంగా తీర్చిదిద్దింది. బెడ్‌సైడ్ మానిటర్లు, ఆక్సిజన్ పైప్‌లైన్లు, ఏసీ, సెలైన్ స్టాండ్లు, రోగి వస్తువులను భద్రపరుచుకునేందుకు అవసరమైన ర్యాక్‌తో పాటు సహాయకుల కోసం ఓ కుర్చీని కూడా ఏర్పాటు చేసింది. వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య పరీక్షల కోసం అత్యాధునిక అల్ట్రాసౌండ్, ఎక్సరే మిషన్లను సిద్ధం చేసింది. గతంలో ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకున్న బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందేవికావు. ఐసీయూలో సీనియర్లు లేకపోవడంతో అక్కడ ఉన్న పీజీలు కేవలం బాధితుల వివరాలు నమోదు చేసుకుని సంబంధిత విభాగానికి తరలించాల్సి వచ్చేది. వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్‌గా చెప్పుకునే 30 నుంచి 60 నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రికి తీసుకొచ్చినా రోగి ప్రాణాలు దక్కేవికావు. దీంతో ఒక్కోసారి వైద్యులు బాధితుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చేది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి.

ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి


నిరుపేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం గాంధీలో రూ.10 కోట్ల వ్యయంతో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 110 పడకల సామర్థ్యం కలిగిన అత్యాధునిక ఐసీయూ సిద్ధం చేసింది. దీనిని ఈ నెల 11న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు.



ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పరికరాన్ని పరిశీలిస్తున్న లక్ష్మారెడ్డి

దురుద్దేశంతోనే సీఎం విమర్శలు

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్
- జీఎస్టీపై కేంద్రం మీద ఆరోపణలు సరికాదు
- జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలూ ఉన్నాయి



సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు భయపడి రాజకీయ దురుద్దేశంతోనే జీఎస్టీ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రెండురోజులుగా మాట్లాడుతున్న మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయన్నారు. జీఎస్టీ రూపకల్పనలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్ కూడా భాగస్వాములన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వంపైనే తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలున్నాయని అన్నారు. జీఎస్టీతో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, రోడ్ల నిర్మాణంపై రాష్ట్రంమీద రూ.19 వేల కోట్లు అదనంగా భారం పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు. ఆయన అన్నీ తప్పుడు లెక్కలు చెప్పారని, సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్ ఇలా తప్పుడు లెక్కలు చెప్పడం భావ్యం కాదని లక్ష్మణ్ సూచించారు. సిమెంట్, కంకర, స్టీల్ లాంటి వస్తువులపై 10 శాతం పన్ను తగ్గిందని, అయినా ఇంకా భారం అంటే ఎలా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మాటలు, న్యాయపోరాటం అనే హెచ్చరికలు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల వారీగా ఇంకా భారం పడే అంశాలుంటే జీఎస్టీ కౌన్సిల్‌లో మాట్లాడటానికి అవకాశం ఉందన్నారు. కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడకుండానే పోరాటం, సమరం అనడం విడ్డూరమన్నారు. అవసరమైతే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని, అందరూ కలసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని లక్ష్మణ్ సూచించారు. రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, జీఎస్టీ దేశ భవిష్యత్తు అని అసెంబ్లీలోనే మాట్లాడిన సీఎం కేసీఆర్ ఇప్పుడెందుకు మాట మార్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలపై ఏమైనా భారం పడితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి రాష్ట్ర బీజేపీ సిద్ధంగా ఉందని లక్ష్మణ్ చెప్పారు.

12 నుంచి రాష్ట్రంలో కుంతియా పర్యటన



సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన తొలిసారిగా రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్టు సోమవారం ఆయన మీడియాకు తెలిపారు. నెలలో 15 రోజుల పాటు రాష్ట్రం లోనే ఉండి అన్ని మండలాల కాంగ్రెస్ కమిటీలతో మండల కేంద్రాల్లోనే సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు ఖాయమని, ప్రజలు తమ వైపే ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని, ఈ విషయం ప్రజల మనసుల్లో ఉందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి, మనుగడ నామమాత్రమేనని, టీఆర్ఎస్ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

పొన్నం నిరాహార దీక్షపై కుంతియా వాకబు

పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో చేస్తున్న నిరాహార దీక్షపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా వాకబు చేశారు. సోమవారం ఇక్కడ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ కుంతియాను కలిశారు. ఈ సందర్భంగా కుంతియా పొన్నం చేస్తున్న దీక్షపై వాకబు చేశారు. అధిష్టానం నుంచి పొన్నం ప్రభాకర్‌కు పూర్తి మద్దతు ఉంటుందని కుంతియా చెప్పినట్టు పొన్నాల మీడియాకు తెలిపారు.

బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీగా విజయ్‌కుమార్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి టి.విజయ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ బీసీ కమిషన్‌కు మెంబర్ సెక్రటరీగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ కొనసాగుతారు. ప్రస్తుతం విద్యా శాఖలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న విజయ్ కుమార్‌కు గత నెలలోనే బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్‌కు ఆయనే మెంబర్ సెక్రటరీగా కొనసాగుతారని పేర్కొంటూ బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు.

నేటి నుంచి సూక్ష్మ సేద్యం అనుమతులు

జీఎస్టీతో భారం లేదని నిర్ధారించుకున్న ఉద్యాన శాఖ

సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ రాకతో నిలిచిన సూక్ష్మ సేద్యం తిరిగి ప్రారంభం కానుంది. సేద్యం కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు మంగళవారం నుంచి అనుమతులిచ్చేందుకు ఉద్యాన శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సూక్ష్మ సేద్యం పరికరాలపై 18 శాతం జీఎస్టీ విధించడంతో కంపెనీలు పరికరాల ఏర్పాటును తాత్కాలికంగా నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే జీఎస్టీతో పెద్దగా భారం ఉండదని తెలుసుకుని సేద్యానికి తిరిగి అనుమతులిచ్చేందుకు సిద్ధమైనట్లు ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతంలో సూక్ష్మ సేద్యంపై 5 శాతం వ్యాట్ ఉండేది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేది. అలాగే 12 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉండగా కంపెనీలు భరించేవి. అయితే తాజా జీఎస్టీలో ఆ 17 శాతం పన్ను కలిసిపోవడం, కేవలం ఒక శాతమే అదనపు భారం పడనుండటంతో ఉద్యానశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగా రైతులపై భారం పడకుండా అదనపు భారాన్ని సర్దుబాటు చేస్తామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.

పెండింగ్‌లో లక్ష దరఖాస్తులు

రాష్ట్రంలో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నాబార్డు నుంచి రూ.1,000 కోట్లు రుణం తీసుకుంది. సూక్ష్మ సేద్యం



ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ప్రస్తుతం దాదాపు లక్ష మంది రైతులు సూక్ష్మ సేద్యం కోసం ఉద్యాన శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటికీ మంగళవారం నుంచి అనుమతులు ఇస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

18న కృష్ణా బోర్డు సమావేశం

సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి చర్చించేందుకు కృష్ణా బోర్డు సమావేశం ఈ నెల 18న అమరావతిలో జరగనుంది. ఈ మేరకు బోర్డు సోమవారం ఇరు రాష్ట్రాలకు లేఖ ద్వారా తెలియజేసింది. పట్టిసీమ సహ దిగువ ప్రాజెక్టులకు నీటి విడుదల, ప్రాజెక్టుల నియంత్రణ అంశాలను బోర్డు సమావేశంలో చర్చించే అవకాశముంది. ముఖ్యంగా పట్టిసీమ ద్వారా మళ్లిస్తున్న జలాల్లో వాటాలకై తెలంగాణ పట్టుబడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వాటా 299 టీఎంసీలను పెంచాలని కోరే అవకాశం ఉంది. సాగర్, శ్రీశైలంలో నెలకొన్న తీవ్ర దుర్భర పరిస్థితులనూ చర్చించనుంది.

అంతర్జాతీయ యవనికపై ఓరు‘ఘల్లు’..!



వరంగల్‌లో చారిత్రక కట్టడాలను పరిశీలిస్తున్న ప్రొఫెసర్ వాగ్నర్, రంగాచార్యులు

వరంగల్‌కు ‘అంతర్జాతీయ’ ప్రచారం ● శాస్త్రీయంగా రూట్ గైడ్ రూపకల్పన

పేరు ‘టూర్ గైడ్ ఆఫ్ కాకతీయ హెరిటేజ్’ ● డెక్కన్ హెరిటేజ్ ఫౌండేషన్ చొరవ
బోస్టన్ ప్రొఫెసర్ వాగ్నర్‌కు బాధ్యతలు ● 4 రోజుల అధ్యయనం ప్రారంభం

సాక్షి, హైదరాబాద్: పర్యాటకుల స్వర్గధామంగా భాసిల్లగల గొప్ప సహజ, చారిత్రక సంపద తెలంగాణ సొంతం. విదేశాల్లో యునెస్కో గుర్తింపు పొందిన పలు ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు దీటైన ఆకర్షణలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి. కానీ అంతర్జాతీయంగా సరైన ప్రచారం లేక వాటికి రావాల్సినంత ప్రాచుర్యం రాలేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో మన చారిత్రక ప్రాంతాలకు అంతర్జాతీయంగా శాస్త్రీయ పద్ధతిలో సరైన ప్రచారం కల్పించేందుకు లండన్ కేంద్రంగా పని చేస్తున్న చారిటబుల్ సంస్థ ఒకటి ముందుకొచ్చింది. అందులో భాగంగా కాకతీయుల రాజధాని వరంగల్లు, దాని పరిసరాల్లోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై సమగ్ర అంతర్జాతీయ టూర్ గైడ్‌ను రూపొందించాలని నిర్ణయించింది. అమెరికాలో బోస్టన్ నగరంలోని వెస్లీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఫిలిప్ బి వాగ్నర్‌కు ఈ బాధ్యతలను అప్పగించింది. ఆయన ఇప్పటికే వరంగల్‌లో అధ్యయనం ప్రారంభించారు.



డెక్కన్ హెరిటేజ్ ఫౌండేషన్ చొరవ

లండన్ కేంద్రంగా పనిచేస్తున్న డెక్కన్ హెరిటేజ్ ఫౌండేషన్ దక్కన్ ప్రాంత ప్రత్యేకతలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇప్పటికే హంపి, గోవా చర్చిలు, కొంకణ్ కట్టడాలు తదితరాలపై అధ్యయనం చేసి, అంతర్జాతీయ పర్యాటకులకు మార్గనిర్దేశం చేసేలా ఆయా ప్రాంతాల టూరిస్ట్ గైడ్‌లను వెలువరించింది. తాజాగా కాకతీయ కట్టడాలపై దృష్టి సారించింది. వరంగల్‌కు చెందిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సహకారంతో ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ బాధ్యతలను ప్రొఫెసర్ వాగ్నర్‌కు అప్పగించడం వెనక కారణముంది. దాదాపు 35 ఏళ్ల క్రితం లండన్‌కు చెందిన ప్రఖ్యాత చరిత్రకారుడు జార్జ్ మైకేల్ వరంగల్‌పై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. దానికి ఆకర్షితుడైన వాగ్నర్ ఆ తర్వాత ఆయనతో కలిసి వరంగల్‌లో పర్యటించి ఇక్కడి పలు ప్రత్యేకతలను గుర్తించారు. తర్వాత కూడా రెండు మూడు సార్లు నగరంలో పర్యటించారు. ఇక్కడి సంస్కృతులు, చారిత్రక నేపథ్యం మీదేగాక తెలుగు భాషపైనా కొంత పట్టు సంపాదించారు. తాజా అధ్యయనంలో భాగంగా శనివారం ఆయన వరంగల్‌కు వచ్చారు. పురావస్తు శాఖ విశ్రాంత ఉప సంచాలకుడు రంగాచార్యులు వాగ్నర్‌కు మార్గదర్శనం చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాలను సందర్శించి, అంతర్జాతీయ పర్యాటకులకు ఉపయోగపడేలా ‘టూర్ గైడ్ ఆఫ్ కాకతీయ హెరిటేజ్’ పేరుతో పుస్తకం రూపొందించేందుకు వాగ్నర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీన్ని వచ్చే జూన్ నాటికి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడానికి పుస్తకం దోహదపడనుంది. ప్రభుత్వం చొరవ తీసుకుని వరంగల్‌లోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన వసతులు తదితర సౌకర్యాలు కల్పిస్తే విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచుకునే అవకాశముంటుంది. వరంగల్ తర్వాత హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్న నాణేలపై కూడా వాగ్నర్ అధ్యయనం చేయనున్నారు. వాటి ప్రత్యేకతలు, వివిధ రాజ వంశాలపై పరిశోధన చేసి మరో ప్రత్యేక పుస్తకం కూడా తేనున్నారు.

వరంగల్ నగరం ప్రపంచంలోనే ప్రత్యేకత సంతరించుకున్న నిర్మాణం. లండన్‌కు చెందిన చరిత్రకారుడు మైకేల్ గతంలో దీనిపై ఎంతో అధ్యయనం చేశారు. ప్రపంచంలో బాగ్దాద్ తర్వాత ఏకైక వృత్తాకార నగరం వరంగల్లేనని తేల్చారు. అయితే నాలుగు కీర్తి తోరణాల మధ్య మాత్రమే ఇప్పటిదాకా అధ్యయనం జరిగింది. వాటి

మరెంతో అధ్యయనం జరగాలి

వెలుపల ప్రపంచానికింకా తెలియని ప్రత్యేకతలెన్నో దాగున్నాయి. వాటిని వెలుగులోకి తెస్తే విదేశీ పర్యాటకులు ఇక్కడికి బారులు తీరతారు. వాటిపై అధ్యయనం చేయాల్సి ఉంది. అందుకు తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. వరంగల్ నాకెంతో ఇష్టమైన నగరం. 1985 ప్రాంతంలో ఇక్కడికొచ్చాను. అప్పటికీ ఇప్పటికీ ఇక్కడెంతో మార్పు వచ్చింది. – ఫిలిప్ బి వాగ్నర్
ఆచార్యుడు, వెస్లీ విశ్వవిద్యాలయం, బోస్టన్, అమెరికా


మరో 100 కి.మీ. మెట్రో దౌడ్

మెట్రో రెండో దశపై చిగురిస్తున్న ఆశలు

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో మెట్రో రెండో దశపై ఆశలు చిగురిస్తున్నాయి. జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ(జైకా) సుమారు వంద కిలోమీటర్ల మార్గంలో రెండో దశ ప్రాజెక్టును చేపట్టేందుకు రుణ సహాయం అందించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారుల బృందం జపాన్ పర్యటనలో మెట్రో రెండో దశ ప్రతిపాదనలను జైకా బ్యాంకు అధికారులకు సమర్పించారు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఎంత మొత్తంలో రుణ సహాయం అందజేస్తారన్న అంశంపై ఆ బ్యాంకు అధికారుల బృందం త్వరలో నగరాన్ని సందర్శించిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా కారిడార్లలో మొత్తంగా 72 కి.మీ. మార్గంలో మెట్రో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 85 శాతం మేర పనులు పూర్తి కాగా.. మొత్తం ప్రాజెక్టును 2018 చివరికి పూర్తి చేసేందుకు ఎల్ అండ్ టీ, హెచ్‌ఎంఆర్ అధికారులు సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే.

వడివడిగా ప్రతిపాదనలు..

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరు నెలల క్రితం మెట్రో రెండోదశ ప్రతిపాదిత మార్గాల్లో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సహా నగర మెట్రో ప్రాజెక్టు అధికారుల బృందం సర్వే చేపట్టి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న మెట్రో కారిడార్‌ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా ప్రణాళికలు రూపొందించిన విషయం విదితమే. అయితే ప్రభుత్వ ఆదేశాలు, క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించే క్రమంలో ప్రతిపాదిత మార్గాల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నాయి.



మొదటి దశ ప్రారంభంపై తకరారు..

ఇప్పటికే నాగోల్–మెట్టుగూడ(8 కి.మీ.), మియాపూర్–ఎస్‌ఆర్ నగర్(11 కి.మీ.)మార్గంలో మెట్రో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ మార్గానికి రైల్వే శాఖకు చెందిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ సైతం జారీ చేసింది. త్వరలోనే మెట్రో ప్రారంభం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ ప్రారంభ తేదీని మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ ఏడాది విజయదశమికైనా మొదటి దశ కింద ఈ రెండు కారిడార్లలో రైళ్లు పట్టాలెక్కాలని హైదరాబాదీలు కోరుకుంటున్నారు. కాగా, మూడు కారిడార్లలో పరుగులు పెట్టేందుకు 57 మెట్రో రైళ్లు ఇప్పటికే మియాపూర్, ఉప్పల్ మెట్రో డిపోల్లో సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 65 స్టేషన్లకుగానూ 45 స్టేషన్ల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. మిగతా పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఆర్థిక సాయంతోనే ముందడుగు..

ప్రస్తుతం గ్రేటర్‌లో మూడు కారిడార్లలో జరుగుతున్న మెట్రో పనులను పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్నారు. దేశంలో పీపీపీ విధానంలో చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టు ఇదే. మూడు కారిడార్లలో 72 కి.మీ. ప్రాజెక్టుకు ఐదేళ్ల క్రితం రూ.14,132 కోట్లు నిర్మాణ వ్యయంగా నిర్ణయించారు. భూసేకరణ, రైట్ ఆఫ్ వే సమస్యలతో ప్రాజెక్టు పనులు 18 నెలలు ఆలస్యం కావడంతో సుమారు రూ.4 వేల కోట్లు నిర్మాణ వ్యయం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీపీపీ విధానంలో రెండోదశను చేపట్టేందుకు ఏ నిర్మాణ సంస్థ ముందుకురాని పరిస్థితి నెలకొంది. దీంతో రెండోదశకు అవసరమైన రుణాన్ని జైకా బ్యాంకు నుంచి సేకరించి ప్రభుత్వం చేపడితేనే.. అడుగు ముందుకు పడుతుందన్నది స్పష్టమవుతోంది. ప్రస్తుతం ప్రతి కిలోమీటర్‌కు రమారమీ రూ.100 కోట్ల నిర్మాణ వ్యయాన్ని లెక్కించినా వంద కిలోమీటర్ల రెండోదశ ప్రాజెక్టుకు సుమారు రూ.10 వేల కోట్లు అంచనా వ్యయం కానుంది. ఈ స్థాయిలో జైకా బ్యాంకు రుణ సహకారం అందిస్తుందా? లేదా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం సహా హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులకు జైకా బ్యాంకు ఆర్థిక సహకారం చేసిన విషయం విదితమే. ఒకవేళ జైకా బ్యాంకు రుణ మంజూరుకు అంగీకరించినా రాష్ట్ర ఆర్థిక శాఖ ఆ బ్యాంకుకు పూచీకత్తు(కౌంటర్ గ్యారంటీ) ఇవ్వాల్సి ఉంటుంది.

‘ప్రైవేట్ ఆసుపత్రుల’ పై కౌంటర్ దాఖలు చేయండి

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ టి.రజనీల ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడుతున్నాయని, దీనిపై విచారణకు ఆదేశించాలని ఖాజీపేటకు చెందిన నరేందర్ 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది అర్జున్ స్పందిస్తూ, ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వం స్పందించలేదన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు కేర్, గ్లోబల్ ఆసుప త్రులు గడువు కోరడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

లాభాల బాటలో.. కూ చుక్ చుక్



ప్రగతి పథంలో దక్షిణ మధ్య రైల్వే

- గతేడాది కంటే ఈ సారి 11.9 శాతం అధిక లాభాలు
- 3.4 శాతం పెరిగిన ప్రయాణికులు.. సరుకు రవాణాలోనూ ముందంజ

సాక్షి, హైదరాబాద్: రోడ్డు రవాణా రంగం, ప్రైవేట్ వాహనాల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ దక్షిణమధ్య రైల్వే ప్రగతి పథంలో దూసుకుపోతోంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ఈసారి అదే కాలానికి 11.9 శాతం అధిక లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే సమయానికి రూ.3,860.16 కోట్ల ఆదాయం లభించగా... ఈ ఏడాది రూ.4,319.96 కోట్లు వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. సరుకు రవాణా రంగంలోనూ ఈ ఏడాది దక్షిణమధ్య రైల్వే మంచి పురోగతిని సాధించింది. ప్రయాణికులకు సదుపాయాల కల్పనలో, పర్యావరణ పరిరక్షణలో, స్వచ్ఛ భారత్ నిర్మాణంలో దేశంలోని మిగిలిన రైల్వేల కంటే అగ్రభాగాన నిలిచింది.

పెరిగిన ప్రయాణికులు...

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు రవాణా రంగం నుంచి రైల్వే గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ దక్షిణమధ్య రైల్వే ఈ పోటీని అధిగమించి గతేడాది కంటే రైల్వే ప్రయాణికుల సంఖ్యను 3.4 శాతం పెంచుకోగలిగింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 12.64 కోట్ల మంది పయనించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 13.7 కోట్లకు పెరిగింది. మొత్తం జోన్‌లోని 6 డివిజన్ల పరిధిలో రోజూ సగటున 745 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.

సరుకు రవాణాలో...

నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ సరుకు రవాణాలో దక్షిణమధ్య రైల్వే తన స్థానాన్ని కాపాడుకుంది. గతేడాది కంటే అధికంగా రవాణా చేసి పురోగతి సాధించడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలకు 29 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగా... ఈ ఏడాది ఇప్పటి వరకు 33 మిలియన్ టన్నులకు చేరుకుంది. తద్వారా రూ.2814.04 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం ఇదే కాలానికి రూ.2470 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.

సదుపాయాలలో...



ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంలోనూ మిగతా జోన్ల కంటే ముందంజలో నిలిచింది. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ప్రకటించిన స్వచ్ఛతా అవార్డులలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రథమ స్థానంలో నిలవడటమే ఇందుకు నిదర్శనం. సికింద్రాబాద్, కాచిగూడ, తిరుపతి, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా ప్రయాణికులకు మరింత చేరువైంది. ప్రయాణికుల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘నిర్భయ’వంటి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. ఎంఎంటీఎస్ రైళ్లలో అమలు చేసిన ‘రిస్తా’మొబైల్ యాప్ వల్ల చాలామంది మహిళలు ఈవ్ టీజింగ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొగలిగారు. అలాగే... ఈ సంవత్సరం ఇప్పటి వరకు 82 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాలను వేయగా, మరో 443 కిలోమీటర్లను విద్యుదీకరించారు.

జీవో 130 ప్రకారమే భర్తీ చేయండి..

ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం



సాక్షి, హైదరాబాద్: అన్‌ఎయిడెడ్ మైనారిటీ వైద్య విద్యా సంస్థల్లో మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించిన కన్వీనర్ కోటా (ఏ), యాజమాన్య కోటా (బీ), ప్రవాస భారతీయ కోటా (సీ) సీట్లను గత ఏడాది జారీ చేసిన జీవో 130 ప్రకారమే భర్తీ చేయాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ రజనీతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కన్వీనర్ కోటా సీట్లను తగ్గిస్తూ, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా ఫీజులను గణనీయంగా పెంచడంపై ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. యాజమాన్య కోటా సీట్లను తగ్గిస్తూ, బీ, సీ కేటగిరీల ఫీజులను పెంచుతూ జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ బషీరుద్దీన్ సిద్ధిఖీ, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

ఏకపక్షంగా జీవోలు...

పిటిషనర్ల తరపు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ... ఏ కేటగిరీ సీట్ల తగ్గింపు, బీ, సీ కేటగిరీ సీట్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా ఈ జీవోల వల్ల యాజమాన్యపు కోటా సీట్లను ఎంపిక చేసుకోవాల్సిన దుస్థితి కలుగుతోందన్నారు. గత ఏడాది జారీ చేసిన జీవో 130 ప్రకారం మొత్తం సీట్లలో 60 శాతం సీట్లను యాజమాన్యపు కోటా కింద భర్తీ చేసి, మిగిలిన 40 శాతం సీట్లను బీ,సీ కేటగిరీ కింద భర్తీ చేసే వారన్నారు. ఇప్పుడు తీసుకొచ్చిన జీవోల ప్రకారం కన్వీనర్ కోటా సీట్లను 60 శాతం నుంచి 50 శాతానికి తగ్గించిందన్నారు. అలాగే యాజమాన్య కోటా సీట్లను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచారని ఆమె తెలిపారు. అంతేకాక బీ కేటగిరీ ఫీజును ఎంబీబీఎస్ కోర్సుకు రూ.11.55 లక్షలు, బీడీఎస్ కోర్సుకు రూ.4.2 లక్షలుగా నిర్ణయించిందన్నారు. అలాగే సీ కేటగిరీ ఫీజును రూ.23.10 లక్షలు, బీడీఎస్ కోర్సుకు రూ.5.25 లక్షలుగా ఖరారు చేసిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం జీవో 130 ప్రకారమే సీట్లు భర్తీ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

---

9 వరకు గడువు పొడిగింపు

- వైద్య సీట్ల ప్రవేశాలపై వెసులుబాటు
- ఆలోపు చేరకుంటే సీటు రద్దే..
- కాళోజీ వర్సిటీ వీసీ వెల్లడి

సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో చేరే గడువు పొడిగిస్తూ కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు ఆగస్టు 9న సాయంత్రం 5 గంటల్లోపు కాలేజీల్లో జాయినింగ్ రిపోర్టు ఇవ్వాలని వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు గడువులోపు కాలేజీల్లో చేరకపోతే సీట్లు రద్దవుతాయన్నారు. కాలేజీల్లో చేరని అభ్యర్థులను 2017–18 విద్యాసంత్సరం తదుపరి కౌన్సెలింగ్‌లకు అనుమతించబోమని స్పష్టం చేశారు.

అన్ని కాలేజీలకు లేఖలు..

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొదటి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు ఆగస్టు 9 వరకు చేరేందుకు అనుమతి ఇవ్వాలంటూ అన్ని వైద్య కాలేజీల ప్రిన్సిపాళ్లకు కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ లేఖలు రాశారు. అభ్యర్థులు విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, వార్షిక బోధన ఫీజు, మిగిలిన సంవత్సరాలకు ఫీజు చెల్లింపు బాండ్ తీసుకోవాలని పేర్కొన్నారు. సీటు పొంది, గడువులోపు ప్రవేశం పొందని అభ్యర్థుల వివరాలను ఆగస్టు 10 మధ్యాహ్నం ఒంటి గంటలోపు అప్‌లోడ్ చేయాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు.

125 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ

రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు ఏ, బీ, సీ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి మొదటి దశ కౌన్సెలింగ్ ఈ నెల 5న ముగిసింది. తాజా వివరాల ప్రకారం ప్రైవేట్ కాలేజీల్లో 80, ప్రైవేట్ మైనారిటీ కాలేజీల్లో 45 కలిపి మొత్తంగా 125 సీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. బీడీసీ సీట్లు 155 ఖాళీగా ఉన్నాయి. రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆగస్టు 10న కాళోజీ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.



ముంబైలోని రాజ్‌భవన్‌లో పోస్టర్ ఆవిష్కరిస్తున్న విద్యాసాగరరావు

సిస్టర్స్ ఫర్ చేంజ్ పోస్టర్ ఆవిష్కరించిన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు

సాక్షి, హైదరాబాద్: సిస్టర్స్ ఫర్ చేంజ్ క్యాంపెయిన్ దేశం నలుమూలలా వ్యాపించింది. నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ క్యాంపెయిన్ ప్రారంభించారు. హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా కోరుతూ ఎంపీ కవిత రాఖీ కట్టి సోదరులకు అక్కాచెల్లెళ్లు హెల్మెట్ బహూకరించాలని కోరారు. కాగా ఇప్పటికే చాలామంది ప్రముఖులు స్పందించగా సోమవారం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగరరావు ముంబైలోని రాజ్ భవన్‌లో సిస్టర్స్ ఫర్ చేంజ్ క్యాంపెయిన్ పోస్టర్ ఆవిష్కరించారు. హెల్మెట్ వాడకపోవడం వల్ల రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోందని, చాలా కుటుంబాల్లో విషాదం నెలకొంటుందని ఆయన అన్నారు.

ఐదుగురు ఎంవీఐలపై సస్పెన్షన్ వేటు

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లపై సర్కార్ కొరడా

సాక్షి, హైదరాబాద్: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన ఐదుగురు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల(ఎంవీఐ)పై సోమవారం ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మోటారు వాహన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి విజయవాడ ఆటోనగర్‌లో నిర్మాణ దశలో ఉన్న ఆయిల్ ట్యాంకర్‌లకు నగరంలోని ఖైరతాబాద్, ఉప్పల్, బండ్లగూడతో పాటు వికారాబాద్, ఖమ్మం రవాణా కార్యాలయాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందుకు బాధ్యులైన కె.చంద్రశేఖర్(ఖైరతాబాద్), షకీల్ అహ్మద్(బండ్లగూడ), ఎం.సురేశ్‌రెడ్డి(ఉప్పల్), ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(వికారాబాద్), బి.శంకర్(ఖమ్మం) అనే ఐదుగురు ఎంవీఐలపైన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరానికి చెందిన సుమారు 50కి పైగా ఆయిల్ ట్యాంకర్లను పరిశీలించకుండా విజయవాడలో ఉన్న వాటికి కేవలం డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టడం సంచలనమైంది. ఏప్రిల్, మే నెలల్లో చోటుచేసుకున్న ఈ అక్రమ రిజిస్ట్రేషన్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ఉపరవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని కోణాల్లో కమిటీ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. విజయవాడలో నిర్మాణ దశలో ఉన్న వాహనాల ఫొటోలతో సహా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా వాహనాల ఇంజిన్, చాసిస్ నంబర్లను స్కానింగ్ చేయాలని సూచించింది. తెల్ల కాగితంపైన ఈ నంబర్‌లను పెన్సిల్‌తో నమోదు చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని పేర్కొంది. కమిటీ అందజేసిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఏం చర్యలు తీసుకొంటున్నారో చెప్పండి

జంతు పరిరక్షణ కమిటీల నిర్వహణపై ప్రశ్నించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్: జంతు పరిరక్షణకు, జంతు హింస నిరోధానికి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన కమిటీల పనితీరు, వాటి సక్రమ నిర్వహణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించింది. అక్రమ రవాణాలో పట్టుబడ్డ జంతువులకు ఆశ్రయం కల్పించేందుకు ఏర్పాటు చేసిన రక్షిత ప్రదేశాలు, నీరు, దాణా తదితరాల కోసం ఎంత మొత్తంలో నిధులు కేటాయించారన్న వివరాలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జంతు హింస నిరోధానికి ప్రతీ జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోవడంలేదంటూ యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్, మరికొందరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... జంతు పరిరక్షణకు, జంతు హింస నిరోధానికి కమిటీలను ఏర్పాటు చేశామని, వాటికి నిధులను కూడా మంజూరు చేస్తున్నామని విన్నవించారు.

‘ఉదయ్’తో ప్రతి ఇంటా వెలుగులు

పవర్ గ్రిడ్ ఎస్‌ఆర్‌టీఎస్–1 సీఎం కేజే ప్రవీణ్ కుమార్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉదయ్ (ఉజ్వల్ డిస్కం అభయ యోజన) పథకం.. దేశంలో దశాబ్దాలుగా నెలకొన్న చీకట్లను తొలగించి వెలుగులు నింపుతోందని పవర్ గ్రిడ్ సౌత్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్–1 సీఎం (హెచ్‌ఆర్) కేజే ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రాల విద్యుత్ పంపిణీ కంపెనీల్లో ప్రభావవంతమైన మార్పులు చేయడం వల్లనే ఇది సాధ్యమైందని వివరించారు. 2015 నవంబర్ 5న ఉదయ్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు చెప్పారు. ఇటీవల ఉదయ్ పథకంపై నిర్వహించిన సమీక్షలో డిస్కంల పనితీరు గణనీయంగా మెరుగుపడినట్లు తెలిసిందని పేర్కొన్నారు. 2016 ఆర్థిక సంవత్సరంలో రూ.51,340 కోట్లుగా ఉన్న సరాసరి వార్షిక నష్టాలను.. 40,295 కోట్లకు తగ్గించామని తెలిపారు. పవర్ కట్స్ సమయం ఏడాది కిందట 19.38 గంటలుగా ఉండగా.. ప్రస్తుతం 7.45 గంటలకు తగ్గించినట్లు వివరించారు.

నోటిఫికేషన్ సీఆర్‌టీ.. పోస్టింగ్ గెస్ట్ టీచర్!

కొత్త కేజీబీవీ నియామకాల్లో గందరగోళం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల (కేజీబీవీ) టీచర్ల నియామకాల్లో గందరగోళం నెలకొంది. కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ల (సీఆర్‌టీ) నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసి, జూన్ 22న రాత పరీక్ష నిర్వహించిన విద్యాశాఖ.. నియామకాల సమయం వచ్చేసరికి తక్కువ మార్కులు వచ్చాయంటూ గెస్ట్ టీచర్లుగా పోస్టింగ్‌లు ఇస్తోంది. దీంతో అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. నోటిఫికేషన్‌లో ఎక్కడా గెస్ట్ టీచర్ల ప్రస్తావన లేకపోయినా.. ఆ పేరుతో పోస్టింగ్ ఎలా ఇస్తారని ఆందోళనలో పడ్డారు. ఆయా పోస్టుల్లో చేరేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్కూళ్లలో టీచర్లు లేని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీ కోసం మళ్లీ రాత పరీక్ష నిర్వహించాలా? వద్దా? అన్న ఆలోచనల్లో అధికారులు పడ్డారు.

అవినీతి కన్నా మతతత్వంతోనే ముప్పు

‘ది హిందూ’ చైర్మన్ ఎన్. రామ్

- ఎన్నికల అవినీతిని ఈసీ కూడా నిరోధించలేకపోతోంది
- నోట్ల రద్దు లబ్ధి కేంద్రానికే పరిమితమైంది.. లక్ష్యాలేవీ నెరవేరలేదు
- పార్టీలకు కార్పొరేట్ ‘ఫండింగ్’ ఉన్నంతకాలం కుంభకోణాలుంటాయ్
- ‘వై స్కామ్స్ ఆర్ హియర్ టు స్టే’ పుస్తకావిష్కరణ
- పాలన పూర్తిగా అవినీతి రహితమని అనలేం: కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: మారణహోమాలకు దారితీసే మతతత్వ వాదం, దేశాన్ని అమ్మేసే పెట్టుబడిదారీ విధానాలే అవినీతి కన్నా అత్యంత ప్రమాదకరమని ది హిందూ దినపత్రిక చైర్మన్ ఎన్.రామ్ అభిప్రాయపడ్డారు. ‘‘అవినీతి నిరోధానికి దేశంలో సమర్థ చట్టాలున్నా అవి అమలు కావడం లేదు. అవినీతి నిర్మూలనకు లోక్‌పాల్ చట్టం తెచ్చినా ఇప్పటికీ లోక్‌పాల్‌నే నియమించలేదు. ఎన్నికల్లో అవినీతిని కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా నిరోధించలేకపోతోంది’’ అన్నారు. ఆయన రాసిన ‘వై స్కామ్స్ ఆర్ హియర్ టు స్టే’ పుస్తకావిష్కరణ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వానికే రాజకీయ లబ్ధి చేకూరింది తప్పితే అవినీతి, ఉగ్రవాదం, దొంగ నోట్ల నిర్మూలన వంటి అసలైన లక్ష్యాలు నెరవేరలేదన్నారు. ఆర్బీఐకి చేరిన రద్దైన నోట్ల లెక్కలను కూడా కేంద్రం ఇప్పటికీ బయట పెట్టలేదని చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసినా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభ పెట్టారని, కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో ఓటరుకు రూ.6 వేల దాకా ఇచ్చారని విమర్శించారు.

గుప్త విరాళాలతో మరింత అవినీతి

పార్టీలకు బాండ్ల రూపంలో గుప్త విరాళాలిచ్చేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్ట సవరణతో రాజకీయ అవినీతి మరింత పెరుగుతుందని రామ్ జోస్యం చెప్పారు. పార్టీలకు కార్పొరేట్ ఫండింగ్‌ను నిషేధించనంత వరకూ కుంభకోణాలు జరుగుతూనే ఉంటాయన్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, న్యాయ వ్యవస్థ, పత్రికా వ్యవస్థల వంటివేవీ అవినీతికి అతీతం కాదన్నారు. ‘‘రాజీపడే, పట్టుదల లేని పాత్రికేయంతో అవినీతిపై యుద్ధం చేయలేం. దశాబ్ద కాలంగా మీడియా ప్రమాణాలు పడిపోయాయి. పత్రికలకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినా రాజకీయ ప్రత్యర్థులను ద్వేషించడం వంటి ధోరణులు పెరుగుతున్నాయి’’ అన్నారు. 2009 ఎన్నికల సమయంలో పెయిడ్ న్యూస్ కుంభకోణం బయటపడిందని గుర్తు చేశారు.

మీడియా బాధితులమని చెప్పుకోబోం

పూర్తిగా అవినీతి రహిత పాలన అందిస్తున్నామని తాము చెప్పుకోవడం సాధ్యం కాదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ అలా చెప్పుకోలేదని ఆయనన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా గ్రామీణ ప్రజలకు తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు అందటం లేదంటే పాలకుల అవినీతి వల్లేనని విమర్శించారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్నారు. మీడియాలో తమపై ఎలాంటి విమర్శలొచ్చినా ఎదుర్కొని పట్టుదలతో పనిచేస్తామే తప్ప తమను మీడియా బాధితులుగా చెప్పుకోబోమన్నారు.



ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి తాను రాసిన ‘వై స్కామ్స్ ఆర్ హియర్ టు స్టే’ పుస్తకాన్ని అందిస్తున్న హిందూపత్రిక చైర్మన్ ఎన్. రామ్

జీఎస్టీ ఓ ప్రయోగమే: కేసీఆర్

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలన్న లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ఓ ప్రయోగమని.. దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సి ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హిందూ దినపత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్.రామ్ సోమవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. ఆయన ఇటీవల రాసిన ‘వై స్కామ్స్ ఆర్ హియర్ టు స్టే’పుస్తకాన్ని సీఎంకు అందించారు. ఈ సందర్భంగా సీఎం ఆయనతో పలు అభిప్రాయాలను వెలిబుచ్చారు. ‘‘జీఎస్టీ ఓ ప్రయోగం. ప్రపంచంలో చాలా దేశాలు ఈ విధానం తెచ్చాయి. కానీ అమల్లో ఏర్పడిన ఇబ్బందులతో చాలా దేశాలు వెనక్కి తగ్గాయి. మన దేశంలో ఏమవుతుందో చూడాలి. పన్నుల శ్లాబుల విషయంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. కేంద్రానికి వినతులు అందుతున్నాయి. కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి..’’అని చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల్లో చాలినంత నీళ్లున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే తెలంగాణ, ఏపీ బాగుపడతాయని వ్యాఖ్యానించారు.

మాపై వివక్ష ఎందుకు?



కాల్వ శ్రీరాంపూర్ (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో ఓ ఇద్దరు చిన్నారులు సోమవారం ప్లకార్డులు ప్రదర్శించారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇద్దరు చిన్నారులు ''రాఖీ కడితే సంతోషిస్తారు.. అది కట్టడానికి మీ కడుపులో పుడితే వద్దంటారు. రాఖీ కట్టడానికి మేము కావాలి! ఆడపిల్లలు మాత్రం వద్దా' అంటూ రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించారు.

వైద్యం వికటించి యువతి మృతి

పరారైన వైద్యుడు • బంధువుల ఆందోళన



మెదక్‌జోన్: వైద్యం వికటించి ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటన జరగగానే వైద్యుడు పరారయ్యాడు. పట్టణంలోని ఆటోనగర్‌లో ఇటీవల ఉమాశంకర్ సాయిబాలాజీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆయన విద్యార్హతలు డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సర్జరీ అని ఉంది. హవేళి ఘణాపూర్ మండలం రాజిపేటకు చెందిన బాలకవిత (20)కు జ్వరం రావడంతో ఇటీవల ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు. స్కానింగ్ తీసిన వైద్యుడు.. కాలేయానికి నీరొచ్చిందని చెప్పి చికిత్స ప్రారంభించాడు. ఆరోగ్యం కొద్దిగా మెరుగు పడటంతో కవితను ఆమె తల్లి పాపమ్మ ఇంటికి తీసుకెళ్లింది. సోమవారం అనారోగ్యానికి గురికావడంతో తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. మూడు గంటల ప్రాంతంలో కవిత అపస్మారక స్థితికి చేరింది. విషయం పసిగట్టిన వైద్యుడు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ, స్వయంగా ఆటో పిలిపించి పంపించాడు. అప్పటికే కవిత చనిపోయినట్లు అక్కడ ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని సాయిబాలాజీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యుడు ఆస్పత్రి నుంచి పరారయ్యారు. దీంతో మృతదేహాన్ని ఆస్పత్రిలో ఉంచి బంధువులు ఆందోళన చేపట్టారు.

✦ నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి




బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని సాయినగర్ కాలనీకి చెందిన రెండేళ్ల చిన్నారి అవంతిక సోమవారం ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి మృతి చెందింది. నిర్మల్ జిల్లా మామాడ మండలం పొన్కల్‌కి చెందిన మిర్యాల లక్ష్మి తన సోదరుడు లక్ష్మణ్‌కు రాఖీ కట్టేందుకు బోథ్‌కు వచ్చింది. లక్ష్మి అన్నయ్యకు రాఖీ కడుతుండగా అవంతిక బయట ఆడుకుంటోంది. ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న నీటి బకెట్‌లో తలకిందులుగా పడి ఊపిరాడక మృతి చెందింది.

✦ అబార్షన్ వికటించి యువతి మృతి

పోలీసుల అదుపులో వైద్యురాలు.. ఆస్పత్రి సీజ్

హైదరాబాద్: కాసులకోసం కక్కుర్తి పడిన ఓ వైద్యురాలు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసి ఓ యువతి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్(ఎంటీపీ) ప్రకారం 12 నుంచి 20 వారాల గర్భాన్ని విచ్ఛిన్నం చేయాలంటే ఇద్దరు గైనకాలజిస్టుల సూచనలు తీసుకోవాలి. కానీ హైదరాబాద్ వనస్థలిపురం కమలానగర్‌లోని అనూష నర్సింగ్ హోం వైద్యురాలు డాక్టర్ గిరిజారాణి ఇందుకు విరుద్ధంగా ఐదు నెలల గర్భిణికి అబార్షన్ చేసి ఆమె మృతికి కారణమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిని కూడా సీజ్ చేశారు. మెదక్ జిల్లా రాంచంద్రాపురం మండలం బీరంగూడకు చెందిన మహేశ్ కుమార్తె (19) ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. బీఎన్‌రెడ్డి నగర్‌లోని ఒక ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. గత కొంతకాలంగా దగ్గరి బంధువైన మధుతో ఆమె సన్నిహితంగా ఉంటోంది. యువతికి గర్భం రావడంతో ఎలాగైనా తీసివేయించాలని మధు భావించాడు. చివరికి కమలానగర్‌లో ఉన్న అనూష నర్సింగ్ హోంకి వెళ్లి విషయం డాక్టర్‌తో చెప్పగా, అబార్షన్‌కు రూ.20 వేలు ఖర్చవుతుందని డాక్టర్ గిరిజా చెప్పారు. ఇందుకు మధు అంగీకరించి, ఆదివారం ఉదయం బాధితురాలిని ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అబార్షన్ సమయంలో యువతికి అధిక రక్తస్రావమవుతున్నట్లు వైద్యురాలు మధుకు చెప్పింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితురాలిని దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు.. కుమార్తె మృతికి కారణమైన మధు, గిరిజారాణిపై వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సోమవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

✦ కరెంట్ షాక్‌తో రైతు మృతి



మంగపేట(ములుగు): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండల కేంద్ర పరిధిలోని గంపోనిగూడెంలో రైతు కసనబోయిన కొమురయ్య(40) సోమవారం కరెంట్ షాక్‌తో మృత్యువాత పడ్డాడు. రైతు కొమురయ్య నారుమడికి నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేస్తుండగా.. షాక్ తగిలి పడిపోయాడు. కూలీలు వచ్చి మండలం కేంద్రంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లగా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అక్కడి నుంచి ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే రైతు కొమురయ్య చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు. పీహెచ్‌సీలో విధులకు డుమ్మాకొట్టిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



నిట్ విద్యార్థుల ధర్నా

- స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో కొత్త నిబంధనపై నిరసన
- ఎట్టకేలకు దిగి వచ్చిన డైరెక్టర్

కాజీపేట అర్బన్: వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో విద్యార్థులు సోమవారం ధర్నా చేశారు. కళాశాలలో ఏటా నిర్వహించే స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఇందుకు భిన్నంగా ఈ ఏడాది సీజీపీఏ 7.5 సాధించిన వారు పోటీకి అర్హులని నిబంధన తేవడంతోపాటు పీహెచ్‌డీ స్కాలర్స్ అనర్హులుగా పేర్కొంటూ నిట్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఈ నెల 4న ధర్నా చేపట్టారు. మరుసటి రోజు తరగతులను బహిష్కరించారు. అదే రోజు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ తన వైఖరిని మార్చుకోకపోవడంతో సోమవారం కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. ఎట్టకేలకు దిగివచ్చిన డైరెక్టర్ జీఆర్సీ రెడ్డి ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకుండా యథాతథంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఒప్పుకున్నారు. డైరెక్టర్ ప్రకటనతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. కాగా, నిట్‌లో ఈనెల 11 స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కళాశాల సిబ్బంది సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిల్ అధ్యక్షుడు, కోశాధికారి, ప్రధానకార్యదర్శితోపాటు పలు పదవులకు ఎన్నిక ప్రకియ నిర్వహించనున్నారు.



రాఖీ పౌర్ణమి రోజు తమ్ముడి మృతదేహానికి ఓ అక్క కన్నీరుమున్నీరవుతూ రాఖీ కట్టిన ఉదంతమిది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి వద్ద పెద్దచెరువులోకి ఆదివారం కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కొక్కొండ వినోద్ చారి(22) మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని గజ ఈతగాళ్లు సోమవారం ఉదయం బయటకు తీశారు. సోమవారం రాఖీ పండుగ కావడం.. తమ్ముడిని విగత జీవిగా చూసిన అక్కతో పాటు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ క్రమంలో మృతుడి అక్క శిరీష విలపిస్తూ.. తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టింది.

-సత్తుపల్లి రూరల్



తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి నీళ్లు

కొమురవెల్లి (సిద్దిపేట): తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి నీళ్ల పంపింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ రిజర్వాయర్ 0.3 టీఎంసీ నీటి సామర్థ్యంతో ఉంది. గోదావరి నీటిని ధర్మసాగర్ నుంచి గండిరామారం మీదుగా బొమ్మకూరు నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తున్నారు. రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లెవల్ 540 మీటర్లు కాగా, గోదావరి నీటితో దీన్ని పూర్తిగా నింపుతామని అధికారులు చెప్పారు.

వీఆర్‌వోల వింత కథ!

టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తున్న ఉన్నతాధికారులు



సాక్షి, హైదరాబాద్: బెదిరింపులు.. వేధింపులు.. వసూళ్లు.. అన్నింటికీ గ్రామ రెవెన్యూ అధికారులే (వీఆర్వోలే) టార్గెట్లు! హోదా చిన్నదే.. చేయాల్సిన కీలక పనులెన్నో.. క్షేత్రస్థాయిలో ఏ పని చేయాలన్నా.. ఏ పథకం అమలు చేయాలన్నా భారం వారిపైనే.. దీంతో అవినీతి, అక్రమాలకు వీఆర్వోలే కేంద్రంగా మారుతున్నారు. కొందరు తహసీల్దార్లకు నెలవారీ మామూళ్లు ఇవ్వాల్సి రావడం, మరికొందరు అధికారులు టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తుండడం వంటి వాటితో తాము అవినీతికి పాల్పడాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని వీఆర్వోలు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి కారణంగానే మానసిక ఒత్తిడికి గురై వరంగల్ జిల్లాకు చెందిన ఓ వీఆర్వో బలవన్మరణానికి పాల్పడ్డాడని పేర్కొంటున్నారు.

వసూళ్లకు టార్గెట్లు!

రెవెన్యూ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించే క్రమంలో వీఆర్వోల వ్యవస్థ అవినీతి, అక్రమాల ఆరోపణలకు కేంద్రంగా మారుతోంది. భూముల వ్యవహారం కావడం, సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించాల్సిన పరిస్థితుల్లో కొందరు వీఆర్వోలు లంచాలు తీసుకునే పరిస్థితి ఉండడం వివాదాస్పదంగా మారుతోంది. కొందరు తహసీల్దార్లకు నెలవారీ మామూళ్లు ఇవ్వాల్సి రావడం, మరికొందరు తహసీల్దార్లు ఏకంగా టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తుండడం, అన్ని స్థాయిల్లోనూ చేతులు తడపనిదే ఫైళ్లు కదిలే పరిస్థితి లేకపోవడంతో తామూ అవినీతిలో కూరుకుపోవాల్సి వస్తోందని వీఆర్వోలు వాపోతున్నారు.

పైఖర్చులు కూడా..

తన పరిధిలోని ప్రతి వీఆర్వో వారానికి రూ.2 వేల చొప్పున ముట్టచెప్పాలని హైదరాబాద్ జిల్లాలోని ఓ తహసీల్దార్ టార్గెట్ పెట్టినట్లు తెలిసింది. గ్రామాల్లో ప్రోటోకాల్ ఖర్చులను వీఆర్వోలే భరిస్తున్నారు. ఎమ్మెల్యేల కార్యక్రమాల నుంచి స్థానికంగా జరిగే అన్ని కార్యక్రమాల ఖర్చులను పెట్టుకోవాలని వీఆర్వోలకు తహసీల్దార్లు హుకుం జారీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి.

అసలు పని వదిలేసి..

ఏటా భూముల వివరాల్లో మార్పులు, ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగయిందనే వివరాల నమోదుతోపాటు. జనన, మరణ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో నివేదికలు ఇవ్వాలి. కానీ వీఆర్వోల వ్యవస్థ ఏర్పాటైన తొమ్మిదేళ్లలోనే వారి జాబ్‌చార్ట్ పూర్తిగా మారిపోయింది. తహసీల్దార్లు తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల అమలు వీఆర్వోల నెత్తినే పెట్టి చేతులు దులుపుకొన్నారు. దీంతో క్లస్టర్ పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో 67 రకాల విధులు, సంక్షేమ పథకాల అమలును చూసుకోవాల్సి రావడం వీఆర్వోలకు భారంగా పరిణమించింది. ఇక రాష్ట్రంలో వీఆర్వోల కొరత కారణంగా దాదాపు వెయ్యి మందికిపైగా వీఆర్వోలు మరో రెవెన్యూ గ్రామానికి ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది.

పనిచేయడం కష్టంగా మారింది

''మా పని చాలా కష్టంగా తయారైంది. మోయలేనంత పనిభారం, అధికారుల ఒత్తిడులు నైరాశ్యానికి గురిచేస్తున్నాయి. మాకు రెవెన్యూ పనులు మాత్రమే అప్పగించాలి. గ్రామస్థాయిలో కనీస వసతులు కల్పించాలి. అన్ని రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమించాలి. ఈ సమస్యలపై అన్ని సంఘాలతో కలిసి త్వరలోనే సీఎస్‌ను కలుస్తాం..''

– గోల్కొండ సతీశ్, తెలంగాణ వీఆర్వోల సంఘం అధ్యక్షుడు

సౌకర్యాలు సున్నా..

వీఆర్వోల పనుల జాబితా చాంతాడంత ఉన్నా సౌకర్యాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. గ్రామాల్లో కనీసం ఒక కార్యాలయం అంటూ లేకపోవడం గమనార్హం. గ్రామాలకు వచ్చిపోతున్నా.. ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. ఇక నివేదికలకు అయ్యే స్టేషనరీ ఖర్చులు, గ్రామాలు, మండలాలు తిరిగేందుకు అయ్యే ప్రయాణ భత్యాల వంటివేవీ వీఆర్వోలకు అందడం లేదు. పైగా కొందరు పై అధికారులు 'వసూళ్ల' టార్గెట్లు కూడా పెడుతుండటంతో లంచాల బాట పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

'కాంగ్రెస్' కేసుల మీద త్వరలో పుస్తకం

మంత్రి హరీశ్‌రావు వెల్లడి

వెల్దుర్తి (తూప్రాన్): చీటికిమాటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వేస్తున్న కేసుల మీద త్వరలో పుస్తకాల రూపంలో వెల్లడిస్తామని మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మెదక్ జిల్లాలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ తాము చేపడుతున్న అభివృద్ధిని చూసి అడ్రస్ గల్లంతవుతుందనే భయంతో ఇప్పటిదాకా 150 కేసులు వేసి, అభివృద్ధి పనులకు మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. ఇంజనీర్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, పనులు



ఎలా సాగేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉంటే గోదావరి నుంచి 216 టీఎంసీల నీరు సముద్రంలోని వృథాగా పోయేది కాదన్నారు. 21 లక్షల ఎకరాలకు నీరు అందించలేకపోయారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు.

బంగారు తెలంగాణ కోసం కార్యాచరణ

బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని మంత్రి తెలిపారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో కోటి ఎకరాల మాగాణిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంటును సరఫరా చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న 45 వేల చెరువులు, కుంటలలో 75 శాతం వరకు పునరుద్ధరించామని తెలిపారు.

బంగ్లాదేశ్‌కు విత్తనాల ఎగుమతి

వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి

సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ అవసరాల మేరకు నాణ్యమైన వరి, జనుము, కూరగాయల విత్తనాలను రాష్ట్రం నుంచి ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. బంగ్లాదేశ్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖాజీ జహంగీర్ కబీర్ నేతృత్వంలోని విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారుల బృందం భారతదేశంలో విత్తన ధ్రువీకరణపై అధ్యయనం చేయటానికి మూడు రోజుల పర్యటనకు హైదరాబాద్ వచ్చింది. సోమవారం ఆ బృందం తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా



పార్థసారథి మాట్లాడుతూ తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ ఆ మేరకు సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈజిప్ట్, సూడాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు 4 వేల క్వింటాళ్లకు పైగా విత్తనాలు ఎగుమతి అయినట్లు తెలిపారు. ఈ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు ఆన్‌లైన్ విత్తన ధ్రువీకరణ, సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణలపై చేస్తున్న కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బంగ్లాదేశ్ ప్రతినిధి కబీర్ మాట్లాడుతూ తమ దేశంలో కూడా కొత్త విత్తన చట్టం రానున్నదన్నారు.

రివర్స్ పంపింగ్‌తో ఎస్సారెస్పీకి పునరుజ్జీవం

ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్



పోస్టర్లను ఆవిష్కరిస్తున్న మంత్రి ఈటల

ఆర్మూర్: రివర్స్ పంపింగ్ విధానంతో ఎస్సారెస్పీని పునరుజ్జీవం చేసేందుకు ప్రభుత్వం పూనుకుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఇంట్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న కాకతీయ, వరద కాలువలు, లక్ష్మి, సరస్వతి కాలువలు, సదర్‌మట్, గుత్ప, అలీసాగర్, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, జలాల్‌పూర్ తదితర ఎత్తిపోతల పథకాలన్నింటికీ సాగునీరందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ నెల 10న పోచంపాడ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నందున అధిక సంఖ్యలో రైతులు, ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కలసి చలో పోచంపాడ్ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు కట్టిందెవరూ?

ఎంపీ వినోద్‌కుమార్‌పై జీవన్‌రెడ్డి ఫైర్



సాక్షి, జగిత్యాల: కరీంనగర్ ఎంపీ బి. వినోద్‌కుమార్‌పై సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 'గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రూ. కోట్లు వృథా అయ్యాయని.. ఇలా చేస్తే ఇతర దేశాల్లో ఉరి తీసేవారని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సాగు నీరందుతుందంటూ'ఎంపీ కవితతో కలసి ఆదివారం వినోద్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై జీవన్‌రెడ్డి స్పందించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 'ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు ఎవరి హయాంలో పూర్తయ్యాయి? 2004–09 వరకు వైఎస్ హయాంలో వరద కాలువ ప్రవహించింది నిజం కాదా? మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు సాగునీరివ్వని దయనీయ స్థితి మీ ప్రభుత్వానిది కాదా?' అని ప్రశ్నించారు. శాంతిగా ఉన్న సిరిసిల్ల జిల్లాను అప్రకటిత కల్లోలిత ప్రాంతంగా మార్చింది టీఆర్‌ఎస్సే అన్నారు. ప్రచార్భాటాలకే పరిమితమైన టీఆర్‌ఎస్ నేతలు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా.. జగిత్యాలలో మాత్రం మాయ చేయలేరని స్పష్టంచేశారు. ప్రచారార్భాటాలకే పరిమితమైన టీఆర్‌ఎస్ నేతలు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసిన జగిత్యాలలో మాత్రం మాయ చేయలేరని స్పష్టం చేశారు.

నేరెళ్ల బాధితులను పరామర్శించిన ఎంపీ

ప్రభుత్వం సాయం అందించాక మాట్లాడుతా..: వినోద్‌కుమార్



నేరెళ్ల బాధితులను పరామర్శిస్తున్న ఎంపీ వినోద్ కుమార్

వేములవాడ: నేరెళ్ల బాధితులను కరీంనగర్ ఎంపీ బి. వినోద్‌కుమార్ సోమవారం పరామర్శించారు. వేములవాడలోని ఆస్పత్రిలో ఉన్న బాధితులు పెంట బానయ్య, కోల హరీశ్, చిట్యాల బాలరాజు, బత్తుల మహేశ్, పసుల ఈశ్వర్‌కుమార్, గంధం గోపాల్‌ను ఎంపీ కలసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి తప్పకుండా సాయం అందుతుందని, బాధితులతో మాట్లాడేదేమీలేదని, సాయం చేశాకే మాట్లాడతానని ఎంపీ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. నేరెళ్ల ఘటనపై విచారణ జరుగుతోందని, ప్రభుత్వం బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తుందని, విచారణ నివేదిక రాగానే తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష ఉంటుందని ఎంపీ వినోద్‌కుమార్ విలేకరులకు చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాతా తాను స్వయంగా జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానని అన్నారు. జరిగిన ఘటన చాలా బాధాకరమని, బాధితుల గాయాలను పరిశీలించానని తెలిపారు.

కేసీఆర్ మాట నిలబెట్టుకో..

పొన్నం దీక్షచేస్తే పోలీసులతో బెదిరిస్తావా..?

- ఇసుకాసురుల కోసం దళితులపై దౌర్జన్యాలు చేస్తావా?
- తెలంగాణ బిల్లు కోసం కృషి చేసిన మీరాకుమార్‌ను అవమానిస్తావా?
- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం

సాక్షి, కరీంనగర్: 'కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పటమే కాకుండా.. వైద్యకళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆమరణ దీక్ష చేపడితే అనుమతులు ఇవ్వకుండా పోలీసులతో బెదిరిస్తావా..? సన్నాసి కేసీఆర్.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో..'అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మెడికల్ కళాశాల సాధన కోసం మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌కు సంఘీభావం తెలిపేందుకు సోమవారం కరీంనగర్ వచ్చిన ఆయన దీక్షా శిబిరంలో మాట్లాడారు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్‌లో ఎన్ని అవాంతరాలొచ్చినా తనదైన శైలిలో నిలబడి సాధించిన వ్యక్తి పొన్నం అని కొనియాడారు. ఇసుకాసురుల కోసం దళితులపై దాడులు, దౌర్జన్యాలు చేయడమే కాకుండా పోలీసులను ఉసిగొల్పి థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా చేసిన నీచ సంస్కృతి కేసీఆర్‌దే అన్నారు. '2009 డిసెంబర్‌లో రాష్ట్ర సాధన కోసం నీవు దీక్ష చేసినప్పుడు నీ కూతురు కవిత అప్పటి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు అర్ధరాత్రి ఫోన్‌చేసి నా తండ్రి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, రక్షించాలని వేడుకున్నారని, వెంటనే మీరాకుమార్ పార్టీ అధిష్టానంతో మాట్లాడి చిదంబరంతో ప్రకటన చేయించి నిన్ను కాపాడిన గొప్ప వ్యక్తని అవమానిస్తావా..?' ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుకు అండగా నిలబడి బిల్లు పాస్ చేయించిన మీరాకుమార్ నేరెళ్ల బాధితులను పరామర్శించేందుకు ఢిల్లీ నుంచి ఇక్కడకు వస్తే ఆమెను స్వాగతించాల్సింది పోయి పిచ్చికూతలతో అవవమానిస్తావా..? అని విమర్శించారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని, కేసీఆర్ ఇచ్చినా.. ఇవ్వకున్నా మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి తీరుతామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీమంత్రి రాంచంద్రారెడ్డి, ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ చిత్తరంజన్‌దాస్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.



దీక్ష వేదిక వద్ద మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఇతర కాంగ్రెస్ నేతల ధ్వజం

పూటకో మాట మాట్లాడుతూ అబద్ధాలతో కాలం వెల్లదీస్తూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ఊసరవెల్లిలా తయారయ్యారని శాసనమండలి పక్షనేత షబ్బీర్‌అలీ అన్నారు. పొన్నంకు మెడికల్ కళాశాల ఇప్పుడు గుర్తొచ్చిందా..? అంటూ టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పొన్నం దీక్షతో కరీంనగర్ కాంగ్రెస్ సునామీగా మారిందని, ఈ సునామీలో కేసీఆర్ రాచరికపు, ప్రజాస్వామ్య వ్యతిరేకపాలన కొట్టుకుపోతుందని మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. పొన్నం దీక్షను భగ్నం చేయడానికి టీఆర్‌ఎస్ నాయకులు, పోలీసులతో కుట్ర పన్నుతున్నారని, మెడికల్ కళాశాలపై ప్రకటన వెలువడేవరకూ పొన్నం దీక్ష విరమింపజేసే ధైర్యం ఎవరికీ లేదని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి హెచ్చరించారు.

సాక్షి ఫ్యామిలీ
హైదరాబాద్
మంగళవారం, 8-8-2017



ప్రతీకాత్మక చిత్రం

అమ్మాయిలు ఇప్పుడిప్పుడే కొంచెం స్వేచ్ఛను పీల్చుకుంటున్నారు
వాళ్లకు ఆ శ్వాస చాలా అవసరం!
తమ పరిపూర్ణవ్యక్తిత్వానికి ఆ స్వేచ్ఛా ఊపిరి చాలా అవసరం!!
రోడ్డు మీద నడవనివ్వడంలేదు.. ఆఫీసుల్లో కూర్చోనివ్వడంలేదు..
స్కూళ్లల్లో తలెత్తనివ్వడంలేదు.. ఇంట్లో నోరెత్తనివ్వడంలేదు!
ఇప్పుడు ఇంటర్నెట్‌లో కూడా అమ్మాయిల
భావవ్యక్తీకరణను అడ్డుకుంటున్నారు..
వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు.. ఆత్మాభిమానాన్ని చంపేస్తున్నారు!!
అలా కామెంట్లు కూయడం ఐటీ యాక్ట్ కింద నేరం.
అరెస్ట్ వరకూ వెళుతుంది. సో మన పిల్లలకు ఇప్పటినుంచే మంచి చెడ్డలు చెప్పాలి.

కామెంట్లు కూశావో..!

క్రైమ్ & పేరెంటింగ్

ఎడమచేత్తో ఓ నల్లటి పప్పీని, కుడిచేతిలో కోక్ గ్లాస్‌ను చీర్స్‌లా పెట్టి... చిలిపిగా కన్నుగీటుతూ ఉన్న ఒక ఫొటోగ్రాఫ్‌ను .. 'విత్ మై బ్లాక్ డాగ్' అనే కామెంట్‌తో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది ఒక టీనేజర్.. దాన్ని షేర్ చేసింది పదిహేడేళ్ల కావ్య.

''ఆడోళ్లకు స్వేచ్ఛ లేదని ఎవడు అన్నది?'' అని ఒకరు...

''పాపా... నీదేం బ్రాండ్?'' అని ఇంకొకరు..

''నేను కూడా బ్లాగ్ డాగే.. రావాలా?'' అని మరొకరు..

''బేబీ.. నేను ఓల్డ్‌మంక్.. పర్లేదు కదా..'' అని ఎవరో..

ఇలా రకరకాల కామెంట్స్ టైప్ అయ్యాయి ఆమె షేర్ చేసిన పోస్టింగ్ కింద. వాళ్లంతా మగపిల్లలే.. ఎఫ్‌బీ ఫ్రెండ్సే.. కొందరైతే కావ్య క్లాస్‌మేట్స్ కూడా!

నవ్వుకొని లైట్ తీసుకుంది ఆమె.

ఇంకోరోజు..

''రుతుచక్రం స్త్రీలకు అవమానం కాదు.. ప్రైడ్'' అన్న ఒక కాప్షన్‌ను పోస్ట్ చేసింది కావ్య.

దానికీ అంతే ..

''ఏ ప్యాడ్ వాడుతావు నువ్వు?''

''విస్పరా?''..

''కాదేమో.. కావ్య ఫ్రీగా ఉంటుంది కదా.. కేర్ ఫ్రీ అనుకుంటా''

'' షీ?''

''బేబీ కాంప్లెక్షన్ పింక్... అందుకే విస్పర్ పింకేమో..''

ఇలా ఎన్నో వ్యాఖ్యానాలు ట్రోలింగ్ స్థాయి దాటాయి..

అవన్నీ కావ్యకు చిరాకు తెప్పించినా ఓపిగ్గా ఉంది.

మరోరోజు...

''స్లీవ్‌లెస్.. జీన్స్.. స్కర్ట్.. శారీ... నచ్చిన, నప్పిన డ్రెస్ వేసుకునే రైట్ ఆడవాళ్లకు ఉంది''అని వాల్ మీద తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది కావ్య.

''టాప్‌లెస్‌గా కూడా తిరగొచ్చు''

''బికినీ అయితే పాపలకు చాలా బాగా సూట్ అవుతుంది''

''చెడ్డీలు కూడా వేసుకోండి''

''సిగ్గులేదా... పిచ్చిపిచ్చి పోస్టింగ్స్ పెట్టడానికి?''

''దీన్నే బరితెగింపు'' అంటారు..

ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు ఒక యాభై వచ్చాయి. బెదిరిపోయింది కావ్య. రెండు రోజులు బాధపడింది. ఆ పోస్ట్‌ను డిలీట్ చేసేసింది. దాంతో ఆమె ఇన్‌బాక్స్‌కి మెస్సేజెస్ రావడం మొదలయ్యాయి. ''ఇంట్లో ఒక్కదానివే ఉంటావా?'', ''ఈ నైట్‌కి రానా?'', ''కలుస్తావా?'', ''నువ్వు నాకు నచ్చావ్?'' లాంటివి ఏవేవో పెట్టారు కుర్రాళ్లు. ఇంకొంతమందైతే ఏకంగా బూతు బొమ్మలు పంపారు. వాళ్లందరూ ఎఫ్‌బీలో మ్యూచువల్ ఫ్రెండ్స్. షాక్ అయింది కావ్య. మర్నాడు కాలేజ్‌కి వెళ్లడానిక్కూడా భయపడింది. క్లోజ్ ఫ్రెండ్స్‌తో విషయాన్ని చెప్పింది. ఇలాంటివి తమకూ అనుభవమేనని, అందుకే ఎఫ్‌బీకి దూరంగా ఉంటున్నామని చెప్పారు వాళ్లు. ఆ మాటలతో దిగులు పెరిగింది కావ్యకు. వారమైనా తన ఎఫ్‌బీ ఇన్‌బాక్స్‌కు అలాంటి కామెంట్లు వస్తూనే ఉన్నాయి. దాంతో ఎఫ్‌బీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వణుకొస్తోంది. ''మన ఫోటోస్‌ను మార్ఫింగ్ చేసి వేరేవాళ్లకు పోస్ట్ చేస్తారే.. బ్లాక్‌మెయిల్ కూడా చేస్తారు'' ఒక ఫ్రెండ్ చెప్పిన మాట గుర్తొచ్చి ఎఫ్‌బీలో ఉన్న తన ఫోటోలన్నీ డిలీట్ చేసింది కావ్య. దానికి సంబంధించి.. టైమ్‌లైన్ మీదే కామెంట్స్ చేశారు.. ''... ఫోటోస్ ఎందుకు తీసేశావ్?'' అని, ''హేయ్.. కావ్యా.. వాట్ హ్యాపెండ్.. ఫోటోస్ ఎందుకు డిలీట్ చేశావ్.. నీలాంటి క్యూట్ గర్ల్ మాకు కనపడకపోతే.. ఎట్లా.. నిద్ర రావట్లేదు డియర్'' అంటూ.. నోటికొచ్చినట్టు నానా చెత్త రాయసాగారు. ఇంట్లో వాళ్లకు తెలిస్తే.. తననే తప్పుబట్టి.. 'చదువుకొమ్మంటే ఇట్లా ఎఫ్‌బీలో ఎంటర్‌టైన్ చేస్తోంద'ని ఇంటర్‌నెట్ కనెక్షనే తీసేస్తారేమోనని అమ్మానాన్నకూ చెప్పలేదు. తనే ఎఫ్‌బీ చూసుకోవడం తగ్గించింది. కాలేజ్‌లో మేల్ క్లాస్‌మేట్స్ డైరెక్ట్‌గానే కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ''కావ్యా నువ్వు చాలా ఫాస్ట్.. మెన్‌స్ట్రువల్ ప్యాడ్స్ దగ్గర్నుంచి గర్ల్స్ రైట్స్ దాకా దేన్నయినా డిస్కస్ చేయగలవ్ ఎఫ్‌బీలో. గుడ్ యార్'' అంటూ వెకిలిగా నవ్వడం, ''నీలాంటి ఫ్రెండ్ ఉండడం లక్కీ డియర్'' అంటూ బొటనవేలు పైకెత్తి చూపడం.. ''మీట్ మిస్ కావ్యా.. ఫెమినిస్ట్..'' అంటూ ఆటపట్టించడం మొదలుపెట్టారు. కొందరికి ధైర్యంగానే రిటార్ట్ ఇచ్చింది. ఇంకొందరినీ ఇగ్నోర్ చేసింది.. ఇందరితో వాదన పెట్టుకోలేక ప్రిన్సిపల్‌కి కంప్లయింట్ చేసింది.

నీదే తప్పు

జరిగిందంతా విని.. ''నీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్నట్లు మీ పేరెంట్స్‌కి తెలుసా?'' అడిగాడు ప్రిన్సిపల్ కావ్యను. ''తెలీదు'' అన్నట్లు తల అడ్డంగా ఊపింది. ''సరే నువ్వు క్లాస్‌కి వెళ్లు'' అని ఆమెను పంపించేసి, కావ్య తల్లిదండ్రులను పిలిపించాడు. కావ్య ఎఫ్‌బీలో ట్రోలింగ్, అది అబ్యూజ్ స్థాయికి వెళ్లడం గురించి చెప్పి.. ''అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఆ పోస్టింగ్స్ ఏంటండి? మగపిల్లలు పోకిరీలు అని తెలిసీ, అలాంటి పోస్టింగ్స్ పెట్టడం తప్పు కదా.. పైగా తనే వచ్చి కంప్లయింట్ చేస్తోంది. ముందు అమ్మాయిని ఎఫ్‌బీ అకౌంట్ క్లోజ్ చేయమని చెప్పండి'' అని సలహా ఇచ్చాడు ప్రిన్సిపల్.

కావ్య వాళ్లమ్మ భయపడి.. ''మాతో చెప్పలేదండీ మా అమ్మాయి ఈ ప్రాబ్లం గురించి?'' అన్నది.

''మరి అలా ట్రోల్‌చేసిన, అబ్యూజ్ కూడా చేసిన పిల్లల మీద మాత్రం యాక్షన్ తీసుకోరా? నాకు తెలిసి అందులో చాలామంది కావ్య క్లాస్‌మేట్సే ఉండి ఉంటారు'' అన్నాడు కావ్య తండ్రి కాస్త సీరియస్‌గానే.

''ఆడపిల్లలు రెచ్చగొడితే మగపిల్లల బిహేవియర్ అలాగే ఉంటుంది. నేను వాళ్లను క్వశ్చన్ చేసినా అదే మాట అంటారు కూడా'' నింపాదిగా జవాబిచ్చాడు ప్రిన్సిపల్.

''అయితే తప్పు మా అమ్మాయిదే కాని అలా అవాకులు చవాకులు పేలిన వాళ్లది మాత్రం కాదంటారు'' అన్నాడు కావ్య తండ్రి. అవాక్కయిన వాడల్లే అతని మొహం చూశాడు ప్రిన్సిపల్.

''మీకు తెలుసో లేదో..ట్రోలింగ్, ఆన్‌లైన్ అబ్యూజ్ కూడా హెరాస్‌మెంట్ కిందకే వస్తాయి.. ఇవన్నీ నేరాలే సర్..'' అన్నాడు కావ్య తండ్రి కఠినంగానే.

''చూడండీ.. ఇది ఆ అమ్మాయి ప్రైవేట్ వ్యవహారం. మాకు సంబంధం లేదు. మీరు ఒకవేళ దీన్ని సీరియస్‌గా తీసుకుంటే ముందు టీసీ తీసుకొని, తర్వాత విషయం తేల్చుకోండి'' అని లేచి నిలబడ్డాడు ప్రిన్సిపల్ వాళ్లను ఇక వెళ్లమన్నట్టుగా. ''థాంక్స్'' చెప్పి భార్యను తీసుకొని బయటకు వచ్చాడు కావ్య తండ్రి.

కంప్లయింట్...

తెల్లవారి కూతురి ఫేస్‌బుక్ అకౌంట్‌లోని ఆమె పోస్టింగ్స్, వాటికి వచ్చిన కామెంట్స్ ప్రింటవుట్స్‌తో సహా కావ్యనూ తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు ఆమె తండ్రి వినయ్. జరిగిందంతా పోలీసులకు కంప్లైంట్‌గా రాసిచ్చింది కావ్య సాక్ష్యాలుగా ఆ ప్రింట్ అవుట్స్‌ను జతచేస్తూ. క్లాస్‌మేట్స్‌ని ముందుగా పిలిపించారు.. మిగిలిన వాళ్లనూ పిలిపించారు. అందరూ 18 ఏళ్లలోపు మగపిల్లలే. కావ్యకు 'సారీ' చెప్పించి, రెండు గంటలు స్టేషన్‌లోనే ఉంచి తల్లిదండ్రుల ముందే వాళ్లకు కౌన్సెలింగ్ చేశారు పోలీసులు. మళ్లీ ఎవరి విషయంలోనైనా ఇలాంటిది రిపీట్ అయితే పనిష్మెంట్ సీరియస్‌గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చి మరీ పంపించేశారు.

కాని..

ట్రోలింగ్ అనేది ఐటి యాక్ట్, 2000 కింద నేరమే. ఐపీసీలోని స్టాకింగ్, డిఫమేషన్, ఆడపిల్ల ఆత్మాభిమానాన్ని కించపరిచారనే నేరాల కింద కేస్ పెట్టచ్చు. ఆన్‌లైన్‌లో మహిళలు హెరాస్‌మెంట్ ముఖ్యంగా రేప్ థ్రెట్ ఎదుర్కొంటుంటే ఐపీసీ సెక్షన్ 507 కింద కేస్ వేయొచ్చు. అలాగే అనుమతి లేకుండా అమ్మాయిల (స్నేహితులైనా, సన్నిహితులైనా సరే) ఫోటోలు పోస్ట్ చేయడం, వాళ్ల ప్రైవసీని భంగం చేయడం లాంటి వాటికి పాల్పడితే ఐటీ యాక్ట్, సెక్షన్ 66 ఈ, పనిష్మెంట్ ఫర్ వయోలేషన్ ఆఫ్ ప్రైవసీ కింద నేరంగా పరిగణిస్తారు. అసభ్యకర పదజాలం, చిహ్నాలు, ప్రతీకాత్మక చిత్రాలు, బొమ్మలు, దృశ్యాలు వంటివి పోస్ట్ చేసి సదరు వ్యక్తి పేరు, ప్రతిష్ఠలు, గౌరవానికి భంగం కలిగించేలా చేసినా శిక్షార్హులే. అంతేకాదు, మహిళ ఆత్మాభిమానాన్ని కించపరిచేలా పదాలు, చిహ్నాలు వంటివి పెట్టినా ఐపీసీ సెక్షన్ 509 కింద నేరం. నిర్భయ చట్టంలోని సెక్షన్ 354ఏ, 354డి సెక్షన్లు హెరాస్‌మెంట్ వయా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ నేరాలను సూచిస్తున్నాయి.

- శరాది

> ఇంట్లో పెద్దవాళ్లు ఇంట్లో ఆడవాళ్లను, గౌరవంగా చూడాలి. వాళ్ల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. అప్పుడు మగపిల్లలూ అలాగే వ్యవహరిస్తారు. పిల్లలు తప్పుగా ఆలోచించినప్పుడు, తప్పు చేసినప్పుడు బాల్యం నుంచే సరిదిద్దుతూ ఉండాలి. దాంతో చిన్నప్పటినుంచే ఎదుటివాళ్లపట్ల మర్యాదగా మెలగడం, గౌరవంగా వ్యవహరించడం అలవడుతుంది.

మనం ఆచరిస్తే... వాళ్లు అనుసరిస్తారు!



పిల్లలు టీన్స్‌లోకి వచ్చాకే అన్నీ చెప్తాం అంటే ఈ రోజుల్లో కుదరదు. అందుకే వాళ్లకు పది, పన్నెండేళ్ల వయసు వచ్చాక ఇంటర్నెట్, దాని ప్రభావాలు, అందులో చర్చకు వచ్చే విషయాలు మొదలైన వాటి గురించి నెమ్మది నెమ్మదిగా– వాళ్ల మనసుకు తగ్గట్టుగా చెబుతూ పోవాలి. టీన్స్‌లో పిల్లలు కుదురుగా కూర్చొని వినరు. అందుకే కాస్త ముందుగానే పిల్లలతో మాట్లాడటం, సమకాలీన విషయాలు, మంచిచెడ్డల గురించి చర్చించడం మొదలుపెట్టాలి. అమ్మాయిలకు గౌరవం ఇవ్వడం, వాళ్లకూ భావాలను ఎక్స్‌ప్రెస్ చేసే హక్కు ఉందని, వాళ్ల భావాలనూ మనం గౌరవించాలని చెప్పడమే కాదు, మన చేతల ద్వారా చూపించాలి. అంటే.. ఇంట్లో పెద్దవాళ్లు ఇంట్లో ఆడవాళ్లను, అమ్మాయిలను గౌరవంగా చూడ్డం, వాళ్ల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే మగపిల్లలూ అలాగే వ్యవహరిస్తారు. బయటి ఆడపిల్లలకూ అంతే మర్యాద ఇస్తారు. అంతేకాదు, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్‌వర్క్ సిస్టమ్‌లో ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తే దానికి కామెంట్ పెట్టేముందు మన కళ్లెదుటే ఆ వ్యక్తి ఉంటే కఠినంగా, అమర్యాదగా మాట్లాడలేం కదా, కాబట్టి కామెంట్ కూడా అంతే మర్యాదగా ఉండాలి. పిల్లలు తప్పుగా ఆలోచించినప్పుడు, తప్పు చేసినప్పుడు బాల్యం నుంచే సరిదిద్దుతూ ఉండాలి. దాంతో చిన్నప్పటినుంచే ఎదుటివాళ్లపట్ల మర్యాదగా మెలగడం, గౌరవంగా వ్యవహరించడం అలవడుతుంది.

- డాక్టర్ పద్మ పాల్వాయి, చైల్డ్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్

గుడ్‌ఫుడ్

అనేక అనారోగ్యాలను పారదోలే సొరకాయ



ఆరోగ్యానికి సొరకాయతో ఒనగూరే మేలు అంతా ఇంతా కాదు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలనుంచి ఇది కాపాడుతుంది. సొరకాయ ఉపయోగాల్లో కొన్ని...

- 100 గ్రాముల సొరకాయ తింటే దాని ద్వారా సమకూరేది కేవలం 15 క్యాలరీలు మాత్రమే. అందుకే డయాబెటిస్ ఉన్నవారు సొరకాయను ఏ రకంగా తీసుకున్నా మంచిదే.
- సొరకాయలో 96 శాతం నీరే. ఇక అందులో విటమిన్–సి, రైబోఫ్లేవిన్, జింక్, థయామిన్, ఐరన్, మెగ్నీషియమ్, మాంగనీస్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలం. కాబట్టి చెమట రూపంలో నీరు, ఖనిజ లవణాలను కోల్పోయే వృత్తుల్లో ఉండేవారు సొరకాయ తినడం చాలా మంచిది. తరచూ అలసటగా ఉండేవారు సొరకాయ తింటే త్వరగా శక్తి సమకూరుతుంది.
- 100 గ్రాముల సొరకాయలో కొవ్వుల పాళ్లు కేవలం 1 గ్రాము మాత్రమే. కొలెస్ట్రాల్ పాళ్లు చాలా చాలా తక్కువ. అందుకే ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
- సొరకాయలో పీచు పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. కిందినుంచి గ్యాస్ ఎక్కువగా పోయే వారు, పైల్స్‌తో బాధపడేవారు సొరకాయ తినడం మంచిది.
- బరువు తగ్గాలనుకునేవారికి సొరకాయ మంచి కూర. ఇందులో డయటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది.
- సొరకాయలో సోడియం, పొటాషియంతో పాటు అన్ని రకాల సూక్ష్మపోషకాలు ఎక్కువ. పొటాషియమ్ బీపీని నియంత్రిస్తుంది. కాబట్టి హైబీపీతో బాధపడేవారు సొరకాయ తింటే మేలు.
- సొరకాయ కాలేయానికి మేలు చేస్తుంది. దాని పనితీరును మెరుగుపరుస్తుంది.

లవ్లీకుమార్




'జై' వచ్చి మూడు నెలలైంది. జోరుగా హల్‌చల్ చేశాడు. స్టైలిష్‌గా, రఫ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. సోమవారం 'లవ' వచ్చాడు. స్టైలిష్‌గా ఉన్నాడు. అయితే కూల్‌గా కనిపించాడు. ఇక, 'కుశ' ఎలా ఉంటాడో రానున్న రోజుల్లో చూస్తాం. ఎన్టీఆర్ హీరోగా కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్రం 'జై లవ కుశ'. 'జై' గెటప్‌ని ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మేలో విడుదల చేశారు. ఇప్పుడు లవకుమార్‌ని చూపించారు. వాస్తవానికి ఈ గెటప్‌కి సంబంధించి ఒక్క పోస్టర్‌ని మాత్రమే విడుదల చేయాలనుకున్నారు. అయితే, అన్నదమ్ములు కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌లకు రెండు పోస్టర్లు నచ్చాయి. ఏది రిలీజ్ చేస్తే బాగుంటుందా? అని ఆలోచించి.. చివరకు ఎటూ తేల్చుకోలేక అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చేశారు. రెండు ఫొటోలు విడుదల చేశారు. లవ అలియాస్ లవకుమార్ చాలా లవ్లీగా ఉన్నాడు కదూ! ఈ లుక్స్ చూసి అభిమానులు ఆనందపడిపోయారు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

● 'జై లవ కుశ'లో లవకుమార్ లుక్‌లో ఎన్టీఆర్



● వరుణ్, రాశీఖన్నా, వెంకీ

మళ్లీ ఎప్పుడు?

'ఫిదా' సక్సెస్‌తో జోష్‌గా ఉన్న వరుణ్ తేజ్ జోరుగా తన నెక్ట్స్ మూవీ షూటింగులో పాల్గొంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. బహుశా ఈ షెడ్యూల్ మంచి అనుభూతిని మిగిల్చి ఉంటుందేమో... నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు వెంకీ? అని అడుగుతున్నారు వరుణ్ తేజ్. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా వరుణ్, వెంకీ, చిత్రకథానాయిక రాశీ ఖన్నా ఓ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను పోస్ట్ చేసి, ట్విట్టర్ సాక్షిగా 'నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు వెంకీ' అనడిగారు వరుణ్. సెకండ్ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారట.

ఆయన సినిమాల్లోని ఒక్క సీన్ అయినా వాడుకుంటా!



● నితిన్

'అ ఆ' హిట్ తర్వాత ఏ సినిమా చెయ్యాలి? అనే డైలమాలో త్రివిక్రమ్‌గారికి ఫోన్ చేశా. రెగ్యులర్ సినిమా కాకుండా కొంచెం వైవిధ్యమైన సినిమా చేయమన్నారు. చాలా కథలు విన్నా.. నచ్చలేదు. హను రాఘవపూడి చెప్పిన కథ నచ్చడంతో ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేశా'' అని నితిన్ అన్నారు. నితిన్, మేఘా ఆకాష్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన 'లై' ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన విశేషాలు...

- ఆవారాగా తిరిగే ఓ కుర్రాడు అమెరికా వెళ్లి బాగా డబ్బున్న అందమైన అమ్మాయిని పెళ్లాడి డాలర్స్ సంపాదించుకోవాలనుకుంటాడు. అలా యూఎస్ వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ చిత్రకథ. సినిమా ప్రారంభం నుంచి ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
- ఒక ఎమోషన్‌తో, మంచి స్టైలిష్ సినిమా చూశామనే ఫీలింగ్‌తో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటికి వస్తారు. నా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని కథకు అవసరమైనంత ఖర్చుపెట్టి హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా నిర్మించినందుకు నిర్మాతలకి థ్యాంక్స్. ఈ సినిమా చిత్రీకరణను ఎక్కువ శాతం అమెరికాలోని కాస్ట్లీ ప్రదేశాల్లో జరిపాం.
- యాక్షన్ సీన్స్ కోసం బ్యాంకాక్‌లో ట్రైనింగ్ తీసుకున్నా. కిచ్చ మాస్టర్ ఫెంటాస్టిక్ యాక్షన్ కంపోజ్ చేశారు. 'లై' సినిమా నాకొక కొత్త ఇమేజ్‌తోపాటు నా కెరీర్‌లో మరచిపోలేని చిత్రంగా నిలుస్తుంది.
- 'శ్రీ ఆంజనేయం' తర్వాత అర్జున్‌గారితో వర్క్ చేయడం హ్యాపీ. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమాలో మా ఇద్దరి మధ్య గేమ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్‌లో అర్జున్‌గారు రియలిస్టిక్‌గా చేశారు.
- మణిశర్మగారు ఈ సినిమాకి ప్రాణం పెట్టి సంగీతం ఇచ్చారు. ఆయన రీ-రికార్డింగ్ ఎక్స్‌ట్రార్డినరీ. హను, నేను వన్ ఇయర్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. ఫస్ట్ సార్.. అని పిలుచుకునేవాళ్లం. ఆ తర్వాత పేర్లు పెట్టి.. ఇప్పుడు ఏరా.. పోరా అనుకుంటున్నాం. అంత క్లోజ్ అయ్యాం.
- 'తమ్ముడు'లో పవన్ కల్యాణ్‌గారు లుంగీ కట్టుకుని, బీడీ కాల్చే డ్యాన్స్ సీన్‌ని 'లై'లో వాడాం. నేను పవన్‌కి వీరాభిమాని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. లైఫ్‌లాంగ్ నా సినిమాల్లో ఆయన చిత్రంలోని ఏదొక సీన్ ఉపయోగిస్తాను. ఆయనంటే నాకంత ఇష్టం.
- ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్-త్రివిక్రమ్‌గార్లు నిర్మిస్తున్న సినిమా చేస్తున్నాను. ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్. కొన్ని కథలు వింటున్నా. ఏదీ ఫైనలైజ్ కాలేదు. చర్చల దశలోనే ఉన్నాయి.

పెళ్లి కళ!



● నిఖిల్

నిఖిల్ హ్యాండ్‌సమ్‌గా ఉంటారు. ఇప్పుడింకా హ్యాండ్‌సమ్‌గా తయారయ్యారు. అదంతా పెళ్లి కళ అన్నమాట. ఈ యంగ్ హీరో పెళ్లి కుదిరింది. హైదరాబాద్‌కి చెందిన తేజస్వినీతో ఈ నెల 24న నిశ్చితార్థం జరగనుంది. అక్టోబర్ 1న ఈ ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చోనున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.

భయానికి నవ్వంటే భయం



● షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి, విజయ్ చిల్లా, మహి

తాప్సీ, శ్రీనివాసరెడ్డి, 'వెన్నెల' కిషోర్, 'షకలక' శంకర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఆనందో బ్రహ్మ'. 'భయానికి నవ్వంటే భయం' అన్నది ఉపశీర్షిక. మహి.వి రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ''హారర్ నేపథ్యంలో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది'' అన్నారు మహి వి.రాఘవ్. ''మనుషులను చూసి దెయ్యాలు భయపడితే ఎలా ఉంటుందన్నదే కథ. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు నవ్వుతుంటారు. ఇప్పటి వరకూ ఏ హారర్ మూవీనీ అమెరికాలో విడుదల చేయలేదు. తొలిసారి అక్కడ మేము 85 స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు విజయ్ చిల్లా. ''గీతాంజలి' తర్వాత పలు హారర్ కథలు విన్నా. అయితే ఒకే టైప్‌లో ఉండటంతో ఒప్పుకోలేదు. 'ఆనందో బ్రహ్మ' కథ విన్న తర్వాత ఈ సినిమా వదులుకోకూడదనిపించింది'' అని శ్రీనివాసరెడ్డి అన్నారు.

లవ్ డాక్టర్ | నన్నడగొద్దు ప్లీజ్



ప్రియదర్శిని రామ్
లవ్ డాక్టర్

హాయ్ అన్నయ్యా!! నేను ఒక అమ్మాయిని ప్రేమించా. తను, నేను వన్ ఇయర్ చాలా ప్రేమించుకున్నాం. బట్ చిన్న గొడవతో నాకు దూరమైపోయింది. నాతో మాట్లాడం లేదు. ఇప్పుడు మళ్లీ తను వేరే అబ్బాయిని లవ్ చేస్తోందని మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. వాడి కోసం తను చెయ్యి కూడా కోసుకుందని తెలిసింది. కానీ తను లేకుండా నేను ఉండలేకపోతున్నా. తను మనసులో నేను లేనని తెలిసి కూడా తనపైన ప్రేమ తగ్గడం లేదు. బనానా జోక్స్ వద్దు అన్నా ప్లీజ్. ఏదైనా మంచి సలహా ఇవ్వండి ప్లీజ్.. ప్లీజ్!!

– నాని

నానీ...
నువ్వు చాలా గ్రేట్!
అమ్మాయి నో అన్నాక కూడా...
అదే రేంజ్‌లో లవ్ చేస్తున్నావు!
కీప్ ఇట్ అప్!!

'ఏంటి సార్.. అక్కడ అమ్మాయితో వర్కౌట్ కాలేదని గిలగిల కొట్టుకుంటుంటే.. యు ఆర్ గ్రేట్.. యు ఆర్ గ్రేటర్.. యు ఆర్ గ్రేటెస్ట్ అని డప్పు కొడుతున్నారేంటి సార్!'

మెచ్చుకుంటే కూడా ఏంటి నీలాంబరి ఫీల్ అవుతున్నావు?

'ఇలా మెచ్చుకునే బదులు మీరు తిడితేనే బెటర్ సార్!!'

నానీ.. నీవు చాలా గ్రేట్! ఎందుకంటే నీ ప్రేమ చాలా గ్రేట్.. నీ పవర్ నీ ప్రేమే!! ప్రేమిస్తూనే ఉండు!!

'ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని అంటారా సార్!?'

ప్రేమించడానికి అమ్మాయి అవసరమా నీలూ..?

'గాడిదలను, కోతులను, కుక్కలను ప్రేమించమంటారా సార్?'

నిన్ను నీవు ప్రేమించుకో నిన్ను నువ్వు గౌరవించుకో.. అప్పుడు ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది నానీ.. లైఫ్‌లో ఏదయినా అవ్వాలన్నా.. ఎవరైనా ప్రేమించాలన్నా.. ముందు యు మస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్!!

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34. lovedoctorram@sakshi.com

కాసుకో సుడోకు

			7			4	6	2
9	6	7		4				
	4	2		6	1	9		3
	7			3		2		9
2		4		7			5	
7		1	4	8		3	9	
				1		7	8	5
8	9	3			7			

నిబంధనలు: ప్రతి వరుసలో 1 నుంచి 9 అంకెలు నింపండి (అడ్డంగా, నిలువుగా). ఒక వరుసలో ఒక అంకెను ఒకసారి మాత్రమే వాడాలి. ప్రతి 3X3 చదరంలోనూ 1 నుంచి 9 అంకెలు రావాలి.

నిన్నటి జవాబు

[illegible]	[illegible]	[illegible]	3	6	1	5	8	7
1	3	8	7	5	2	[illegible]	4	9
[illegible]	[illegible]	[illegible]	4	[illegible]	[illegible]	[illegible]	1	[illegible]
4	9	[illegible]	[illegible]	3	[illegible]	1	7	[illegible]
[illegible]	[illegible]	[illegible]	1	9	[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	1	6	[illegible]	4	[illegible]	[illegible]	3	5
[illegible]	2	[illegible]	[illegible]	[illegible]	3	[illegible]	[illegible]	[illegible]
3	7	[illegible]	6	2	8	4	9	1
6	8	1	9	7	4	[illegible]	[illegible]	[illegible]


స్క్రీన్ టెస్ట్












1 'తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది..' పాట రచయిత ఎవరు?
ఎ) వేటూరి బి) భువనచంద్ర సి) 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి డి) సి.నారాయణరెడ్డి

2 కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపించిన చిరంజీవి సినిమా ఏది?
ఎ) స్టాలిన్ బి) శంకర్‌దాదా ఎంబీబీఎస్ సి) ఠాగూర్ డి) శంకర్‌దాదా జిందాబాద్

3 'మీరు గుడుంబా సత్తిగారు కావొచ్చు.. తొక్కలో సత్తిగారు కావొచ్చు.. ఐ డోంట్ కేర్.. బట్ ఐ యామ్ సిద్ధు.. సిద్ధార్థ రాయ్'.. పవన్ కల్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోది?
ఎ) తొలిప్రేమ బి) ఖుషి సి) సుస్వాగతం డి) అన్నవరం

4 తండ్రుల తర్వాత కొడుకు పక్కన నటించిన హీరోయిన్లున్నారు. కానీ, కొడుకుతో మూడు సినిమాల్లో నటించిన తర్వాత తండ్రితో జోడీ కట్టిన ఈ తరం హీరోయిన్?
ఎ) అనుష్క బి) కాజల్ అగర్వాల్ సి) లావణ్యా త్రిపాఠి డి) సమంత

5 జూనియర్ ఎన్టీఆర్‌ను రెండు పాత్రల్లో చూపించిన తొలి దర్శకుడు ఎవరు?
ఎ) ఎస్.ఎస్. రాజమౌళి బి) వీవీ వినాయక్ సి) పూరి జగన్నాథ్ డి) బి.గోపాల్

6 అంధురాలిగా నటించి, నంది అవార్డు అందుకున్న కథానాయిక ఎవరు?
ఎ) మధుశాలిని బి) లయ సి) వేద డి) శ్రీదివ్య

7 చేతిలో ఫోనుతో ఓర చూపు చూస్తున్న ఈ అమ్మాయి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఇంతకీ ఎవరామె?
ఎ) రంభ బి) రమ్యకృష్ణ సి) సుహాసిని డి) మీనా

8 హీరోగా ఎంట్రీ ఇచ్చి, విలన్‌గా యూ టర్న్ తీసుకుని, తిరిగి హీరోగా సెటిల్ అయిన నటుడు
ఎ) శ్రీకాంత్ బి) గోపీచంద్ సి) రవితేజ డి) నవదీప్

9 తండ్రి చిరంజీవి సూపర్‌హిట్ పాటల్లో ఒకటైన 'వాన.. వాన.. వెల్లువాయె..' రీమిక్స్ సాంగ్‌లో కొడుకు రామ్‌చరణ్‌తో ఆడిపాడిన హీరోయిన్?
ఎ) సమంత బి) కాజల్ అగర్వాల్ సి) తమన్నా డి) రకుల్ ప్రీత్‌సింగ్

10 బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ను తెలుగులో యువరాణిగా చూపించిన దర్శకుడు
ఎ) జయంత్ సి.పరాన్జీ బి) కె.విజయ భాస్కర్ సి) రామ్‌గోపాల్ వర్మ డి) త్రివిక్రమ్

11 బాలకృష్ణ తొడకొడితే రైలు వెనక్కి వెళ్లే సీన్ ఏ సినిమాలోనిది?
ఎ) నరసింహనాయుడు బి) సమర సింహారెడ్డి సి) సీమ సింహం డి) పలనాటి బ్రహ్మనాయుడు

12 ప్రభాస్ సినిమాకి టైటిల్‌గా పెట్టిన నందమూరి తారక రామారావు సినిమా ఏది?
ఎ) అడవి రాముడు బి) బొబ్బిలిపులి సి) యమగోల డి) ఏదీ లేదు

13 'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు'... ఈ డైలాగ్ రాసిన రచయిత?
ఎ) చిన్నికృష్ణ బి) కోన వెంకట్ సి) పూరి జగన్నాథ్ డి) పరుచూరి బ్రదర్స్

14 అనుష్క తొలిసారి వేశ్య పాత్రలో నటించిన తెలుగు సినిమా?
ఎ) అరుంధతి బి) వేదం డి) పంచాక్షరి డి) నాగవల్లి

15 కాలేజీ క్యాంపస్‌లో సైకిల్ చైన్ తెంపి హీరోయిజం చూపించి ట్రెండ్ సెట్ చేసిన కథానాయకుడు?
ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) చిరంజీవి డి) బాలకృష్ణ

16 హీరోయిన్ చార్మి ఇప్పటి వరకూ తన కెరీర్‌లో ఏ సినిమాకి నంది అవార్డు అందుకున్నారు?
ఎ) సుందరకాండ బి) రాఖీ సి) మంత్ర డి) చిన్నోడు

17 రవితేజ లేటు వయసులో యూనిఫామ్‌తో స్కూల్‌కి వెళ్లి పదో తరగతి చదివే సినిమాలో టీచర్‌గా పని చేసే హీరోయిన్?
ఎ) దీక్షాసేథ్ బి) నయనతార సి) త్రిష డి) ఇలియానా

18 అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన 'మనం' చిత్రంలోని 'కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా..' సింగర్?
ఎ) అనూప్ రూబెన్స్ బి) మాస్టర్ భరత్ కోరస్ సి) హేమచంద్ర డి) కారుణ్య

19 ఈ స్టిల్ ఏ సినిమాలోది?
ఎ) దానవీరశూరకర్ణ బి) శ్రీకృష్ణపాండవీయం సి) మాయాబజార్ డి) నర్తనశాల

20 తెరపై ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా కనిపించాలంటే ఈ టెక్నాలజీ వాడతారు.. అదేంటో తెలుసా?
ఎ) వీఎఫ్ఎక్స్ బి) డీఐ సి) గ్రీన్ మాట్ డి) సీజీ

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!

సమాధానాలు
1) డి 2) సి 3) బి 4) బి
5) సి 6) బి 7) డి 8) బి 9) సి
10) బి 11) డి 12) ఎ 13) సి
14) బి 15) ఎ 16) సి 17) డి
18) బి 19) ఎ 20) బి



శ్రీవారి ఆలయం వద్ద జస్టిస్ అరుణ్ మిశ్రా

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

సాక్షి, తిరుమల: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆలయానికి విచ్చేశారు. ధ్వజస్తంభానికి మొక్కుకుని.. తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. జస్టిస్ అరుణ్ మిశ్రాకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, రిసెప్షన్ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

నన్ను పీఏగా రమ్మంటావా..!



ఎన్హెచ్ఏఐ ఎస్ఈపై అశోక్ గజపతిరాజు ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: 'నన్ను పీఏగా రమ్మంటావా..' అంటూ జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఎస్ఈపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం విషయమై ప్రతిపాదనలు అందలేదని ఎస్ఈ ఇచ్చిన సమాధానంతో అశోక్ గజపతిరాజు ఈ విధంగా తన అసహనం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో చేపట్టిన పలు ప్రాజెక్టులపై అశోక్ గజపతిరాజు సోమవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి సుజయకృష్ణ రంగారావు, కలెక్టర్ వివేక్యాదవ్తో పాటు పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లా డుతూ.. రైల్వే శాఖ పట్టణంలో నిర్మిస్తున్న వంతెనకు అప్రోచ్ రోడ్డు ఏర్పాటు విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోందని అధికారులను నిలదీశారు. దీంతో ఎన్హెచ్ఏఐ ఎస్ఈ మనోహర్రెడ్డి లేచి.. తమకసలు ప్రతిపాదనలే అందలేదని బదులిచ్చారు. రైల్వే అధికారులు కల్పించుకుని ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. రైల్వే శాఖ ప్రతిపాదనలు పంపించామంటుంటే.. మీరు రాలేదంటున్నారేంటని అశోక్ గజపతిరాజు ఎస్ఈని నిలదీశారు. ఇంతవరకూ అవి తమకు అందలేదని ఎస్ఈ మళ్లీ స్పష్టం చేశారు. లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి కదా అని అశోక్ అనడంతో.. అది మీరే తెలుసుకోవాలని ఎస్ఈ బదులిచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన కేంద్ర మంత్రి.. 'మీ పనులు చూసేందుకు నన్ను మీ పీఏగా రమ్మంటారా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నంద్యాల ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు

భారత ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు



ఎన్నికల నిఘా వేదిక వాల్పోస్టర్లను అవిష్కరిస్తున్న కలెక్టర్. చిత్రంలో కేజే రావు, లక్ష్మణరెడ్డి తదితరులు

కర్నూలు(అగ్రికల్చర్): మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నంద్యాలలో తిష్టవేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణకు భారత ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిఘా వేదిక ప్రతినిధులు సోమవారం కలెక్టర్ సత్యనారాయణను ఆయన చాంబర్లో కలిశారు. ఓటర్లు ప్రలోభాలకు, ఆందోళనకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. కలెక్టర్ సత్యనారాయణ స్పందిస్తూ.. నంద్యాల నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పిస్తామన్నారు. ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురికాకుండా.. స్వేచ్ఛగా ఓటు వేయాలని నంద్యాల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఓటర్లలో చైతన్యం పెంచేందుకు గానూ ఎన్నికల నిఘా వేదిక రూపొందించిన వాల్పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.

రూ.1.91 కోట్ల విలువైన పాత నోట్లు స్వాధీనం

అల్లిపురం (విశాఖ దక్షిణం): రద్దయిన పాతనోట్లు కలిగివున్న ముగ్గురు వ్యక్తులను విశాఖ టాస్క్ఫోర్సు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.1.91 కోట్ల విలువైన పాత రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. బర్మా క్యాంప్కు చెందిన మెడికల్ షాపు యజమాని గెడ్డం కల్యాణ్ కుమార్, అదే ప్రాంతానికి చెందిన గుడ్ల వెంకటరమణ, మాదవధారకు చెందిన కండిబోటి వెంకటరమణ నోట్ల రద్దు సమయంలో 20 శాతం కమీషన్ పద్ధతిలో పాతనోట్లను మార్చేవారు. పాతనోట్ల మార్పిడికి ఆర్బీఐ ఇచ్చిన గడువు పూర్తవడంతో వీరి వద్ద రూ.1.91 కోట్ల విలువైన పాతనోట్లు మిగిలిపోయాయి. వీటిని అక్కయపాలెంలోని ఓ అపార్ట్మెంట్లో దాచారు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు, సిబ్బంది దాడిచేసి నిందితుల నుంచి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పట్టణాల్లో పచ్చపచ్చగా..

- అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం
- రాష్ట్రవ్యాప్తంగా 80 పార్కులు.. హైదరాబాద్ పరిధిలో 14 ఏర్పాటు
- ఇప్పటికే పూర్తయిన 12 పార్కులు, అభివృద్ధి దశలో మరో 24



సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్తోపాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే పార్కులను అటవీ శాఖ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతోంది. పట్టణాలకు దగ్గర్లో ఉండే అటవీ భూములను గుర్తించి వాటిలో కొంత భాగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ గతంలోనే ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్కుల అభివృద్ధికి అటవీ శాఖ కృషి చేస్తోంది.

హైదరాబాద్ పరిధిలో 14 పార్కులు..: రాజధాని పరిధిలో ఔటర్కు లోపల, వెలుపల మొత్తం 14 ప్రాంతాలను అర్బన్ పార్కులుగా మార్చేందుకు అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గుర్రంగూడ, కండ్లకోయ, మేడ్చల్, దూలపల్లి, గాజుల రామారం తదితర ప్రాంతాల్లో ఉన్న అటవీ బ్లాకుల్లో పార్కుల అభివృద్ధి జరుగుతోంది. 14 ప్రాంతాల్లో మొత్తం 3,345 హెక్టార్ల అటవీ భూమిని పార్కుల అభివృద్ధికి గుర్తించారు. గుర్రంగూడ సంజీవని పార్క్, అజీజ్ నగర్ దగ్గర మృగవని నేషనల్ పార్క్, కండ్లకోయ నేచర్ పార్క్, శంషాబాద్ సమీపంలో డోమ్ నేర్ పార్క్, ఘట్ కేసర్ సమీపంలోని భాగ్య నగర్ సందనవనం పార్కులు ఇప్పటికే పూర్తయి పెద్ద సంఖ్యలో స్థానికులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చేసిన పలు పార్కుల్లో కాటేజీలను కూడా అటవీ శాఖ ఏర్పాటు చేసింది. దీంతో ఎకో టూరిజానికి అవకాశాలు పెరిగాయి.

ఒక్కో పార్కు.. ఒక్కో థీమ్తో..: ఒక్కో పార్కును ఒక్కో థీమ్తో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 80 అర్బన్ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా పని చేస్తున్న అటవీ శాఖ.. ఇప్పటికే 24 పార్కులను అభివృద్ధి చేసేందుకు ఫారెస్ట్ బ్లాకులను గుర్తించింది. ఇందుకు రూ.25 కోట్ల నిధుల కేటాయింపు కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం వీటి అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. 12 పార్కులు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

అద్భుతంగా పని చేస్తున్న అటవీ శాఖ: కేటీఆర్

హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చేసిన పార్కులు, వాటి ప్రత్యేకతలను మున్సిపల్ మంత్రి కేటీఆర్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. మంత్రి జోగు రామన్న నేతృత్వంలో అటవీ శాఖ అద్భుతంగా పని చేస్తోందని కొనియాడారు. దీనిపై స్పందించిన మంత్రి జోగు రామన్న, కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ అభినందనలు అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి మరింత స్ఫూర్తిని కలిగించాయని, మిగతా పార్కులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం సాధనే లక్ష్యంగా అటవీ శాఖ పని చేస్తోందని తెలిపారు.

● నంద్యాల వేదికగా టీడీపీ విష ప్రచారం

బెడిసిన వ్యూహం

వైఎస్సార్ సీపీ అభ్యర్థి నామినేషన్ చెల్లదంటూ అధికార పార్టీ నానా యాగీ

● ఎన్ని చేసినా.. శిల్పా నామినేషన్కు రిటర్నింగ్ అధికారి గ్రీన్ సిగ్నల్



సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించడం అసాధ్యమనే అభిప్రాయానికి వచ్చిన అధికార టీడీపీ నేతలు తాజాగా మైండ్ గేమ్కు తెర లేపారు. కుంటి సాకులు చూపి వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి నామినేషన్ను తిరస్కరించాలని నానా యాగీ చేశారు. ఆ విషయాన్ని అనుకూల మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం కల్పించి స్థానిక ప్రజలను తికమక పెట్టేందుకు శాయశక్తులా యత్నించారు. ఎట్టకేలకు శిల్పా నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించడంతో తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. తిరిగి పాత ఆరోపణలే వల్లె వేస్తూ దేబిరిస్తోన్న ఓటు బ్యాంకును నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మొత్తానికి సోమవారం కర్నూలు జిల్లా నంద్యాల్లో టీడీపీ నేతలు సాగించిన హైడ్రామా బెడిసికొట్టింది. నాలుగు రోజుల క్రితం నంద్యాలలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ జరిగినప్పటి నుంచే అధికార పార్టీకి ఓటమి భయం వెంటాడుతోంది. ఈ సభకు భారీగా జనం స్వచ్ఛందంగా హాజరు కావడం టీడీపీ నేతలను కలవరపాటుకు గురి చేసింది. నంద్యాలను జిల్లా చేయడంతో పాటు వ్యవసాయ వర్సిటీ, మోడల్ సిటీ, ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ వంటి హామీలతో జగన్ స్థానికులను ఆకట్టుకున్నారు. ఈ సభ అనంతరం ఎవరిని గెలిపించాలనే విషయంలో నంద్యాల ప్రజలు ఒక క్లారిటీకి వచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రసంగంలోని అసలు అంశాలు చర్చకు రాకుండా అధికార పార్టీ నేతలు చవకబారు విమర్శలకు దిగారు. నంద్యాల ఓటర్ల మనసు మార్చడం వీలుకాదని భావించి చవకబారు ఎత్తుగడకు పూనుకున్నారు. ఇందుకోసం అందరికీ తెర తీశారు. ఇందులో భాగంగా శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదనే ప్రచారానికి సులభంగా అర్థం కాని సాంకేతిక అంశాలను ఎన్నుకుని.. అనుకూల మీడియా ద్వారా ఆ అంశానికి ప్రచారం కల్పిస్తూ ప్రజల్లో.. ప్రత్యేకించి నంద్యాల ఓటర్లను అయోమయానికి గురిచేసేందుకు బరిలోకి దిగారు. శిల్పా అఫిడవిట్పై సంతకం పెట్టిన న్యాయవాదికి నోటరీ అనుమతి లేదంటూ జిల్లా రిజిస్ట్రార్ నుంచి తెచ్చిన లేఖను విడుదల చేశారు. అనుబంధ నామినేషన్కు సరైన స్టాంపు పేపర్లు జత చేయలేదంటూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. తుదకు నిబంధనల మేరకు శిల్పా నామినేషన్ ఉందంటూ రిటర్నింగ్ అధికారి ప్రకటించడంతో వారు ఈ వ్యవహారంపై ప్రచారం కొనసాగించారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా టీడీపీ హైడ్రామా వ్యవహారాన్ని చూసి స్థానికులు ముక్కున వేలు వేసుకున్నారు.

టీడీపీ నేతలు ఇలా చేశారు..

జగన్ సభ నుంచి దృష్టి మళ్లించేందుకు మూడు రోజులుగా చేస్తున్న ప్రచారాన్ని నాలుగో రోజు టీడీపీ మరింత ఉధృతం చేసింది. సోమవారం మధ్యాహ్నం హడావుడిగా జిల్లా రిజిస్ట్రార్ నుంచి అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి పేరు మీద ఒక లెటర్ తెప్పించారు. శిల్పా మోహన్ రెడ్డి అఫిడవిట్లపై సంతకం చేసిన తులసిరెడ్డి నోటరీ కాదని ధ్రువీకరిస్తూ జిల్లా రిజిస్ట్రార్ లేఖ ఇచ్చారని రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇదే లెటర్ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి, శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురయ్యిందంటూ పెద్ద ఎత్తున ప్రచారానికి దిగారు.

నోటరీ చట్టం ప్రకారం వాస్తవం ఇదీ..

రాష్ట్రంలో 2013 తర్వాత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఉత్తర్వులు ఇచ్చి ఏ నోటరీ కాలాన్ని పొడిగించలేదు. దీంతో కొద్ది మంది న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించి తమ నోటరీ కాలాన్ని పొడిగించుకున్నారు. మరికొందరు నోటరీ పొడిగించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. నోటరీ చట్టం ప్రకారం తమ నోటరీ కాల పరిమితి ముగిసినప్పటికీ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుంటే సదరు న్యాయవాది నోటరీ అమల్లో ఉన్నట్టేనని చెబుతోంది. ఈ ప్రకారం తులసిరెడ్డి నోటరీగా కొనసాగుతున్నట్లేనని స్పష్టమవుతోంది.

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు....

నోటరీ అయిన న్యాయవాది సంతకం చేయనంత మాత్రాన నామినేషన్ను తిరస్కరించే అవకాశం లేదని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి. నియమావళిలోని సెక్షన్ 6.10 ప్రకారం.. సదరు వ్యక్తి పోటీకి అనర్హుడైతేనో, అఫిడవిట్ను సదరు అభ్యర్థి నింపకపోతేనో, నామినేషన్ పేపరుపై అభ్యర్థి సంతకం చేయకపోతేనో, పేర్కొన్న డిపాజిట్ చెల్లించకపోతేనో వంటి కారణాలతో నామినేషన్ను తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంది.

రాజధానిలో మెగా కన్వెన్షన్ సెంటర్

సాక్షి, అమరావతి: రాజధానిలో ఆర్థిక కార్యకలాపాల జోన్ సమీపంలో 42 ఎకరాల్లో మెగా కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. రెండు దశల్లో రూ.1,220 కోట్ల అంచనా వ్యయంతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. తొలి దశలో 20 ఎకరాల్లో రూ.535 కోట్లతో మెగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని చేపడతారు. రెండో దశలో రూ.685 కోట్లతో నిర్మాణం చేపడతారు. ఇందుకోసం ఆసక్తి వ్యక్తీకరణకు సీఆర్డీఏ దరఖాస్తులను ఆహ్వానించింది. ఐకానిక్ డిజైన్లో మెగా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం ఉండాలని సీఆర్డీఏ పేర్కొంది.

3 నెలల్లో 28 సాగునీటి ప్రాజెక్టులు

పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి



చంద్రబాబుకు రాఖీ కడుతున్న పీతల సుజాత, పరిటాల సునీత

సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, రాజమహేంద్రవరం/సాక్షి, అమరావతి: వచ్చే మూడు నెలల్లో రాష్ట్రంలో 28 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జలవనరుల శాఖలో కొత్తగా ఉద్యోగాలలోకి తీసుకున్న 518 మంది అసిస్టెంట్ ఇంజినీర్లకు నియామక పత్రాలు ప్రాజెక్టు వద్ద ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, 2018 నాటికి గ్రావిటీపై నీరు ఇస్తామని, 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. భూసేకరణ, పునరావాసం కోసం 32 వేల కోట్లు ఖర్చు అవుతుందని, పవర్ ప్రాజెక్టు మినహాయించి ప్రాజెక్టు ఖర్చు రూ. 16 వేల కోట్లు, మొత్తం రూ. 50 వేల కోట్లు ఖర్చు అవుతాయన్నారు. అంతకు ముందు జరిగిన సమీక్షలో 2018 మే నాటికి పునరావాసం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

15న పురుషోత్తపట్నం ప్రారంభం

ఈ నెల 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పరుషోత్తపట్నంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు, ఫొటో గ్యాలరీలను ఆయన పరిశీలించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులను, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలను ప్రభుత్వం గృహ నిర్బంధం చేసింది.

ముద్రగడ పాదయాత్రను మళ్లీ అడ్డుకున్న పోలీసులు

కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం యథావిధిగా సోమవారం కిర్లంపూడిలోని తన స్వగృహం నుంచి పాదయాత్రకు బయల్దేరగా గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు ముద్రగడకు చెప్పారు. దీనిపై ముద్రగడ స్పందిస్తూ.. తమను ఎంత కాలం బంధిస్తారని ప్రశ్నించారు. పాదయాత్రను అడ్డుకునే కంటే తనను జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు చట్టాన్ని, రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. ముద్రగడను సోమవారం ఆయన స్వగృహంలో బొత్స కలుసుకుని సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

రాష్ట్రాభివృద్ధిని మరువను: వెంకయ్య

- బీజేపీని వీడేటప్పుడు అమ్మను పోగొట్టుకున్నంత బాధ కలిగింది
- నెల్లూరులో వెంకయ్యకు ఆత్మీయ అభినందన పౌర సన్మానం



సోమవారం నెల్లూరులో ఆత్మీయ అభినందన పౌర సన్మాన సభలో శ్వేత కపోతాన్ని ఎగురవేస్తున్న వెంకయ్యనాయుడు

నెల్లూరు(సెంట్రల్): ఉపరాష్ట్రపతి పదవికి తనను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత బీజేపీకి రాజీనామా చేయడానికి మనసు అంగీకరించలేదని వెంకయ్యనాయుడు చెప్పారు. పార్టీ తనకు ఎన్నో అవకాశాలు కల్పించిందని, దాంతో అంచెలంచెలుగా ఎదిగానని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడికి సోమవారం నెల్లూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి రాజీనామా చేయాల్సిన సమయంలో తానెంతో బాధపడ్డానన్నారు. అమ్మలాంటి పార్టీని వీడుతున్నప్పుడు అమ్మను పోగొట్టుకున్నంత బాధ కలిగిందంటూ ఉద్వేగంతో కంటతడి పెట్టారు. ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరువబోనని స్పష్టం చేశారు. విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని భావించడం వల్లే రూ.2.36 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం నుంచి మంజూరు చేయించానని తెలిపారు. రాజ్యసభ చైర్మన్గా ఎగువ సభ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తానని వివరించారు. సభా సంప్రదాయాలు.. విలువలను కాపాడతానని, ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా పనిచేస్తానని వెల్లడించారు. కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు తాను జంకుతున్నానని మీడియాలో కొందరు వ్యాఖ్యానించారని, ఉప రాష్ట్రపతి పదవి ఏమీ తక్కువ కాదని, ఎన్నో బాధ్యతలు ఉంటాయని వెంకయ్య వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వెంకయ్య దేశానికి మరిన్ని కీర్తి ప్రతిష్టలు తెస్తారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు.

నేనిప్పుడు ఏ పార్టీకీ చెందను

వెంకయ్య నాయుడు



ధ్వజస్తంభానికి మొక్కుతున్న వెంకయ్యనాయుడు

సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి, తిరుమల: 'నేనిప్పుడు ఏ పార్టీకీ చెందను. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తిని. రాజ్యాంగానికి లోబడి ఆ పదవికున్న ఔన్నత్యాన్ని పెంచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా' అని కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. వెంకయ్య సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతీ వైద్య విద్యార్థినుల హాస్టల్ భవనాన్ని సోమవారం వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన మరుసటి రోజే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, మాధవసేవకు నిలయమైన స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి పనులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా ఆలోచనతో ముందుకు సాగాలనీ, 'సబ్ కామ్ సర్కార్ కరేగా' అన్న భావనను వదిలి, 'వియ్ ఆర్ మిషన్...నాట్ ఫర్ కమీషన్' అంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వెంకయ్యనాయుడిని రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్, కలెక్టర్ ప్రద్యుమ్న తదితరులు సత్కరించారు. పలువురు విద్యార్థినులు వెంకయ్యకు రాఖీ కట్టారు.

తెలంగాణ

సంక్షేమ హాస్టళ్లకు సేంద్రియ పంట!

- 514 సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో కిచెన్ గార్డెన్లు
- నేడు రెండు చోట్ల ప్రారంభించనున్న వ్యవసాయ మంత్రి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 514 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అందించేందుకు ఉద్యాన శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముందుగా కామారెడ్డి జిల్లా జంగంపల్లి, బూరగాం హాస్టళ్లలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కిచెన్ గార్డెన్లకు మంగళవారం ప్రారంభోత్సవం చేస్తారని ఆ శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి 'సాక్షి'కి తెలిపారు.

సూక్ష్మ సేద్యం, విత్తనాలు సరఫరా

సంక్షేమ హాస్టళ్లకు ఉన్న భూమిని ఖాళీగా వదిలేయకుండా వాటిలో అవసరమైన సేంద్రియ కూరగాయలు పండించాలని, వాటినే విద్యార్థులకు అందజేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. తద్వారా విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటారని భావన. ఆ ప్రకారం కనీసం ఐదు నుంచి ఏడెకరాల వరకు స్థలం ఉన్న హాస్టళ్లను గుర్తించారు. ఆ భూమిలో నిమ్మ, సీతాఫలం, మామిడి తదితర పండ్ల తోటలు కూడా పెంచుతారు. అలాగే టమాట, వంకాయ, చిక్కుడు, కాకర, బీర, దొండ, పొట్ల తదితర కూరగాయలు పండిస్తారు. పాలకూర, చుక్కకూర, పొనగంటికూర, కొత్తిమీర, పుదీన వంటి వాటిని పండిస్తారు. ఇందుకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలు, రోజువారీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఆయా తోటలకు నీటిని సరఫరా చేసేందుకు సూక్ష్మ సేద్యం పరికరాలను బిగించి ఇస్తారు.

విద్యార్థులే గ్రీన్ బ్రిగేడియర్లు: కిచెన్ గార్డెన్లపై రోజువారీ నిర్వహణ బాధ్యత, చెట్ల పెంపకంపై ఆసక్తి పెంచేందుకు ఆయా హాస్టల్ విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడియర్లను సిద్ధం చేస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. వాటి పెంపకంపై వార్డెన్లకు శిక్షణ ఇస్తామన్నారు. కిచెన్ గార్డెన్లలో నూటికి నూరు శాతం సేంద్రియ ఎరువులనే ఉపయోగిస్తామని, తద్వారా విద్యార్థులకు రసాయనాలు లేని కూరగాయలు, పండ్లు అందిస్తామని చెప్పారు. ఎకరానికి సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేయాలంటే రూ.47 వేలు ఖర్చు అవుతుందని, దాన్ని వివిధ పథకాల కింద తాము ఉచితంగానే అందజేస్తామని చెప్పారు. స్థానికంగా ఉండే ఉద్యాన శాఖ అధికారులు కిచెన్ గార్డెన్లపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతారని వెల్లడించారు.

తెలంగాణ భవన్లో చేనేత దినోత్సవం

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భవన్ ఆర్సీ అరవింద్కుమార్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి భవన్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరిస్తారని ఆయన వెల్లడించారు.

రైతు అంశాలే ఎజెండాగా..

ప్రజల ముందుకు గులాబీ దళపతి

- 10న పోచంపాడు బహిరంగ సభతో శ్రీకారం
- ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా జవాబిచ్చే వ్యూహం
- మూడేళ్లలో రైతుల కోసం చేసిన కార్యక్రమాలపై నివేదిక



సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలను ముందు పెడుతూ ప్రభుత్వంపై దాడి చేస్తున్న ప్రతిపక్షాలకు దీటుగా బదులిచ్చేందుకు అధికార టీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. మూడేళ్లుగా రాష్ట్ర రైతాంగం కోసం తలకెత్తుకున్న కార్యక్రమాలను వివరించడం ద్వారా విమర్శలకు తెరదించాలని భావిస్తోంది. ఇందుకోసం గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సిద్ధమవుతున్నారు. ఈ నెల 10న నిజామాబాద్ జిల్లా పోచంపాడులో నిర్వహించనున్న రైతు బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ వాస్తవాలు వివరిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ. 2 వేల కోట్లు బడ్జెట్ కేటాయించింది. ఈ సందర్భంగానే గత పాలకుల నిర్లక్ష్యాన్ని, ప్రస్తుతం విపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్న తీరునూ ఎండగట్టడంతోపాటు తమ మూడేళ్ల పాలనలో రైతులకు చేసిన మేలు గురించి సీఎం వివరిస్తారని అంటున్నారు.

పక్కగా ప్రణాళిక...

రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారుపై ప్రతిపక్షాలు రైతు సమస్యలను ముందుపెట్టి టార్గెట్ చేస్తున్నాయి. రుణమాఫీ మొదలు మొన్నటి ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీల ఘటన వరకు సర్కారుపై విమర్శల దాడి చేశాయి. రాజకీయ విమర్శలకు ఎప్పటికప్పుడు అధికార పార్టీ ఎదురుదాడి చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి విలేకరుల సమావేశంలో ప్రతిపక్షాల తీరును తూర్పారబట్టారు. అయితే ఈ విషయంలో రైతులకు వాస్తవాలు వివరించేందుకే పోచంపాడు సభను ఏర్పాటు చేశారంటున్నారు. సభకు రైతుల తరలింపుపై నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల మంత్రులతో ఇప్పటికే చర్చించిన కేసీఆర్...బహిరంగ సభ ఇన్చార్జిగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ను నియమించారు. ఆయా జిల్లాల రైతాంగాన్ని తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షలు కూడా జరిపారు. ఒక్కో గ్రామం నుంచి కనీసం 500 మంది సభకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని మంత్రులను ఆదేశించారు.

రైతు కార్యక్రమాల గురించి వివరణ...

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తాము అధికారంలోకి రాగానే రూ. 17 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, వచ్చే ఏడాది నుంచి ఏటా ఎకరాకు రూ. 8 వేలు సాగు ఖర్చుల కోసం రైతుల అకౌంట్లలో జమ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. రైతులకు 9 గంటల విద్యుత్, కొన్ని జిల్లాల్లో 24 గంటల సరఫరా, ఇబ్బంది లేకుండా విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి ప్రభుత్వ విజయాలను వివరించనున్నారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకం, రూ. 1,024 కోట్లతో 18 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంగల గోదాముల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా పెరిగిన సాగు విస్తీర్ణం తద్వారా పెరిగిన ధాన్యం దిగుబడి వంటి విషయాలనూ రైతులకు సీఎం వివరించనున్నారు.

ప్రతిపక్షాలపై ఎదురుదాడి...

రైతు ఆత్మహత్యలు, ప్రాజెక్టుల రీ డిజైన్పై ప్రతిపక్షాల విమర్శలను ఈ సభ ద్వారా సీఎం గట్టిగా తిప్పికొట్టనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై మొత్తం 164 కేసులు వేయగా, అందులో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఏకంగా 119 కేసులు వేశారని, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, మల్లన్నసాగర్, సుందిళ్ల బ్యారేజ్ తదితర ప్రాజెక్టులపై వేసిన కేసుల గురించి కూడా సీఎం వివరించనున్నారని పేర్కొంటున్నారు. మొత్తం మీద రానున్న ఎన్నికల నేపథ్యంలో ఒకింత ముందుగానే సీఎం ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారని, పోచంపాడుతో శ్రీకారం చుడుతున్నారని అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.







రాఖీ పండగను పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాఖీ కట్టి తిలకం దిద్దుతున్న బ్రహ్మకుమారీ సమాజం ప్రతినిధులు ● ఢిల్లీలో ప్రధాని నివాసంలో మోదీకి రాఖీ కడుతున్న 103 ఏళ్ల శర్బతీ దేవి. 50 ఏళ్ల క్రితం ఈమె తన సోదరుడిని కోల్పోయింది. ఈమె కొడుకు రాసిన లేఖతో విషయం తెలుసుకున్న మోదీ తన ఇంటికి స్వయంగా ఆహ్వానించి రాఖీ కట్టించుకున్నారు. ● అట్టారీలో భారత్-పాక్ సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్ జవాన్లకు రాఖీ కడుతున్న స్థానిక మహిళలు.

కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

శ్రీనగర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి భారత్‌లోని మచ్చిల్ సెక్టార్‌లోకి చొరబడడానికి ఉగ్రవాదులు చేసిన యత్నాన్ని ఆర్మీ తిప్పికొట్టింది. ఈ సెక్టార్‌లో ఐదుగురు ఉగ్రవాదులను సోమవారం మట్టుబెట్టినట్లు రక్షణశాఖ తెలిపింది. మరింత మంది చొరబాటుదారులు ఉండొచ్చన్న అనుమానంతో జవాన్లు గాలిస్తున్నారు.

లష్కరే ఉగ్రవాది హతం: పాకిస్తాన్‌కు చెందిన ఓ లష్కరే తోయిబా ఉగ్రవాదిని జవాన్లు జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మట్టుబెట్టారు. ఆదివారం భద్రతాబలగాలు సంబూరా గ్రామాన్ని చుట్టుముట్టగా అక్కడున్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఉమర్ హతమయ్యాడు. గత నెలఅమర్‌నాథ్ యాత్రికులపై దాడిచేసిన ఇస్మాయిల్ గ్రూప్‌లో అతడు సభ్యుడని భావిస్తున్నారు.

'అయోధ్య' పిటిషన్ల విచారణకు బెంచ్

న్యూఢిల్లీ: అయోధ్య–బాబ్రీ మసీదు వివాదంలో 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను సుప్రీం కోర్టు నియమించింది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల బెంచ్ ఈ నెల 11 నుంచి పిటిషన్ల విచారణ ప్రారంభిస్తుందని తెలిపింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని గతంలో సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖరా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని గతంలో అలహాబాద్ హైకోర్టు 2:1 మెజారిటీతో తీర్పునిచ్చింది.

రజనీకాంత్‌తో పూనమ్ మహాజన్ భేటీ



సాక్షి ప్రతినిధి, చెన్నై: బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ ఆదివారం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బీజేపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చలో సెక్రటేరియట్ ఆందోళన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలి హోదాలో పాల్గొనేందుకు ఆదివారం ఆమె చెన్నైకి చేరుకున్నారు. అరగంటసేపు ఆమె రజనీతో భేటీ అయ్యారు. రజనీ రాజకీయ ప్రవేశంపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రజనీని బీజేపీలోకి ఆహ్వానించే ప్రయత్నాల్లో భాగంగానే పూనమ్ ఆయనను కలుసుకున్నారని తెలుస్తోంది.

'సంకల్ప్ పర్వం'గా ఆగస్టు 15


న్యూఢిల్లీ: దేశప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న 'సంకల్ప్ పర్వం' జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సమాజంలోని రుగ్మతల నిర్మూలనకు కృషిచేస్తామని పౌరులు ఆ రోజున సంకల్పించుకోవాలని సూచించింది. 70వ స్వాతంత్ర్య దినోత్సవమైన ఈ నెల 15న 'సంకల్ప్ పర్వం' నిర్వహించుకోవాలని సిబ్బంది శిక్షణ శాఖ తన తాజా ఉత్తర్వులో పేర్కొంది. '2022నాటికి క్విట్‌ఇండియా ఉద్యమం 75ఏళ్లు పూర్తిచేసుకుంటుంది. పౌరులంతా సమష్టిగా సమస్యలపై పోరాడి కొత్త భారతావనిని ఆవిష్కరిస్తే మన స్వాతంత్ర్యయోధులు గర్విస్తారు' అని పేర్కొంది.

పేదలకు ఎల్పీజీ సబ్సిడీ కొనసాగుతుంది

అగర్తలా: పేదలకు అందిస్తున్న ఎల్పీజీ సబ్సిడీ ఇకమీదటా కొనసాగుతుందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం స్పష్టం చేశారు. 'సాధారణ ప్రజలు, పేదలకు ఎల్పీజీ, కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తేసే ప్రణాళికలేవీ లేవు' అని ప్రధాన్ మీడియాకు చెప్పారు. ఈశాన్యరాష్ట్రాల్లో ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నుంచి త్రిపురకు సహజవాయువు తెచ్చేందుకు పైపులైను వేసే ప్రాజెక్టును చేపట్టామని ప్రధాన్ తెలిపారు.

ఉప్మా హాట్‌బాక్సుల్లో రూ.1.29 కోట్లు

న్యూఢిల్లీ: ఉప్మా ముసుగులో దుబాయ్‌కు రూ.1.29 కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను పుణే విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పుణే నుంచి దుబాయ్ వెళ్తున్న నిశాంత్ అనే వ్యక్తి డాక్యుమెంట్లు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు అతని లగేజ్‌ను తనిఖీ చేశారు. లగేజ్‌లో హాట్‌బాక్సు ఉండాల్సిన బరువుకంటే అధికంగా ఉండడంతో పరిశీలించగా..ఉప్మా కింద 86,600 అమెరికా డాలర్లు, 15,000 యూరోలు బయటపడ్డాయి. దుబాయ్‌కి అదే విమానంలో వెళ్తున్న ఓ మహిళ లగేజ్ నుంచి ఉప్మా హాట్ బాక్సులో దాచిన 86,200 డాలర్లు, 15,000 యూరోలను స్వాధీనం చేసుకున్నారు.



మోడ్రన్ ఆర్ట్‌లా కనిపిస్తున్న పై ఫొటో సూర్యుడి ఉపరితలంపై ఉన్న ఒక క్రియాశీల అయస్కాంత క్షేత్రం. నాసాకు చెందిన సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీ ఈ సోలార్‌స్పాట్(ఏఆర్ 12665)ను గుర్తించి, ఫొటోలను భూమికి పంపింది.

తాలిబన్, ఐసిస్ కలసి మారణకాండ!

అఫ్గాన్‌లో 50 మంది పౌరుల ఊచకోత

కాబూల్: వైరి వర్గాలైన తాలిబాన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలు రెండూ కలసి అఫ్గానిస్తాన్‌లో మారణకాండకు పాల్పడ్డాయి. సర్–ఈ పోల్ రాష్ట్రంలోని సయద్ జిల్లాలో మహిళలు, చిన్నారులు సహా 50 మందికిపైగా పౌరులను సామూహికంగా హత్య చేశాయి. అఫ్గాన్ లోకల్ పోలీస్ (ఏఎల్‌పీ) దళాలకు.. తాలిబాన్, ఐసిస్‌లకు మధ్య గత గురువారం నుంచి 48 గంటలపాటు పోరు కొనసాగిందని, శనివారం రాత్రి పౌరులను దొరికిన వారిని దొరికినట్లు ఉగ్రవాదులు చంపివేశారని అధికారులు తెలిపారు. 'ఐసిస్, తాలిబన్ ఉగ్రవాదులు.. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకుని.. మిర్జావలంట్ గ్రామంపై దాడికి తెగబడ్డారు' అని చెప్పారు. కొందరిని కాల్చి చంపగా.. మరికొందరి తలలు నరికివేశారని తెలిపారు. కాగా తామే సొంతంగా దాడి చేశామని, ఐసిస్ సహకారం తీసుకోలేదని తాలిబాన్ చెప్పింది. సాధారణ పౌరులను చంపలేదని పేర్కొంది.

కాంగ్రెస్‌లో 'గుజరాత్' టెన్షన్!

నేడు రాజ్యసభ ఎన్నికలు..

- అహ్మద్ పటేల్ గెలుపుపై ఉత్కంఠ
- చివరిక్షణంలో కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఎన్సీపీ.. బీజేపీకి మద్దతు
- విజయానికి ఒక్క ఓటు దూరంలో పటేల్..
- జేడీయూ, గుజరాత్ పరివర్తన్ పార్టీపై కాంగ్రెస్ ఆశలు



అహ్మద్ పటేల్ అమిత్ షా

అహ్మదాబాద్: గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. సోనియా రాజకీయ కార్యదర్శి, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌ను ఓడించి గట్టి షాక్ ఇవ్వాలని బీజేపీ, ఎలాగైనా గెలిచి దీటుగా సమాధానమివ్వాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గుజరాత్‌లో మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్‌లు, కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్‌లు బరిలో ఉన్నారు. పటేల్ విజయానికి 45 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా.. ప్రస్తుతం 44 మందే ఉన్నారు. మిత్రపక్షం ఎన్సీపీకి చెందిన రెండు ఓట్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకోగా చివరి నిమిషంలో ఆ పార్టీ షాకిచ్చింది. బీజేపీకి ఓటేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ సూచించారు. అయితే కాంగ్రెస్‌కు మద్దతిస్తామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చెప్పడం గమనార్హం. మారిన పరిస్థితితో కాంగ్రెస్ ఇప్పుడు జేడీయూ, గుజరాత్ పరివర్తన్ పార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. అలాగే కాంగ్రెస్ మాజీ నేత శంకర్‌సిన్హ్ వాఘేలా వర్గం ఎమ్మెల్యేలూ మద్దతిస్తారనే నమ్మకంతో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో పాటు నోటా ఆప్షన్‌ను ఎంచుకుంటే పటేల్ ఓటమి ఖాయమని బీజేపీ అంచనా.

వాఘేలా తిరుగుబాటుతో తప్పిన లెక్కలు

కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో గత నెల్లో వాఘేలా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం తెలిసిందే. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 176 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 121, కాంగ్రెస్‌కు 57 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 51కి పడిపోయింది. వాఘేలా వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. దీంతో మిగిలిన 44 మంది ఎమ్మెల్యేల్ని రక్షించుకునేందుకు వారిని బెంగళూరు రిసార్టుకు తరలించారు. వీరితో పాటు జేడీయూ, గుజరాత్ పరివర్తన్ పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉండగా ఆ ఓట్లపైనే పటేల్ గెలుపు ఆధారపడింది. నిజానికి పటేల్ నామినేషన్ సమయంలో ఎన్సీపీ, జేడీయూ ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉండడం గమనార్హం. వాఘేలా వర్గంలోని ఏడుగురు ఎమ్మెల్యేల్లో కొందరు తమకే ఓటేస్తారని కాంగ్రెస్ ఆశతో ఉంది. బీజేపీకి ఉన్న బలంతో రెండు స్థానాల్లో సులువుగా విజయం సాధిస్తుండగా.. మూడో అభ్యర్థికి ఆ పార్టీ వద్ద 31 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. విజయం సాధించాలంటే అభ్యర్థి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో నాలుగో వంతుతో పాటు అదనంగా ఒక ఓటు సాధించాలి.

నా గెలుపు ఖాయం: అహ్మద్ పటేల్

తన గెలుపుపై అహ్మద్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు. '44 ఓట్లు కాదు ఇంకా ఎక్కువే వస్తాయి. గెలవడానికి కావాల్సిన బలం మాకుంది. మా ఎమ్మెల్యేలపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను' అని చెప్పారు. ఎన్సీపీ, జేడీయూ ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతు ఇస్తారని పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్ మాజీ నేత వాఘేలా మాత్రం తన వర్గం ఎమ్మెల్యేల మద్దతుపై దాటవేత ధోరణిలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకత్వంతో తానసలు టచ్‌లో లేనని, బీజేపీకి మద్దతుపై చర్చల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. 'నేను ఎవరికి ఓటు వేస్తాననే విషయాన్ని చెప్పను. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు అనేది ఎమ్మెల్యేకి వ్యక్తిగత ఆస్తిలాంటిది' అని చెప్పారు. 1977 నుంచి అహ్మద్ పటేల్ తాను మంచి స్నేహితులమని.. ఇప్పుడు కూడా ఆ బంధం అలాగే కొనసాగుతుందని, అది రాజకీయాలకు అతీతమని అన్నారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత ఓటింగ్ జరగడం ఇదే మొదటిసారి.

ఈగల్‌టన్ టు నిజానంద

కొద్ది రోజులుగా బెంగళూరులోని ఈగల్‌టన్ రిసార్టులో మకాం వేసిన 44 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం తెల్లవారుజామున అహ్మదాబాద్ చేరుకున్నారు. అనంతరం వారిని పొరుగునే ఉన్న ఆనంద్ జిల్లాలోని నిజానంద రిసార్ట్‌కు తరలించారు. రక్షాబంధన్ కోసం వారి కుటుంబసభ్యులూ రిసార్ట్‌కు వచ్చారని, మంగళవారం ఓటింగ్ కోసం ఎమ్మెల్యేల్ని గాంధీనగర్‌కు తీసుకెళ్తామని కాంగ్రెస్ ప్రతినిధి మనీశ్ దోషి చెప్పారు. కాగా రిసార్టు లోపల పోలీసు రక్షణను ఎమ్మెల్యేలు తిరస్కరించడంతో వెలుపల బలగాల్ని మోహరించారు. ఎమ్మెల్యేలకు రక్షణగా రిసార్టులో కాంగ్రెస్ కార్యకర్తల్ని మోహరించారు.



బెంగళూరు ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

విమానంలో నరకయాతన

చెన్నై–రియాద్ విమానం 16 గంటలు ఆలస్యం



సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై–రియాద్ విమానంలోని ప్రయాణికులు 16 గంటలు నరకయాతనపడ్డారు. కేరళలోని కొచ్చి మీదుగా రియాద్ వెళ్లే సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ 292 మంది ప్రయాణికులతో ఆదివారం ఉదయం చెన్నై నుంచి బయలుదేరింది. కొచ్చికి చేరువవుతుండగా తీవ్రమైన సుడిగాలులు వీయడంతో సాయంత్రం చెన్నైకి తిరిగొచ్చింది. ప్రయాణికులను విమానంలోనే ఉంచారు. వాతావరణం అనుకూలంగా ఉందని బయలుదేరవచ్చని రాత్రి 8 గంటలకు కొచ్చి నుంచి సమాచారమందింది. అయితే తమ డ్యూటీ అయిపోయిందని పైలెట్, కోపైలెట్ వెళ్లిపోయారు. 'పైలెట్లను తీసుకొస్తున్నాం. రాత్రి 11 గంటలకు బయలుదేరుతున్నాం' అని ఎయిర్‌హోస్టెస్‌లు చెప్పారు. అయితే రాత్రి 11 గంటలకు బయలుదేరలేదు. 'మరో విమానాన్ని రప్పిస్తున్నాం, అది చేరుకోగానే వెళ్దాం' అని సిబ్బందిప్రకటించారు. ఇలాంటి ప్రకటనలతోనే అర్ధరాత్రి ఒంటి గంట కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానం నుంచి దించివేస్తే తామే ప్రత్యామ్నాయం వెతుక్కుంటామన్నారు. చెకింగ్ కొచ్చిలోనే జరగాల్సి ఉందనీ, చెన్నైలో ఆ వసతి లేదు కాబట్టి విమానం నుంచి దిగేందుకు వీలులేదని ఎయిర్ హోస్టెస్ నిరాకరించారు. ఆకలితో అలమటిస్తున్నామని ప్రయాణికులు కేకలు వేయడంతో సిబ్బంది ఆహార పొట్లాలు పంపిణీచేశారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ విమానం చెన్నైకి చేరుకోగా అందులోని ప్రత్యామ్నాయ పైలెట్లు విధుల్లో చేరగా ఉదయం 10 గంటలకు ఈ విమానం కొచ్చికి బయలుదేరింది.

అస్తిత్వ సంక్షోభంలో కాంగ్రెస్

పార్టీ నాయకుడు జైరాం రమేశ్ వ్యాఖ్య

- మోదీ, అమిత్‌షాలను కలసికట్టుగా ఎదుర్కోవాలి
- వీరిని ఎదుర్కొనేందుకు సాధారణ వ్యూహాలు సరిపోవు
- దేశం మారుతోంది.. కాంగ్రెస్ పార్టీ కూడా మారాలి



కొచ్చి: కాంగ్రెస్ ప్రస్తుతం తీవ్రమైన అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ప్రధానిమోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షా నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలంటే పార్టీ సీనియర్లంతా కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ, షాలను ఎదుర్కొనేందుకు సాధారణమైన వ్యూహాలు సరిపోవని, కాంగ్రెస్ సరైన విధానాలను అవలంబించాలని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1996 నుంచి 2004 వరకూ కాంగ్రెస్ అధికారంలో లేనికాలంలో కాంగ్రెస్ ఎన్నికల సంక్షోభాన్ని ఎదుర్కొందని, ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 ఎన్నికల్లో కూడా పార్టీ ఎన్నికల సంక్షోభాన్ని ఎదుర్కొందని చెప్పారు. అయితే ప్రస్తుతం పార్టీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఇది ఎన్నికల సంక్షోభం కాదని, ఇప్పుడు పార్టీ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని స్పష్టం చేశారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికలో అహ్మద్ పటేల్‌ను గెలిపించేందుకు, బీజేపీ బెదిరింపులు, ఫిరాయింపులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలించడంపై ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. ఈ నిర్ణయం సరైనదేనన్నారు. గతంలో బీజేపీ కూడా ఇలా ఎమ్మెల్యేలను తరలించిందని గుర్తుచేశారు.

మార్పును గుర్తించాలి..

ప్రస్తుతం భారత్ మారిందనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తించాలని, పాత నినాదాలు, ఫార్ములాలు పనిచేయవని, మారిన భారత్‌లాగే పార్టీ కూడా మారాలని సూచించారు. కొందరు పార్టీ నేతలు తామింకా అధికారంలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని, ఇది మారాలని అన్నారు. 2018లో జరిగే కీలక అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల కంటే ముందే పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించే విషయంపై అస్పష్టతను తొలగించాల్సిన బాధ్యత రాహుల్‌పై ఉందని, ఈ ఏడాది చివరి నాటికి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నానని స్పష్టం చేశారు. ఇది తన అంచనా మాత్రమే అని పేర్కొన్నారు.

20 వస్తువులపై తగ్గనున్న జీఎస్టీ రేటు!

సెప్టెంబరు 9న తుది నిర్ణయం తీసుకోనున్న మండలి

న్యూఢిల్లీ: నిత్యం వాడే వివిధ రకాల ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గే అవకాశం ఉంది. 20కి పైగా వస్తువులకు పన్ను రేటును నిర్ణయించడంలో గతంలో కొన్ని అవకతవకలు జరిగినందున వాటిని సరిదిద్దాలని జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీ జీఎస్టీ మండలికి సూచించింది. ప్రస్తుతం బ్రాండెడ్ కాని ఆహార పదార్థాలపై పన్ను లేకపోగా, బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీంతో పన్ను భారాన్ని తప్పించుకునేందుకు కంపెనీలు తమ ఉత్పత్తులను బ్రాండెడ్ జాబితా నుంచి ఉపసంహరించుకుంటున్నాయి. కాబట్టి మే 15నాటికి ఏ ఆహార ఉత్పత్తులు బ్రాండెడ్ జాబితాలో ఉండేవో వాటన్నింటిపై (తర్వాతి కాలంలో బ్రాండెడ్ నుంచి తప్పించినా) పన్ను విధించాలని ఫిట్‌మెంట్ కమిటీ జీఎస్టీ మండలికి సిఫారసు చేసింది. సెప్టెంబరు 9న హైదరాబాద్‌లో జరిగే తదుపరి సమావేశంలో మండలి తుదినిర్ణయం తీసుకోనుంది.

వస్తువు	ప్రస్తుత రేటు	సిఫార్సు రేటు
చింతపండు, ముతక వస్త్రాలు శనగపప్పు, శారీ ఫాల్స్	12	5
కస్టర్డ్ పౌడర్, మట్టిబొమ్మలు	28	18
ఇడ్లీ/దోశెపిండి, వస్త్రంతో తయారైన టోపీలు	18	12
పరిమళఅగరొత్తులు, సాంబ్రాణి	12	5
జపమాలలు	18	5
ప్లాస్టిక్‌రెయిన్‌కోట్లు, రబ్బర్‌బ్యాండ్లు కంప్యూటర్ మానిటర్లు	28	18
చీపురు కట్టలు, బ్రష్‌లు	5	పన్నులేదు

ఐఏఎస్ కుమార్తెకు వేధింపులు!

చండీగఢ్: హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కుమారుడు వికాస్(23), అతని స్నేహితుడు ఆశిష్ కుమార్(27) తనను వెంటాడి వేధించారని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తనను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మోటారు వాహనాల చట్టం కింద కేసు పెట్టి, బెయిల్‌పై విడుదల చేశారు. శుక్రవారం రాత్రి చండీగఢ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. నిందితులు న్యాయశాస్త్ర విద్యార్థులు. రేడియో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న బాధితురాలు(28) తెలిపిన వివరాల ప్రకారం.. కారులో వెళ్తున్న ఆమెను మద్యం సేవించిన నిందితులు టాటా సఫారీ వాహనంలో 5 కిలోమీటర్లు వెంటాడారు. ఆమె కారుకు తమ వాహనాన్ని అడ్డంగా నిలిపి వేధించారు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి సాయం కోరింది. తర్వాత పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తానని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి సోమవారం చెప్పారు. కేంద్రం, బీజేపీ దర్యాప్తును నీరుగారుస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. మరోపక్క.. తాను ఐఏఎస్ కుమార్తెను కాకుండా గ్రామీణ యువతినై ఉంటే దుండగులతో పోరాడలేకపోయి ఉండేదాన్నని బాధితురాలు పేర్కొన్నారు.

అమెరికా వర్సిటీల్లో రిజర్వేషన్ల రగడ

హార్వర్డ్ యూనివర్సిటీ తాజా అడ్మిషన్లలో శ్వేతజాతేతరులకు సగానికి పైగా సీట్లు కేటాయించడం అమెరికా వర్సిటీల్లో రిజర్వేషన్లపై చర్చకు తెరలేపింది. అమెరికా వర్సిటీల్లో మైనార్టీలకు అనధికారికంగా అమలవుతున్న రిజర్వేషన్ విధానం రద్దుకు ట్రంప్ సర్కారు సన్నద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో వర్సిటీల్లో సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని రెండేళ్ల క్రితం ఆసియన్ అమెరికన్లు చేసిన ఫిర్యాదులపై అమెరికా న్యాయశాఖ దర్యాప్తునకు ఆదేశించడంతో.. ట్రంప్ సర్కారు, మైనార్టీలకు మధ్య ఘర్షణకు తెరలేచింది. నిజానికి భారత్‌లోమాదిరి అమెరికాలో చట్టబద్ధ రిజర్వేషన్లు లేవు. జనాభాలో 12.2 శాతం ఉన్న ఆఫ్రికన్ అమెరికన్లు, 16.3 శాతమున్న లాటిన్ లేదా హిస్పానిక్ ప్రజలు.. శ్వేతజాతి అమెరికన్ల కన్నా వెనుకంజలో ఉండేవారు. దీంతో వారికి కొన్ని ప్రత్యేక కేటాయింపులతో సామాజిక న్యాయం అందేలా ఏర్పాట్లు చేశారు. విద్యాసంస్థలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు వంటి చోట్ల అన్ని జాతుల, రంగుల ప్రజలు కనిపించాలనే దేశ సామాజిక న్యాయానికి అనుగుణంగా.. రిజర్వేషన్లకు బదులు అఫర్మేటివ్ యాక్షన్ (నిశ్చయాత్మక చర్య), పాజిటివ్ డిస్‌క్రిమినేషన్(సానుకూల వివక్ష) పేర్లతో వర్సిటీల్లో కొన్ని సీట్లను మైనార్టీలకు కేటాయిస్తున్నారు. మిగతావారి కన్నా కొన్ని మార్కులు తక్కువ వచ్చినా.. ఆ వర్గాలకు సీట్లు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. హార్వర్డ్ వర్సిటీలో ఈ ఏడాది మొత్తం 2,056 మంది విద్యార్థులకు ప్రవేశం లభించగా, వారిలో 50.8 శాతం శ్వేతజాతేతరులు. గతేడాది ఈ సంఖ్య 47.3 శాతమే. ఇప్పుడది సగానికి మించడం తెల్లజాతివారికి గుబులు పుట్టిస్తోంది. అడ్మిషన్లలో ఆఫ్రికన్ అమెరికన్లకు 22.2, ఆసియన్ అమెరికన్లకు 14.6, లాటినోలకు 11.6 శాతం సీట్లు దక్కాయి. దీంతో వర్సిటీల్లో కోటా ఎత్తివేతపై ట్రంప్ సర్కారు దృష్టిపెట్టినట్లు సమాచారం.



ఒబామా హయాంలో.. హార్వర్డ్ వర్సిటీలో దక్షిణాసియా విద్యార్థులకు మంచి మార్కులు వచ్చినా తక్కువ ప్రతిభ ఉన్న ఇతర మైనార్టీలకు సీట్లు ఇచ్చారంటూ 2015లో దక్షిణాసియా, భారత సంఘాల సమాఖ్య నాటి ఒబామా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసింది. ఒబామా సర్కారు వీటిపై స్పందించలేదు. ప్రపంచీకరణ, ఉదారవాద విధానాలతో శ్వేతజాతీయులు నష్టపోయారన్న ప్రచారంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఆ ఫిర్యాదులపై స్పందించారు. అందుకే దక్షిణాసియా సంఘాల రెండేళ్లనాటి ఫిర్యాదులను పరిశీలించాలని లాయర్లను కోరామని అమెరికా న్యాయశాఖ తెలిపింది. నల్లజాతివారికి, లాటినోలకు కల్పిస్తున్న సౌకర్యాలను తెల్లజాతివారు నేరుగా సవాలు చేయకుండా భారతీయులు కీలకంగా వ్యవహరించే దక్షిణాసియా లాబీని ఈ పనికి వాడుకుంటున్నట్లు భావిస్తున్నారు.

– సాక్షి నాలెడ్జ్ సెంటర్

స్పర్ధయా వర్ధతే విద్య

విద్య నేటి విద్యలో..
- బ్యాంక్ పీవోస్, క్లర్క్స్: రీజనింగ్
- జనరల్ స్టడీస్: బయాలజీ

మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన ఈ-మెయిల్
sakshieducation@gmail.com

దరఖాస్తు చేశారా?

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 21 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు చివరి తేదీ: ఆగస్టు 10
- యూపీఎస్సీ ద్వారా భర్తీ చేసే 32 మార్కెటింగ్ ఆఫీసర్, స్పెషలిస్ట్ గ్రేడ్ (3), అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులకు చివరి తేదీ: ఆగస్టు 10
- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్)లో 20 డిప్లొమా ట్రైనీ పోస్టులకు చివరి తేదీ: ఆగస్టు 10



ఓటర్ నినాదం?



గ్రూప్స్ ప్రత్యేకం

ఇండియన్ పాలిటీ

ఎన్నికల ప్రక్రియ

ఓటర్ల జాబితా తయారీ

ఎన్నికల ప్రధాన అధికారి పర్యవేక్షణలో ఓటర్ల జాబితా రూపకల్పన, మార్పులు, చేర్పులు చేస్తారు. ఇది ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ.

ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్

పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్రపతి పేరుతో, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు గవర్నర్ పేరుతో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. వీటిని కేంద్ర ఎన్నికల సంఘమే వారి పేర్లతో జారీ చేస్తుంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడానికి కొన్ని వారాల ముందు ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ వెలువరిస్తుంది. ఆ వెనువెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకొస్తుంది.

నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారికి సమర్పించాలి. దానికి సంబంధించి ధ్రువీకరణ ప్రమాణం కూడా చేయాలి. సాధారణంగా నామినేషన్ల పరిశీలన పూర్తయిన రెండు రోజుల్లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

ఎన్నికల ప్రచారం

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ సిద్ధాంతాలు, విధానాలను తెలియజేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన రోజు నుంచి రెండు వారాల వరకు ఎన్నికల ప్రచారానికి సమయం ఉంటుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి.

బ్యాలెట్ పత్రాలు, గుర్తులు

నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఇంగ్లిష్ ఆల్ఫాబెట్ ఆర్డర్‌లో ఎన్నికల అధికారి రూపొందిస్తారు. బ్యాలెట్ పత్రం/ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)పై అభ్యర్థికి కేటాయించిన గుర్తుతోపాటు పేరును ఆంగ్లం, సంబంధిత ప్రాంతీయ భాష లేదా హిందీలో ముద్రిస్తారు.

ఎన్నికల విధానం

రహస్య ఓటింగ్ పద్ధతిని పాటిస్తారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో 1,500 మంది ఓటర్లకు మించకుండా చూస్తారు. ఎన్నికల రోజున పోలింగ్ స్టేషన్‌ను కనీసం 8 గంటలకు తక్కువ కాకుండా తెరచి ఉంచాలి.

ఓట్ల లెక్కింపు

ఓటింగ్ పూర్తయ్యాక ఒకటి లేదా రెండు రోజుల తర్వాత రిటర్నింగ్ అధికారి, పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించి రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.

ఎన్నికలు - వివాదాలు - పరిష్కారం

ప్రకరణ 323 (బి) ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసన సభల ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి పార్లమెంటు ఒక చట్టం ద్వారా ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయొచ్చు. అయితే ఇప్పటివరకు అలాంటి ట్రైబ్యునల్ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం ఇలాంటి వివాదాలను సంబంధిత రాష్ట్ర హైకోర్టులోనే పరిష్కరించుకుంటున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థి లేదా ఓటర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి.

ప్రత్యేక వివరణ

ఎన్నికలు జరిగే సమయంలో అంటే ఫలితాలను ప్రకటించక ముందు ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన, ఇతర ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి తీర్పు వెలువరిస్తుంది. ఈ దశలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు. ఫలితాలు వెలువడిన తర్వాత సంబంధిత వివాదాలను హైకోర్టులోనే పరిష్కరించుకోవాలి.

ఓటర్ నినాదం

'ఓటర్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను'.

ఓటర్ దినోత్సవం

ఏటా జనవరి 25న ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాం. 2011 నుంచి దీన్ని ప్రారంభించారు. 7వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2017, జనవరి 25న జరుపుకున్నాం.

ఓటర్ల ప్రతిజ్ఞ

'ప్రజాస్వామ్యంలో విశ్వసనీయతకు కట్టుబడి ఉన్న భారత పౌరులైన మేము మా దేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛ, న్యాయమైన, శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలిపి ఉంచుతామని, ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా, మతం, వర్గం, కులం, సంఘం భాష తదితర ప్రలోభాలను పరిగణనలోకి తీసుకోకుండా, వాటికి గురికాకుండా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము'.



ప్రజా ప్రాతినిధ్య చట్టాలు

పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలో గరిష్ట సభ్యుల సంఖ్య, సీట్ల కేటాయింపులకు సంబంధించి కొన్ని నియమాలను భారత రాజ్యాంగ ప్రకరణలు 81, 170లో పేర్కొన్నారు. అయితే వాటికి సంబంధించి సమగ్ర వివరాలను పొందుపరచలేదు. సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, రిజర్వేషన్లు మొదలైన విషయాలను పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి పార్లమెంటు రెండు చట్టాలను రూపొందించింది. అవి..

1. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950
2. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951

ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950

ఈ చట్టం ప్రధానంగా పార్లమెంటు, రాష్ట్ర శాసన సభల్లో సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించింది. అలాగే ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటరుగా నమోదు చేసుకోవడానికి సంబంధించిన అర్హతల గురించి తెలుపుతుంది. ఈ చట్టంలో 32 సెక్షన్లు, 5 భాగాలు, 4 షెడ్యూళ్లు ఉన్నాయి. ఈ చట్టాన్ని పార్లమెంటు చాలాసార్లు సవరించింది. 2008లో ఈ చట్టానికి సమగ్ర సవరణలు చేశారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951

- పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభ సభ్యుల అనర్హతల గురించి ఈ చట్టంలో పేర్కొన్నారు. కింది సందర్భాల్లో వారు సభ్యత్వం కోల్పోతారు, లేదా పోటీకి అనర్హులవుతారు.
- రెండేళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడినవారు శిక్షా కాలంలో, శిక్ష ముగిసిన తర్వాత ఆరేళ్ల వరకు పోటీకి అనర్హులు.
- వరకట్న నిషేధ చట్టం, ఆహార కల్తీ మొదలైన నేరాల్లో ఆరేళ్ల కంటే తక్కువ కాకుండా శిక్ష పడినవారిని అనర్హులుగా ప్రకటిస్తారు.
- అవినీతి నిరోధక చట్టం, ప్రజా శాంతి చట్టం, ఇండియన్ పీనల్ కోడ్‌లలో పేర్కొన్న కొన్ని నేరాలకు పాల్పడి, నేరం రుజువైతే కూడా అనర్హులవుతారు.
- అవినీతి నేరం కింద తొలగింపునకు గురైన ప్రభుత్వ ఉద్యోగులు ఐదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
- మతం, కులం, జాతి, భాష ప్రాతిపదికన ఓట్లు అడిగినప్పుడు, వాటి పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టినప్పుడు అనర్హులుగా ప్రకటిస్తారు.

ఎన్నికల నిర్వహణ - ప్రవర్తన నియమావళి (Model code of conduct)

- ఎన్నికలను సజావుగా, అవినీతి రహితంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శక సూత్రాలను రాజకీయ పార్టీలు, పౌరులకు జారీ చేస్తుంది.
- 1971లో 5వ సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి వీటిని ప్రకటించారు. వీటికి రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత లేదు.
- ఎన్నికలను సక్రమంగా నిర్వహించడమే ఈ ప్రవర్తన నియమావళి ముఖ్య ఉద్దేశం.
- డబ్బు, మద్యం తదితర బలహీనతల ఆధారంగా ఓటర్లను ప్రభావితం చేయకూడదు.
- కులం, మతం, ఇతర సెంటిమెంట్ల ఆధారంగా ఓట్లు అడగకూడదు.
- అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేసేలా కొత్త పథకాలను ప్రకటించకూడదు.
- నిరాధార ఆరోపణలు, గౌరవాన్ని కించపరిచే విమర్శలు చేయకూడదు.
- ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వాహనాలు, సిబ్బందిని వినియోగించకూడదు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (E.V.M)

- తొలుత వీటిని ప్రయోగాత్మకంగా మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్ (5), ఢిల్లీ (6), శాసనసభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో 1989-90లో ఉపయోగించారు. ఇందుకు అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కి సవరణలు చేశారు. 1999లో గోవా శాసనసభ ఎన్నికల్లో E.V.Mలను పూర్తిస్థాయిలో వినియోగించారు. ఒక E.V.Mలో 3,840 మంది ఓటర్లను మాత్రమే రికార్డు చేసేందుకు వీలుంటుంది. ఒక E.V.Mలో 64 మంది అభ్యర్థుల వివరాలను మాత్రమే పొందుపర్చొచ్చు. E.V.Mలను భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) తయారు చేస్తాయి. E.V.Mలలో నిక్షిప్తమైన సమాచారం 10 ఏళ్ల వరకు ఉంటుంది.

ఎన్నికల్లో పోటీకి అర్హతలు

- లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
- లోక్‌సభకు పోటీ చేసే వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే సంబంధిత నియోజకవర్గంలోని పది మంది ఓటర్ల మద్దతు తెలపాలి.
- గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థికి ఒక ఓటరు మద్దతు సరిపోతుంది.
- పై షరతులు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు కూడా వర్తిస్తాయి.
- లోక్‌సభ, రాజ్యసభకు పోటీ చేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు నామినేషన్ సమయంలో రూ.25,000 ధరావతు(డిపాజిట్) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 ధరావతు చెల్లించాలి.
- రాష్ట్ర శాసనసభ, శాసన మండలికి పోటీచేసే అభ్యర్థి ఆ రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
- రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలికి పోటీ చేసే జనరల్, బీసీ అభ్యర్థులు రూ.10,000 ధరావతు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000 ధరావతు చెల్లించాలి.
- లోక్‌సభ లేదా రాష్ట్ర విధాన సభకు సంబంధించి ఒక అభ్యర్థి రెండు స్థానాలకు మించి పోటీ చేయడానికి అవకాశం లేదు.
- ఫలితాలు వెలువడిన 30 రోజుల్లోపు ఎన్నికలకు సంబంధించిన వ్యయాల వివరాలను ఎన్నికల సంఘానికి తెలియజేయాలి.

NOTA (None of the above) తిరస్కరించే ఓటు



- ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు నచ్చకపోతే పై ఎవరూ కాదు అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవడాన్ని మొదటిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో (2013, డిసెంబర్) ప్రవేశపెట్టారు. 2013లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా దీన్ని ప్రవేశపెట్టారు. భావవ్యక్తీకరణలో అంతర్భాగంగానే దీన్ని పరిగణించాలి. ప్రపంచంలో 13 దేశాలు ఈ పద్ధతిని పాటిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫ్రాన్స్, అమెరికా, బెల్జియం, స్పెయిన్, స్వీడన్, బ్రెజిల్ తదితర దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది.

డిపాజిట్ దక్కించుకోవడం (లేదా) కోల్పోవడం

దేశంలో జరిగే ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేసిన అభ్యర్థికి పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు వస్తే డిపాజిట్ దక్కినట్లుగా ప్రకటిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ కోల్పోయినట్లు.

వ్యయ పరిమితులు

- 2014 ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ జారీచేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించి పరిమితులు విధించింది.
- పెద్ద రాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గంలో రూ.70 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు.
- చిన్న రాష్ట్రాల్లో (అరుణాచల్‌ప్రదేశ్, గోవా, సిక్కిం) లోక్‌సభ నియోజకవర్గంలో, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.54 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు.
- రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాలైతే రూ.28 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు.
- చిన్న రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో (ఢిల్లీ మినహా) అభ్యర్థులు రూ.20 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు.

బి. కృష్ణారెడ్డి,
డైరెక్టర్,
క్లాస్-వన్ స్టడీ సర్కిల్



ఏ రాష్ట్రంలో అత్యధికంగా వరదలు సంభవిస్తాయి?

పోటీపరీక్షల ప్రత్యేకం

ఇండియన్ జాగ్రఫీ

- **వాతావరణం అంటే?**

జ. నిర్దిష్ట కాలంలో ఒక ప్రాంతంలోని సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం వంటి అంశాల స్థితిని వాతావరణం అంటారు.

- **శీతోష్ణస్థితి అనగా?**

జ. సాధారణంగా ఒక విశాల ప్రాంతంలో 30 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలపాటు ఒకేలా ఉన్న వాతావరణ పరిస్థితులను శీతోష్ణస్థితిగా పేర్కొంటారు.

- **శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలేవి?**

జ. ● అక్షాంశం/భూమధ్యరేఖ నుంచి దూరం
● భూమికి, నీటికి మధ్య గల సంబంధం
● భౌగోళిక స్వరూపం
● ఉపరితల గాలి ప్రసరణ

- **తూర్పు జెట్ ప్రవాహం ఎక్కడ ఏర్పడుతుంది?**

జ. 25° ఉత్తర అక్షాంశం వద్ద.

- **జెట్ ప్రవాహాలు ఎంత వేగంతో వీస్తాయి?**

జ. ఇవి వేసవిలో గంటకు 110 కి.మీ.; శీతాకాలంలో 184 కి.మీ. వేగంతో వీస్తాయి.

- **భారత్‌లో శీతాకాలంలో వీచే పశ్చిమ విక్షోభాలు లేదా పశ్చిమ అలజడులు ఏ సముద్రం నుంచి వీస్తాయి?**

జ. మధ్యధరా సముద్రం నుంచి వీస్తాయి. వీటి వల్ల ఉత్తర భారతదేశంలో మోస్తరు వర్షం కురుస్తుంది. ఇది రబీలో సాగు చేసే గోధుమ పంటకు ఉపయోగపడుతుంది.



- **అంతర ఆయనరేఖా అభిసరణ మండలం అంటే?**

జ. ఉత్తరార్ధ గోళంలోని ఈశాన్య వ్యాపార పవనాలు, దక్షిణార్ధ గోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖ వద్ద కలిసే ప్రాంతాన్ని అంతర ఆయనరేఖా అభిసరణ మండలం అంటారు.

- **వేసవిలో ఉత్తరాది మైదానాల్లో పొడిగా, వేడిగా వీచే స్థానిక పవనాలను ఏమని పిలుస్తారు?**

జ. 'లూ'పవనాలు.

- **ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?**

జ. జెనీవా (స్విట్జర్లాండ్)

- **వాతావరణ శాఖ సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా విభజించింది? అవి ఏవి?**

జ. 4 కాలాలు. అవి..
1. వేసవి కాలం
2. నైరుతి రుతుపవన కాలం
3. ఈశాన్య రుతుపవన/తిరోగమన రుతుపవన కాలం
4. శీతాకాలం

- **భారత్‌లో వేసవిలో కురిసే వర్షపాతం?**

జ. సంవహన వర్షపాతం.

- **వేసవిలో కురిసే రుతుపవన ఆరంభపు జల్లుల్ని కర్ణాటకలో ఏమని పిలుస్తారు?**

జ. చెర్రీ బ్లాసమ్స్(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మామిడి జల్లులు) అని పిలుస్తారు.



- **భారత్‌లో ఏ రుతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది?**

జ. నైరుతి రుతుపవనాలు.

- **నైరుతి రుతుపవనాల బంగాళాఖాత శాఖ, అరేబియా శాఖ ఏ ప్రాంతంలో కలుస్తాయి?**

జ. లుథియానా (పంజాబ్).

- **భారత్‌లో నైరుతి రుతుపవనాల వల్ల వర్షపాతం పొందని ప్రాంతాలు?**

జ. తమిళనాడు, దక్షిణ కోస్తా ప్రాంతం, వాయవ్య రాజస్థాన్, లడఖ్.

- **దేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతాలు?**

జ. మాసిన్‌రామ్, చిరపుంజి.

- **ఈశాన్య రుతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందే ప్రాంతం?**

జ. తమిళనాడు.షెవరాయ్ పర్వతాల కారణంగా ఇక్కడ అధిక వర్షపాతం నమోదవుతుంది.

- **భారతదేశ తీరప్రాంతాల్లోకెల్లా అత్యధికంగా తుపాన్లకు గురయ్యే తీర ప్రాంతం?**

జ. ఒడిశా తీరం.

- **'మాన్‌సూన్' అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది?**

జ. అరబిక్ పదమైన మౌసమ్ నుంచి 'మాన్‌సూన్' పదం ఆవిర్భవించింది. 'మౌసమ్' అంటే తెలుగులో 'రుతువు' అని అర్థం.

- **ఏ రాష్ట్రంలో అత్యధికంగా వరదలు సంభవిస్తాయి?**

జ. అసోం.

- **ఇటీవల కాలంలో ఉత్తర అక్షాంశాల వద్ద ఉన్న గడ్డకట్టిన టండ్రాల కింద పెద్ద మొత్తంలో ఏ వాయువు ఉందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు?**

జ. మీథేన్.

- **కొరియాలిస్ బలం ఏ విధంగా ఏర్పడుతుంది?**

జ. భూ భ్రమణం వల్ల ఏర్పడుతుంది. ఈ కొరియాలిస్ ప్రభావం వల్ల పవనాలు ఉత్తరార్ధ గోళంలో కుడి వైపునకు, దక్షిణార్ధ గోళంలో ఎడమ వైపునకు పయనిస్తాయి.

- **కొప్పెన్ వేటి ఆధారంగా శీతోష్ణస్థితి వర్గీకరణ చేశాడు?**

జ. నెలసరి ఉష్ణోగ్రత, వర్షపాత విలువల ఆధారంగా.

- **భారతదేశంలో అత్యధికంగా ఏ రకమైన వర్షపాతం నమోదవుతుంది?**

జ. పర్వతీయ వర్షపాతం

- **జెట్ ప్రవాహాలు ఏ దిశ నుంచి వీస్తాయి?**

జ. ఊర్ధ్వ వాతావరణంలో పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకు వేగంగా వీస్తాయి.

- **భారతదేశంలో దుమ్ము తుపాన్లు ఏ నెలలో ఎక్కువ?**

జ. మే నెలలో.

- **'థార్న్‌థ్వైట్' దేని ఆధారంగా శీతోష్ణస్థితిని వర్గీకరించాడు?**

జ. జల సంతులన భావన ఆధారంగా; ఇతడు భారతదేశాన్ని 6 శీతోష్ణమండలాలుగా వర్గీకరించాడు.

- **పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో రుతుపవన ఆరంభ జల్లులను ఏమని పిలుస్తారు?**

జ. కాలబైశాఖీలు. ఇవి వరి, జనుము పంటలకు ఉపయోగపడతాయి.

- **భారత్‌లో అత్యధిక వర్షపాతం (200 సెం.మీ. కంటే ఎక్కువ) నమోదయ్యే ప్రాంతాలు?**

జ. ● పశ్చిమ తీరం (కొంకణ్ తీరం, కెనరా తీరం, మలబార్ తీరం).
● ఈశాన్య రాష్ట్రాలు.
● మధ్యతూర్పు హిమాలయ ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు.

- **భారతదేశంలోని శీతోష్ణస్థితిని ఏమని పిలుస్తారు?**

జ. ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితి

- **నైరుతి రుతుపవనాలు సాధారణంగా కేరళ తీరాన్ని ఎప్పుడు తాకుతాయి?**

జ. జూన్ మొదటివారంలో.

- **నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లోకి ఎప్పుడు ప్రవేశిస్తాయి?**

జ. మే 25 నాటికి.

ముల్కల రమేష్
సీనియర్ ఫ్యాకల్టీ,
జీవీఎస్ స్టడీ సర్కిల్



కాంపిటీటివ్ కౌన్సెలింగ్

గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి ఇండియన్ ఎకానమీ సబ్జెక్టుకు ఎలా ప్రిపేర్‌కావాలి?

– ఎస్.అవినాశ్, చిట్యాల.

- భారత ఆర్థిక రంగంలోని అంశాలపై పట్టు చిక్కాలంటే తొలుత గణాంకాలు, ప్రాథమిక భావనలపై అవగాహన పెంపొందించుకోవాలి. తర్వాత సిలబస్‌లోని అంశాలను విశ్లేషించుకుంటూ అధ్యయనం చేయాలి. పూర్తిగా గణాంకాలకే సమయం కేటాయించి వాటి నుంచే ప్రశ్నలు వస్తాయని భావించకూడదు. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో సైతం ఫ్యాక్ట్స్‌ను ఆధారం చేసుకుంటూ విశ్లేషణాత్మకంగా సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎకానమీలో మౌలిక భావనల నుంచి తాజా పరిస్థితుల వరకు అధ్యయనం చేయాలి. జాతీయాదాయం, ప్రణాళికలు, జనాభా, బ్యాంకింగ్, ద్రవ్య విధానం, కోశ విధానం, పేదరికం-నిర్మూలన, నీతి ఆయోగ్‌లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. సమ్మిళిత వృద్ధి, తాజా ఆర్థిక విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
- సమస్యలు- కారణాలు- ప్రభావాలు- పర్యవసానాలు-నివారణోపాయాలు అనే దృక్పథంతో చదవాలి. ఆయా ప్రణాళికలు-లక్ష్యాలు- విజయాలు- వైఫల్యాలు- కారణాలపై అవగాహన పెంచుకోవాలి. పథకాలు, లక్ష్యాలను చదివేటప్పుడు వాటికి కేటాయించిన నిధులు, లక్షిత వర్గాలకు సంబంధించిన గణాంకాలకే పరిమితం కాకుండా.. కార్యాచరణ పరంగా అవి ఏ స్థాయిలో ఉన్నాయో విశ్లేషణాత్మకంగా చదవాలి. గ్రామీణాభివృద్ధి పథకాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ప్రాంతీయ స్థాయిలో అమలు చేస్తున్న పథకాలు, వ్యవసాయం, ఉపాధి వంటివాటిని అధ్యయనం చేయాలి. గ్రామీణ, కుటీర పరిశ్రమలు వంటి అంశాల్లో నిర్దిష్టంగా ఒక ఉత్పత్తి కేంద్రీకృతమైన ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. ఆ ఉత్పత్తులు ఆ ప్రాంతంలోనే లభ్యం కావడానికి కారణాలను విశ్లేషించాలి.

ప్రతి వారం మీ భవిత మెయిన్ పేజీల్లో...

సోమవారం	మంగళవారం	బుధవారం	గురువారం	శుక్రవారం	శనివారం	ఆదివారం
10+2/గ్రాడ్యుయేట్స్ స్పెషల్	ఇంజనీరింగ్/ ఎంబీఏ స్పెషల్	జాబ్ పాయింట్	కెరీర్ గైడెన్స్/ టెక్నాలజీ స్పెషల్	ఫారెన్ ఎడ్యుకేషన్ స్పెషల్	యూత్ స్టోరీ/ కరెంట్ అఫైర్స్ (ఇంగ్లిష్)	జాబ్ స్కిల్స్/ గెస్ట్ కాలమ్
గ్రూప్స్ ప్రత్యేకం	గ్రూప్స్ ప్రత్యేకం	గ్రూప్స్ ప్రత్యేకం	గ్రూప్స్ ప్రత్యేకం	గ్రూప్స్ ప్రత్యేకం	గ్రూప్స్ ప్రత్యేకం	గ్రూప్స్ ప్రత్యేకం



ఎంబీఏ స్పెషల్

క్యాట్ 2017

మేనేజ్‌మెంట్ విద్య.. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఒకటి. పేరొందిన బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం.. దానికి తగినట్లే అధిక వార్షిక వేతనాలు..! అందుకే ఏటా ఈ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు మేనేజ్‌మెంట్ విద్యను అందిస్తున్నాయి. మన దేశంలోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)'లకు మేనేజ్‌మెంట్ పీజీ కోర్సులను అందించడంలో మంచి పేరుంది. ఐఐఎంలలో చేరాలనుకునే ఔత్సాహికుల కోసం ఏటా కామన్ అడ్మిషన్ టెస్ట్ (సీఏటీ-క్యాట్) నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఐఐఎం, లక్నో.. 'క్యాట్-2017' నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని వివరాలు, దరఖాస్తు విధానం, పరీక్ష ప్యాట్రన్ గురించి తెలుసుకుందాం..

ప్రత్యేకతలివి..

క్యాట్‌లో ప్రతిభ ద్వారా దేశంలోని 20 ఐఐఎంలతో పాటు, ఐఐటీ, ఎన్ఐటీ, బి-స్కూల్స్‌లోనూ ప్రవేశాలు పొందే వీలుంది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీలుగా చేరేందుకూ క్యాట్ ఉత్తీర్ణత ఉపకరిస్తుంది. క్యాట్ సిలబస్ సివిల్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకులు, రైల్వేలు తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికీ ఉపయోగపడుతుంది. ఐఐఎంలైతే క్యాట్‌తో పాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు, పని అనుభవం, అకడమిక్ రికార్డు తదితర ప్రమాణాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి.

అర్హతలు

గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన సీజీపీఏతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు/తత్సమాన సీజీపీఏ చాలు. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశాల సమయానికి గ్రాడ్యుయేషన్ పూర్తయినట్లు ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఫీజుల వివరాలు

దివ్యాంగ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900. మిగిలిన అన్ని కేటగిరీల అభ్యర్థులకు రూ.1,800. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ సమయంలోనే తమ కుల ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాలి.

క్యాట్-2017 పరీక్ష విధానం

ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. నోటిఫికేషన్ ప్రకారం- నవంబరు 26న రెండు స్లాట్స్‌లో నిర్వహిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 9, 2017న ప్రారంభమై సెప్టెంబర్ 20, 2017న ముగుస్తుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ గతేడాదిలాగే ఉండనుంది. ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు మూడు విభాగాల్లో ఉంటుంది. అవి.. వెర్బల్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (వీఏఆర్సీ), డాటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (డీఐ అండ్ ఎల్ఆర్), క్వాంటిటేటివ్ ఎబిలిటీ (క్యూఏ). ఒక్కో సెక్షన్‌కు 60 నిమిషాల (గంట) చొప్పున మొత్తం పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నలు మల్టిపుల్ (ఎంసీక్యూ), నాన్ మల్టిపుల్ చాయిస్ (నాన్-ఎంసీక్యూ) విధానంలో ఉంటాయి. సరైన సమాధానానికి మూడు మార్కులు. మల్టిపుల్ చాయిస్ విధానంలో ఒక్కో తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కు ఉంటుంది. సమాధానాలు గుర్తించని ప్రశ్నకు నెగిటివ్ మార్కులు ఉండవు. ఆన్‌స్క్రీన్ బేసిక్ కాలిక్యులేటర్‌ను అనుమతిస్తారు.

అవసరమైన ధ్రువపత్రాలు/జాగ్రత్తలు

1. **ఈ మెయిల్, మొబైల్ నెంబర్:** క్యాట్‌కు దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థికీ కచ్చితంగా సొంత ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ఉండాలి. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ లింక్‌ను సంబంధిత మెయిల్ ఐడీకి, పాస్‌వర్డ్‌ను సంబంధిత మొబైల్ నెంబరుకు పంపుతారు. ఐఐఎంల నుంచి ఏదైనా అదనపు సమాచారం వచ్చిందేమో తెలుసుకోవడానికి మెయిల్స్‌ను తనిఖీ చేసుకుంటూ ఉండాలి.
2. **పదో తరగతి అడ్మిట్ కార్డ్/ఐడీ:** పదో తరగతి అడ్మిట్ కార్డు లేదా ఐడీ ప్రూఫ్స్ (ఓటర్ ఐడీ, పాన్, ఆధార్)పై ఉండే పేరు, పుట్టిన తేదీని మాత్రమే ఐఐఎంలు పరిగణనలోకి తీసుకుంటాయి. నమోదు చేసే సమయంలో సంబంధిత కార్డులపై ఉన్న డేట్ ఆఫ్ బర్త్, పేర్లను పొందుపరచాలి.
3. **మార్క్ షీట్స్:** అభ్యర్థి విద్యార్హతల (పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర ప్రొఫెషనల్స్ కోర్సు)కు సంబంధించిన మార్క్‌షీట్స్ దగ్గర ఉంచుకోవాలి.
4. **రిజర్వేషన్ ధ్రువపత్రాలు:** రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను ఐఐఎం లక్నో వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నింపాలి. వాటిమీద కావల్సిన సంతకాలతో పాటు సెల్ఫ్ అటెస్టేషన్ చేయించి పీడీఎఫ్ డాక్యుమెంట్ల రూపంలో స్కాన్ చేయించాలి.
5. **ఉద్యోగ అనుభవ ధ్రువపత్రాలు:** అభ్యర్థికి ఉద్యోగ అనుభవం ఉంటే సంబంధిత సమాచారాన్ని దరఖాస్తులో పేర్కొనాలి. జూలై 31, 2017 వరకు ఎన్నేళ్ల ఉద్యోగానుభవం ఉందో తెలియజేయాలి. సంబంధించిన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలి.
6. **ఫొటోగ్రాఫ్, సంతకం:** అభ్యర్థులు 35 x 45 మి.మీ. డైమెన్షన్‌లోని తాజా పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫొటో, 80 x 35 మి.మీ. డైమెన్షన్‌లో సంతకం స్కాన్ చేయించి అప్‌లోడ్ చేయాలి. ఫొటో కనీసం బ్యాక్‌గ్రౌండ్ వైట్‌గా ఉండాలి. ఫైల్ సైజు 80 కె.బి. మించకూడదు. ఫొటోగ్రాఫ్, సంతకం జేపీజీ/జేపీఈజీ ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలి.
7. **ఫీజు చెల్లింపు విధానం:** దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్ పద్ధతి (నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్)లో మాత్రమే చెల్లించాలి.

దరఖాస్తు విధానం

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం సంబంధిత వెబ్‌సైట్‌లో ఆగస్ట్ 9, 2017 నుంచి సెప్టెంబర్ 20, 2017 వరకు అవకాశం కల్పిస్తారు. దేశవ్యాప్తంగా 140 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు సమయంలోనే నాలుగు కేంద్రాలను అభ్యర్థి ఎంపిక చేసుకోవాలి. వీటిలో దేనిని కేటాయించినదీ అడ్మిట్ కార్డ్‌లో పొందుపరుస్తారు. అడ్మిట్ కార్డులు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 26 వరకు ఎప్పుడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.



ప్రవేశ విధానం

మేనేజ్‌మెంట్ విద్యా సంస్థలు.. కోర్సుల్లో ప్రవేశానికి ప్రధాన కొలమానంగా క్యాట్‌ను తీసుకున్నా.. ప్రతి ఐఐఎం.. కటాఫ్ మార్కులు, గత అకడమిక్ రికార్డు, ఉద్యోగ అనుభవం తదితరాలతో పాటు గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూలు వంటి వేర్వేరు పద్ధతులు అనుసరించవచ్చు. వీటి గురించి సంబంధిత ఐఐఎంల వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు.

దేశంలోని 20 ఐఐఎంలు, అందించే ప్రోగ్రామ్స్, సంస్థ వెబ్‌సైట్స్

ఐఐఎం	పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్	ఫెలో ప్రోగ్రామ్స్	వెబ్‌సైట్
ఐఐఎం అహ్మదాబాద్	పీజీపీ, ఈపీజీపీ పీజీపీ-ఎఫ్ఏబీఎం	ఎఫ్‌పీఎం	www.iima.ac.in
ఐఐఎం అమృతసర్	పీజీపీ	–	www.iimamritsar.ac.in
ఐఐఎం బెంగళూరు	పీజీపీ, పీజీపీఈఎం, పీజీపీపీఎం	ఎఫ్‌పీఎం	www.iimb.ac.in
ఐఐఎం బోధ్‌గయ	పీజీపీ	–	www.iimbg.ac.in
ఐఐఎం కోల్‌కత	పీజీపీ-పీజీడీఎం	ఎఫ్‌పీఎం	www.iimcal.ac.in
ఐఐఎం ఇండోర్	పీజీపీ, ఈపీజీపీ, పీజీపీ-హెచ్ఆర్ఎం	ఎఫ్‌పీఎం	www.iimidr.ac.in
ఐఐఎం జమ్ము	పీజీపీ	–	www.iiml.ac.in/jammu
ఐఐఎం కాశిపూర్	పీజీపీ, ఈపీజీపీ	ఎఫ్‌పీఎం, ఈఎఫ్‌పీఎం	www.iimkashipur.ac.in
ఐఐఎం కోజికోడ్	పీజీపీ	ఎఫ్‌పీఎం	www.iimk.ac.in
ఐఐఎం లక్నో	పీజీపీ, పీజీపీ-ఏబీఎం, పీజీపీ-ఎస్ఎం	ఎఫ్‌పీఎం	www.iiml.ac.in
ఐఐఎం నాగ్‌పూర్	పీజీపీ	–	www.iimnagpur.ac.in
ఐఐఎం రాయ్‌పూర్	పీజీపీ, పీజీపీడబ్ల్యూఈ	ఎఫ్‌పీఎం	www.iimraipur.ac.in
ఐఐఎం రాంచీ	పీజీడీఎం, పీజీడీహెచ్ఆర్ఎం	ఎఫ్‌పీఎం	www.iimranchi.ac.in
ఐఐఎం రోహ్‌తక్	పీజీపీ, ఈపీజీపీ, ఈపీజీపీఎక్స్	ఎఫ్‌పీఎం	www.iimrohtak.ac.in
ఐఐఎం సంబల్‌పూర్	పీజీపీ	–	www.iimsambalpur.ac.in
ఆర్‌జీఐఐఎం షిల్లాంగ్	పీజీపీ, పీజీపీఈఎక్స్	ఎఫ్‌పీఎం	www.iimshillong.in
ఐఐఎం సిర్మౌర్	పీజీపీ	–	www.iimsirmaur.ac.in
ఐఐఎం తిరుచిరాపల్లి	పీజీపీ, పీజీపీబీఎం	ఎఫ్‌పీఎం	www.iimtrichy.ac.in
ఐఐఎం ఉదయ్‌పూర్	పీజీపీ	ఎఫ్‌పీఎం	www.iimu.ac.in
ఐఐఎం విశాఖపట్నం	పీజీపీ	–	www.iimv.ac.in


ముఖ్య గమనికలు

- క్యాట్ ఉత్తీర్ణతతోపాటు అవసరాన్ని బట్టి ఇతర పరీక్షలు, గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించవచ్చు. అకడమిక్ రికార్డులనూ పరిగణనలోకి తీసుకోవచ్చు.
- ఐఐఎంలు, నాన్-ఐఐఎంల్లో ప్రవేశాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అభ్యర్థి ప్రొఫైల్‌కు సరిపోయే ఐఐఎం/నాన్-ఐఐఎం ఎంచుకొని అందులో ప్రవేశానికి కావల్సిన అర్హతలు తెలుసుకోవాలి.
- క్యాట్ మార్కులకు ఒక్కో ఐఐఎం ఒక్కో విధంగా వెయిటేజీ ఇస్తుంది. కొన్ని వంద శాతం ఇస్తే, మరికొన్ని 80 లేదా 70 లేదా 60 శాతం అంతకంటే తక్కువ కూడా వెయిటేజీ ఇవ్వొచ్చు. వాటి గురించి సంబంధిత విద్యాసంస్థల వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం- ఎస్సీలకు 15 శాతం, ఎస్టీ-7.5 శాతం, ఓబీసీ (ఎన్‌సీఎల్)-27 శాతం, దివ్యాంగ కేటగిరీకి 5 శాతం సీట్లు రిజర్వేషన్ చేస్తారు.

ముఖ్య తేదీలు

- **ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం:** ఆగస్ట్ 9, 2017
- **ఆన్‌లైన్ దరఖాస్తులు ముగింపు:** సెప్టెంబర్ 20, 2017 (సాయంత్రం 5 గంటల వరకు)
- **అడ్మిట్ కార్డ్ జారీ :** అక్టోబర్ 18, 2017(మధ్యాహ్నం 1 గంట నుంచి)
- **ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీ:** నవంబర్ 26, 2017 (ఉదయం, మధ్యాహ్నం).
- **ఫలితాల ప్రకటన:** జనవరి రెండో వారం, 2018
- క్యాట్-2017పై మరింత సమాచారం **www.iimcat.ac.in** వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

రోబోటిక్స్.. ఫ్యూచర్ బెస్ట్



ఇంజనీరింగ్ స్పెషల్

అకడమిక్ స్థాయి నుంచి జాబ్ మార్కెట్ వరకు.. ఓవైపు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. మరోవైపు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. పరిశ్రమల కోణంలోనూ రోజురోజుకీ పెరుగుతున్న ప్రాధాన్యం.. అదే రోబోటిక్స్..! అన్ని రంగాల్లో రోబోటిక్స్ పాత్ర గణనీయంగా పెరుగుతోంది. దాంతో కెరీర్ పరంగా ఆయా స్కిల్స్ సొంతం చేసుకోవడం విద్యార్థులకు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో రోబోటిక్స్‌తో భవిష్యత్ అవకాశాలు , కోర్సులు, నైపుణ్యాలు.. అందుకునేందుకు మార్గాల గురించి తెలుసుకుందాం...

రోబోటిక్స్

మనిషి తన మేధస్సుతో రూపొందించిన మెషిన్ (రోబో)ని.. అవసరమైన రీతిలో పనిచేసేలా సాఫ్ట్‌వేర్ ఆధారంగా ప్రోగ్రామింగ్ చేయడమే రోబోటిక్స్. తనకు అందిన ఆదేశాల ప్రకారం.. మనిషి చేయడానికి పట్టే సమయంలో నాలుగో వంతులోపే రోబో ఒక పనిని నిర్దిష్టంగా పూర్తి చేస్తుంది. ఇప్పుడిదే అంశం సంస్థలు రోబోటిక్స్ వైపు మొగ్గుచూపేలా చేస్తోంది. ఉత్పత్తులు, సర్వీసుల డిజైన్, డెవలప్‌మెంట్, డెలివరీకి సంబంధించి రోబోలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలో రోబోటిక్ ఇంజనీరింగ్ నైపుణ్యాలున్న వారికి పెద్దపీట వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు సర్వేలు, నివేదికల ప్రకారం రానున్న అయిదేళ్లలో అన్ని రంగాల్లోనూ రోబోల ప్రమేయం 20 నుంచి 30 శాతం మేర ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రానున్న కాలం వాటిదే

ప్రస్తుతం వివిధ రంగాల సంస్థలు తమ కార్యకలాపాల్లో రోబోలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ముమ్ముందు కాలం అంతా రోబోటిక్ ఇంజనీరింగ్ స్పెషలైజ్డ్ అభ్యర్థులదే అని అన్ని వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ముఖ్యంగా మెకానికల్, ప్రొడక్షన్, లాజిస్టిక్స్ విభాగాల్లో రోబోల ప్రమేయం పెరుగుతోంది. ఫలితంగా ఈ రంగాల్లో రోబోటిక్స్ నైపుణ్యాలున్న అభ్యర్థుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి.

ఇంటర్ డిసిప్లినరీ నైపుణ్యాలు

ఒక రోబోను రూపొందించేందుకు సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇలా పలు విభాగాల అంశాలను సమ్మిళితం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇంటర్ డిసిప్లినరీ నైపుణ్యాలు..! రోబోటిక్స్ ఇంజనీరింగ్‌లో రాణించాలనుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు. ఉదాహరణకు.. రోబో కార్లనే పరిగణనలోకి తీసుకుంటే దానిని నడిపే ప్రోగ్రామ్ రూపకల్పనకు సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం, కోర్ ఏరియా పరంగా మెకానికల్, సక్రమంగా కదిలేందుకు ఎలక్ట్రానిక్స్ నైపుణ్యాలు అవసరం.

బీటెక్ నుంచే

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు రోబోటిక్స్ నైపుణ్యాలు పెంచుకోవాలనేది నిపుణుల సూచన. బీటెక్ స్థాయిలోనే రోబోటిక్స్ సంబంధిత అంశాలపై దృష్టిసారించి అధ్యయనం చేయాలి. రోబోటిక్స్ సంబంధిత సర్టిఫికెట్ కోర్సులను అభ్యసిస్తూ.. బ్రాంచ్‌తో సంబంధం లేకుండా అడుగులు వేయాలని కూడా సూచిస్తున్నారు.


ఎంటెక్ స్థాయిలో స్పెషలైజేషన్స్

బీటెక్ స్థాయిలో పూర్తిగా రోబోటిక్స్ అభ్యసించే అవకాశం తక్కువ. ఎంటెక్ /ఎంఈలలో మాత్రం పలు స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో మార్కెట్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఉత్తమంగా నిలుస్తున్నవాటి వివరాలు..

- మెడికల్ రోబోటిక్స్
- సిగ్నల్ ప్రాసెసింగ్
- రోబోట్ మోషన్ ప్లానింగ్
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్
- ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్

లభించే హోదాలు..

- రోబోటిక్స్ టెక్నీషియన్స్
- రోబోట్ డిజైన్ ఇంజనీర్



- రోబోటిక్స్ టెస్ట్ ఇంజనీర్స్
- సీనియర్ రోబోటిక్స్ ఇంజనీర్స్
- ఆటోమేటెడ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్
- అగ్రికల్చర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్
- రోబోటిక్ సిస్టమ్ ఇంజనీర్

వేతనాలు ఆకర్షణీయం..

- పూర్తిగా రోబోలను రూపొందించే పరిశ్రమల్లో ఉద్యోగాలు సొంతం చేసుకున్నవారికి.. వారి జాబ్ ప్రొఫైల్ ఆధారంగా వేలల్లోనే వేతనం లభిస్తోంది.
- అప్పటికే సంస్థలో విభాగంగా ఉన్న రోబోటిక్స్ డివిజన్‌లో చేరినవారికి స్కిల్స్‌ను బట్టి నెలకు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం లభిస్తోంది.

ముఖ్యమైన ఉపాధి వేదికలు..

రోబోటిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసినవారికి సాఫ్ట్‌వేర్, ప్రొడక్షన్, మెకానికల్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.

రోబోటిక్స్ కెరీర్ ఫ్యాక్ట్స్..

- 2022 నాటికి రోబోటిక్ ఇంజనీరింగ్ విభాగంలో పది శాతం మేర పెరగనున్న నియామకాలు.
- గార్ట్‌నర్ నివేదిక ప్రకారం.. అన్ని రంగాల్లోనూ 13 శాతానికి చేరనున్న రోబోల వినియోగం.

సర్టిఫికేషన్ కోర్సులు కూడా

రోబోటిక్స్‌లో పూర్తిస్థాయి కోర్సులు అభ్యసించలేనివారికి.. పలు సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు..

- సీమెన్స్ – రోబోటిక్స్ ఆన్‌లైన్
  వెబ్‌సైట్: www. robotics.org
- సర్టిఫైడ్ ఆటోమేషన్ ప్రొఫెషనల్
  వెబ్‌సైట్: www.isa.org
- రోబోటిక్స్ టెక్నీషియన్ అండ్ ఆటోమేషన్ ట్రైనింగ్
  వెబ్‌సైట్: www.onlinerobotics.com
- రోబో జీనియస్ అకాడమీ
  వెబ్‌సైట్: www.robogenious.in

ఎంటెక్ స్థాయిలో కోర్సులు

- ఐఐటీ – ముంబై, చెన్నై, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ, గువహటి
- ఐఐఎస్‌సీ– బెంగళూరు
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
- బిట్స్ – పిలానీ
- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ – హైదరాబాద్
- వీటితోపాటు పలు ఎన్ఐటీ క్యాంపస్‌లలోనూ రోబోటిక్స్ ఎలక్టివ్‌గా ఎంటెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

బులెటిన్ బోర్డ్

ఆర్‌యూహెచ్ఎస్‌లో ఎంఎస్సీ(మెడికల్) కోర్సులు

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఎంఎస్సీ(మెడికల్) కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడింది.

కోర్సు పేరు: ఎంఎస్సీ(మెడికల్)

విభాగాలు: అనాటమీ, బయోటెక్నాలజీ, ఫిజియోలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ.

అర్హతలు: సంబంధిత విభాగాలను అనుసరించి 60శాతం మార్కులతో ఎంబీబీఎస్/బీడీఎస్/బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎస్సీ మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత.

దరఖాస్తు ఫీజు: రూ.5,000; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2,500.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Rajasthan University of Health Science
Jaipur, Rajasthan

ఎంపిక విధానం: ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 24, 2017.

వెబ్‌సైట్: **www.ruhsraj.org**

వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో 24 ఖాళీలు

డెహ్రాడూన్‌లో ఉన్న వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యుఐఐ).. వేర్వేరు విభాగాల్లోని 24 ఖాళీలను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది.

పోస్టు పేరు-ఖాళీలు: కన్జర్వేషన్ బయాలజిస్ట్-1; ఆక్వాటిక్ వైల్డ్‌లైఫ్ మానిటరింగ్ స్పెషలిస్ట్-1; ఆక్వాటిక్ బొటానిస్ట్-1; వైల్డ్‌లైఫ్ బయాలజిస్ట్(ఫిష్)-1; వైల్డ్‌లైఫ్ బయాలజిస్ట్(బర్డ్స్ అండ్ మమ్మల్స్)-1; స్పేటియల్ అనలిస్ట్-1; ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్(2)-4; అసిస్టెంట్ ట్రైనింగ్ కోఆర్డినేటర్-1; వెటర్నరీ ఆఫీసర్-1; ఎకోడెవలప్‌మెంట్ ఆఫీసర్-1; కమ్యూనిటీ ఆఫీసర్-2; కన్జర్వేషన్ ఎడ్యుకేషన్ ఆఫీసర్-1; ఎక్స్‌టెన్సెన్ ఆఫీసర్(విజువల్ డిజైనర్)-1; ఎక్స్‌టెన్సెన్ ఆఫీసర్(కన్జర్వేషన్ ఎడ్యుకేషన్)-1; ఎక్స్‌టెన్సెన్ ఆఫీసర్-1; ప్రాజెక్ట్ ఫెలో-1; జూనియర్ కన్జర్వేషన్ ఆఫీసర్-2; అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫీసర్(ఎనిమల్ జెనెటిక్స్)-1; ఆఫీస్ మేనేజర్-1.

వేతనం: ఆక్వాటిక్ మానిటరింగ్ స్పెషలిస్ట్, ఎకోడెవలప్‌మెంట్ ఆఫీసర్, కన్జర్వేషన్ ఆఫీసర్ పోస్టులకు రూ.54,100; వెటర్నరీ ఆఫీసర్‌కు-రూ.43,700; ఎక్స్‌టెన్సెన్ ఆఫీసర్ (విజువల్ డిజైనర్)కు-రూ.42,000; ఆఫీస్ మేనేజర్‌కు-రూ.40,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్(2)కు రూ.20,000; మిగిలిన పోస్టులకు రూ.32,000.

అర్హతలు: సంబంధిత పోస్టులను అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్‌డీ/ఎంఎస్సీ నిర్ణీత మార్కుల శాతంతో ఉత్తీర్ణత. దీంతోపాటు నిబంధనల మేర ఉద్యోగానుభవం.

వయోపరిమితి: ఎకోడెవలప్‌మెంట్ ఆఫీసర్, కన్జర్వేషన్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు 50 ఏళ్లు, ఆక్వాటిక్ వైల్డ్‌లైఫ్ మానిటరింగ్ స్పెషలిస్ట్, వెటర్నరీ ఆఫీసర్, కమ్యూనిటీ ఆఫీసర్, ఆఫీస్ మేనేజర్, 'ఎక్స్‌టెన్సెన్ ఆఫీసర్' పోస్టులకు 45 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 35 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష.

దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 3, 2017.

వెబ్‌సైట్: **www.wii.gov.in**

సాక్షి బిజినెస్

మంగళవారం 8-8-2017

WWW.SAKSHIBUSINESS.COM

స్టాక్ మార్కెట్లు

దేశీ సూచీలు

సెన్సెక్స్	నిఫ్టీ
52 ▼	9 ▼
32,274	10,057

మరిన్ని వార్తలు, స్టాక్ అప్‌డేట్స్ కోసం... www.sakshibusiness.com చూడండి

విదేశీ సూచీలు పై రెండూ సూచీలు రాత్రి 11.30

సూచీ			
నాస్‌డాక్	6,382	▲	30
డోజోన్స్	22,115	▲	22
ఎఫ్‌టీఎస్ఈ 100	7,532	▲	20
డాక్స్	12,257	▼	41
షాంఘై	3,280	▲	17
నికాయ్	20,056	▲	104

● అమెరికా ● బ్రిటన్ ● జర్మనీ ● చైనా ● జపాన్

ఫారెక్స్ రేట్లు రూ. లలో

			● కొనుగోలు	● అమ్మకం
$	యూఎస్ డాలర్	థామస్‌కుక్	62.95	64.45
£	బ్రిటన్ పౌండ్	థామస్‌కుక్	81.84	84.43
€	యూరో	థామస్‌కుక్	73.97	76.37
¥	జపాన్ ఎన్ (100)	థామస్‌కుక్	56.64	58.46
AUS	ఆస్ట్రేలియా డాలర్	థామస్‌కుక్	49.73	51.40
SS	సింగపూర్ డాలర్	థామస్‌కుక్	46.12	47.56
SAR	సౌదీ రియాల్	థామస్‌కుక్	15.41	18.27
UAE D	యూఏఈ దిర్హామ్	థామస్‌కుక్	15.77	18.44
¥	చైనా యువాన్	థామస్‌కుక్	6.71	10.88

పెద్ద కార్ల రేట్లకు రెక్కలు

25 శాతానికి పెరగనున్న సెస్సు ◆ పెంపు ప్రతిపాదనకు జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదం ◆ ఆందోళనలో కార్ల కంపెనీలు



న్యూఢిల్లీ: గత నెల 1న వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమల్లోకి వచ్చినప్పట్నుంచీ ఖరీదైన లగ్జరీ కార్ల రేట్లు తాత్కాలికంగా కాస్త తగ్గినా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. ఈ దిశగా పెద్ద కార్లపై సెస్సును 25 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం కార్లు అత్యధిక శ్లాబ్ రేటు 28 శాతం పరిధిలోకి రాగా, అదనంగా 1–15 శాతం దాకా సెస్సు ఉంటోంది. వస్తు, సేవల పన్నుల విధానం అమల్లోకి వచ్చాక గత విధానంలో కన్నా వాహనాలపై మొత్తం పన్ను భారం తగ్గడంతో .. ఆగస్టు 5న జరిగిన 20వ సమావేశంలో ఈ అంశాన్ని జీఎస్‌టీ కౌన్సిల్ పరిశీలించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 8702, 8703 విభాగాల కిందకి వచ్చే వాహనాలపై గరిష్ట సెస్సును ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 25 శాతానికి పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తగు చట్ట సవరణలు చేయొచ్చంటూ కౌన్సిల్ సిఫార్సు చేసినట్లు ఆర్థిక శాఖ వివరించింది. అయితే పెంపు ఎప్పట్నుంచి విధించేదీ జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందని పేర్కొంది. కార్లు, పొగాకు, బొగ్గు మొదలైన వాటిపై వసూలు చేసే సెస్సును .. జీఎస్‌టీ వల్ల రాష్ట్రాలకు వాటిల్లే ఆదాయనష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం వినియోగిస్తోంది. ఇందు కోసం గరిష్ట సెస్సు రేటును నిర్దేశించే ప్రత్యేక చట్టాన్నీ రూపొందించింది. తాజాగా సెస్సు రేటును సవరించాలంటే.. సదరు చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది.

పెద్ద కార్లు, ఎస్‌యూవీలు..

8702, 8703 హెడింగ్స్ కింద వర్గీకరించిన వాహనాల్లో మధ్య స్థాయి, పెద్ద కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు (ఎస్‌యూవీ), సంఖ్యాపరంగా పది మంది కన్నా ఎక్కువ.. 13 కన్నా తక్కువ మంది ప్రయాణించగలిగే వాహనాలు ఉన్నాయి. అలాగే 1500 సీసీ పైబడిన హైబ్రీడ్ కార్లు కూడా ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. చాలా మటుకు కార్లకు 28 శాతం గరిష్ట పన్ను పరిధిలో ఉన్నప్పటికీ, పెద్ద వాహనాలు, ఎస్‌యూవీలు, హైబ్రీడ్ కార్లు మొదలైన వాటికి అదనంగా మరో 15 శాతం సెస్సు ఉంటోంది. 4 మీటర్ల కన్నా తక్కువ పొడవు, 1200 సీసీ సామర్థ్యం గల చిన్న పెట్రోల్ కార్లపై సెస్సు 1 శాతంగా ఉండగా, అదే పొడవుతో 1500 సీసీ సామర్థ్యమున్న చిన్న డీజిల్ కార్లపై సెస్సు 3 శాతంగా ఉంటోంది.

జీఎస్‌టీ అమల్లోకి రావడానికి ముందు... మోటారు వాహనాలపై గరిష్ట పన్ను 52–54.72 శాతం స్థాయిలో ఉండేది. సీఎస్‌టీ, ఆక్ట్రాయ్ మొదలైన వాటికి సంబంధించి మరో 2.5 శాతం దీనికి తోడయ్యేది. అయితే, జీఎస్‌టీ వచ్చిన తర్వాత మొత్తం పన్ను పరిమితి 43 శాతానికి తగ్గింది. దీంతో చాలా మటుకు కంపెనీలు తమ ఎస్‌యూవీల రేట్లను రూ. 1.1 లక్షల నుంచి రూ. 3 లక్షల దాకా తగ్గించాయి. అయితే, గత విధానం తరహాలోనే ఈ పరిమితిని కొనసాగించేందుకు ప్రస్తుతం గరిష్టంగా ఉన్న 28 శాతం జీఎస్‌టీకి మరో 25 శాతం సెస్సును జోడించాల్సిన అవసరం ఉందని జీఎస్‌టీ కౌన్సిల్ భావించి తాజా నిర్ణయం తీసుకుంది.

ఇలాగైతే విస్తరణ ప్రణాళికలకు విఘాతం..

పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్సు పెంపు ప్రతిపాదనపై వాహన తయారీ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. జీఎస్‌టీ తర్వాత చౌకగా మారిన పెద్ద కార్ల రేట్లు మళ్లీ పెరిగేలా సెస్సు విధించే ప్రతిపాదన పరిశ్రమ సెంటిమెంటును దెబ్బతీస్తుందని టయోటా కిర్లోస్కర్ మోటార్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ తదితర సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. స్పందనలు ఇలా...

- ‘దీన్ని బట్టి చూస్తుంటే ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్ రంగం తోడ్పాటుపై ప్రభుత్వం అంత ఆసక్తిగా లేదన్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి‘ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ చెప్పారు.
- ‘లగ్జరీ కార్ల తయారీ దిగ్గజమైన మా కంపెనీ.. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద తలపెట్టిన భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై ఇలాంటివి ప్రతికూల ప్రభావం చూపుతాయి‘ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ రోలాండ్ ఫోల్గర్ పేర్కొన్నారు.
- తప్పనిసరిగా తమ వ్యాపార ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాల్సి ఉందని ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ చెప్పారు. సెస్సు పెంపు నిర్ణయం కంపెనీలు, డీలర్లు, కస్టమర్లతో పాటు ఆటోమొబైల్ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులపైనా ప్రతికూల ప్రభావం తప్పదన్నారు.
- తక్షణమే ఇలా సెస్సులను మార్చేస్తుండటం.. భారత్‌లో ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ అభిప్రాయపడ్డారు.

ఐటీ రిటర్నుల్లో 25% వృద్ధి



న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) పరిణామాల అనంతరం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016–17 సంవత్సరానికి గాను 2.82 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 2.22 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 25.3 శాతం అధికమని వివరించింది. ఆగస్టు 5 దాకా మొత్తం 2.82 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వాస్తవానికి ఐటీఆర్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ అయినప్పటికీ.. కొన్ని వర్గాల కోసం ఆగస్టు 5 దాకా ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. కొత్తగా మరింత మందిని పన్ను పరిధిలోకి తేగలిగినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయని ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వ్యక్తిగత ఆదాయ పన్నును సంబంధించి (కార్పొరేట్ ట్యాక్స్ కాకుండా) అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు ఆగస్టు 5 నాటికి 41.79 శాతం వృద్ధి నమోదు చేశాయి.

ఎయిర్ ఇండియా విక్రయం.. నిపుణుల కోసం కసరత్తు



ముంబై: ఎయిర్ ఇండియాలో వాటాలను విక్రయించాలనుకుంటున్న కేంద్ర సర్కారు ఇందుకు సంబంధించి లావాదేవీ సలహాదారులు, న్యాయ సలహాదారులు, ఆస్తుల విలువ మదింపు దారులను ఎంపిక చేసే పనిలో పడింది. ఈ దిశగా ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ త్వరలోనే ఆహ్వానం పలకనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియా, దాని అనుబంధ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ జూన్ 28న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎటువంటి గడువును పేర్కొనకపోయినప్పటికీ, రానున్న 12–18 నెలల్లో విక్రయాన్ని పూర్తి చేయాలనుకుంటోంది.

రూ. 799కే విమానయానం

విస్తార ‘ఫ్రీడం టు ఫ్లై’ ఆఫర్



ముంబై: విమానయాన సంస్థ విస్తార తాజాగా ‘ఫ్రీడం టు ఫ్లై‘ ఆఫర్ కింద రూ. 799కే విమాన ప్రయాణ టికెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఎకానమీ తరగతి టికెట్ చార్జీ రూ. 799 కాగా ప్రీమియం ఎకానమీ టికెట్ రేటు రూ. 2,099గా (ఇతరత్రా అన్ని చార్జీలూ కలిపి) ఉంటుందని పేర్కొంది. 48 గంటల పాటు వర్తించే ఈ ఆఫర్ బుధవారం అర్ధరాత్రితో ముగియనుంది. ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 19 మధ్య కాలంలో చేసే ప్రయాణాలకు ఈ స్కీమ్ టికెట్లు వర్తిస్తాయి. సెలవుల్లో గోవా, పోర్ట్ బ్లెయిర్, జమ్ము, శ్రీనగర్, కొచ్చి, అమృత్‌సర్, భువనేశ్వర్ తదితర ప్రాంతాలు సందర్శించాలనుకునే వారు ముందస్తుగా ప్రణాళిక వేసుకునేందుకు ఈ ఆఫర్ ఉపయోగపడగలదని కంపెనీ తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు కూడా ఈ టికెట్లు వర్తిస్తాయని విస్తార పేర్కొంది. శ్రీనగర్–జమ్ము రూట్‌లో టికెట్ చార్జీ అత్యంత తక్కువగా ఉంటుందని వివరించింది.

23 శాతం తగ్గిన అమరరాజా లాభం



హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికంలో అమరరాజా బ్యాటరీస్ నికరలాభం క్రితం ఏడాదితో పోలిస్తే 23 శాతం తగ్గి రూ.100 కోట్లకు చేరింది. టర్నోవరు 15 శాతం అధికమై రూ.1,685 కోట్లు నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఆటోమోటివ్ బ్యాటరీ వ్యాపారం కంపెనీకి కలిసొచ్చింది. ఆటోమోటివ్ ఎగుమతులు, ఇన్వర్టర్ బ్యాటరీ విక్రయాలు పెరగడంతో ప్లాంట్ల వినియోగం అదే స్థాయిలో అధికమైందని తెలిపింది. ఇండస్ట్రియల్ బ్యాటరీలకు మార్కెట్లో డిమాండ్ మందకొడిగా ఉన్నట్టు వివరించింది. బీఎస్ఈలో సోమవారం కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 2.10 శాతం పెరిగి రూ.822.55 వద్ద క్లోజయ్యింది.

పండుగ సీజన్‌కు స్మార్ట్‌ఫోన్ల జోష్

- మెరుగుపడనున్న సెంటిమెంటు
- జేపీ మోర్గాన్ నివేదికలో వెల్లడి



హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల విపణి మూడో త్రైమాసికంలో మంచి జోష్‌మీద ఉంటుందని జేపీ మోర్గాన్ తన ‘ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్’ నివేదికలో వెల్లడించింది. మెరుగైన సెంటిమెంటుతోపాటు పండుగల సీజన్ కోసం విక్రేతల వద్ద సరుకు నిల్వలు పెరగడం ఇందుకు కారణమని తెలిపింది. నివేదిక ప్రకారం.. జీఎస్‌టీ అమలుతీరుపై స్పష్టత లేక సరుకు నిల్వ చేసుకోవడాన్ని విక్రేతలు వాయిదా వేయడంతో ఏప్రిల్–జూన్‌లో డిమాండ్ సాధారణంగా ఉంది. అలాగే ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు మళ్లే ప్రక్రియ నెమ్మదించడం కూడా స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ తగ్గడానికి కారణమైంది. జూలై ప్రారంభం నుంచే సెంటిమెంటు మెరుగుపడింది. జూలై–సెప్టెంబరులో విక్రయాలు గణనీయంగా ఉంటాయి. ఈ కాలంలో అమ్మకాలు క్రితం త్రైమాసికంతో పోలిస్తే 25–30 శాతం, 2016 జూలై–సెప్టెంబరుతో పోలిస్తే 7 శాతం వృద్ధి నమోదు చేస్తాయి. నాల్గవ త్రైమాసికం ప్రారంభం వరకు అమ్మకాల జోష్ ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ల వాటా 45 శాతం..

ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో అమ్ముడైన మొత్తం మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ల వాటా 45 శాతం ఉంటుందని జేపీ మోర్గాన్ నివేదిక వెల్లడించింది. ‘స్మార్ట్‌ఫోన్ల విభాగం జూలై–సెప్టెంబరులో ఇదే స్థాయిలో కొనసాగుతుంది. ఈ త్రైమాసికంలో అందుబాటులోకి రానున్న రూ.1,500 విలువగల జియో ఫీచర్‌ఫోన్ ఇందుకు కారణం. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు మళ్లే ప్రక్రియ మందగించే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ ప్రభావం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై తాత్కాలికమే.‘ అని వివరించింది.

టాటా స్టీల్ టర్న్ అరౌండ్

నికర లాభం రూ.921 కోట్లు

- గతంతో పోలిస్తే 4 రెట్ల పెరుగుదల



న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ టర్న్ అరౌండ్ అయ్యింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది జూన్ క్వార్టర్లో రూ. 3,183 కోట్ల భారీ నష్టాన్ని ప్రకటించిన టాటా స్టీల్, తాజా త్రైమాసికంలో రూ. 921.09 కోట్ల నికరలాభాన్ని కనపర్చింది. కంపెనీ మొత్తం ఆదాయం 19 శాతం వృద్ధిచెంది రూ. 25,970 కోట్ల నుంచి రూ. 30,973 కోట్లకు చేరింది. అయితే గతేడాది ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో కంపెనీ యూరప్‌లో కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేసిన పనితీరును పరిగణనలోకి తీసుకుని భారీ నష్టాన్ని వెల్లడించగా, కొనసాగించిన కార్యకలాపాల ప్రకారం మాత్రం అప్పట్లో రూ. 209 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ లాభాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే (కొనసాగిన కార్యకలాపాల ప్రకారం) 2017 జూన్ క్వార్టర్లో కంపెనీ నికరలాభం రూ. 209 కోట్ల నుంచి నాలుగింతలై రూ. 933 కోట్లకు చేరింది. ఇండియాలోనూ, యూరప్‌లోనూ తమ ఉక్కు వ్యాపారం పటిష్టమైన పనితీరును కనపర్చిందని, ఆగ్నేయాసియాలో మాత్రం కార్యకలాపాలు దెబ్బతిన్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఆగ్నేయాసియాలో మైనింగ్ లిటిగేషన్ల కోసం రూ. 617 కోట్లు కేటాయింపులు జరిపామని, దీనిని మినహాయిస్తే తమ నికరలాభం రూ. 1,550 కోట్లకు చేరినట్లవుతుందని కంపెనీ వివరించింది.

ఇండియాలో....

ఇండియాలో కళింగనగర్ ప్లాంటు విస్తరణతో తమ ప్లాంట్ల నుంచి 27.5 లక్షల టన్నుల ఉక్కు సరఫరా జరిగిందని, ఇది గతేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 28 శాతం అధికమని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌తో పోలిస్తే సరఫరాలు 14 శాతం తగ్గాయని, ఇందుకు సీజన్, జీఎస్‌టీ కారణమని కంపెనీ తెలిపింది. ఇండియా కార్యకలాపాల ద్వారా ఆపరేటింగ్ లాభం 2016 జూన్ క్వార్టర్‌కంటే 31 శాతం పెరుగుదలతో రూ. 2,922 కోట్లకు చేరింది. కానీ నికరలాభం 12 శాతం క్షీణించి రూ. 506 కోట్లకు తగ్గింది.

యూరప్‌లో....

యూరప్‌లో మార్కెట్ పరిస్థితులు మెరుగుపడుతున్నందున, అక్కడి కార్యకలాపాల ఆదాయం 28 శాతం వృద్ధితో 170.3 కోట్ల పౌండ్లకు పెరిగినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడగా... సోమవారం టాటా స్టీల్ షేరు ధర బీఎస్ఈలో 4.26 శాతం పెరుగుదలతో రూ. 600 వద్ద ముగిసింది.

ఫ్లిప్‌కార్ట్‌తో సాఫ్ట్‌బ్యాంకు చర్చలు

2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి



న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ సాఫ్ట్‌బ్యాంకు ఫ్లిప్‌కార్ట్‌తో అనుబంధానికి ప్రయత్నిస్తోంది. స్నాప్‌డీల్‌లో అతిపెద్ద వాటాదారైన సాఫ్ట్‌బ్యాంకు (35% వాటా) దాన్ని ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం చేయడం ద్వారా దిగ్గజ ఈ కామర్స్ సంస్థలో వాటా పొందాలని చూసింది. కానీ, ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం విషయమై చర్చల నుంచి స్నాప్‌డీల్ వైదొలగడంతో, సాఫ్ట్ బ్యాంకు నేరుగా ఫ్లిప్‌కార్టులో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయాన్ని సాఫ్ట్ బ్యాంకు చైర్మన్ మసయోషిసన్ తాజాగా వెల్లడించారు. సాఫ్ట్ బ్యాంకు జూన్ క్వార్టర్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ విషయమై మాట్లాడారు. ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంకు విజన్ ఫండ్ ద్వారా 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.

నేటి నుంచి జూలై గోల్డ్ బాండ్ల ట్రేడింగ్



ముంబై: జూలై నెలలో జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి ట్రేడింగ్ మంగళవారం నుంచీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ప్రారంభమవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. ఆర్‌బీఐ సోమవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 6వ తేదీన ప్రభుత్వం 2017–18 సిరిస్ 2 సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రకటించింది. జూలై 10 నుంచి 14 వరకూ అమల్లో ఉన్న స్కీమ్‌కు సంబంధించి బాండ్లు జూలై 28న జారీ అయ్యాయి. 2015 నవంబర్ 5న తొలిసారిగా కేంద్రం గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ఆవిష్కరించింది. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్‌ను తగ్గించడం, ఈ మొత్తాలను పొదుపులుగా మళ్లించి ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చేయడం ఈ విధాన లక్ష్యం. జూలై సిరిస్‌కు ముందు, ప్రభుత్వం ఎనిమిది దఫాలుగా ఈ స్కీమ్‌ను ఆవిష్కరించింది. తద్వారా రూ.5,400 కోట్లు సమీకరించగలిగింది. బంగారం బాండ్లలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్రం ఇటీవలే ఒక కీలక నిర్ణయమూ తీసుకుంది. సావరిన్ గోల్డ్ బాండ్లలో (ఎస్‌జీబీ) వార్షిక పెట్టుబడుల పరిమితిని భారీగా పెంచింది. ప్రస్తుతం 500 గ్రాముల మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టే వీలుండగా... దీన్ని ఏకంగా 4 కిలోలకు పెంచింది. ఈ పథకం ద్వారా 2015–16, 2016–17లో రూ. 25,000 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యమైనా, రూ.4,769 కోట్లే ప్రభుత్వ ఖాతాలోకి వచ్చాయి.

రూ.2.49 లక్షల కోట్ల రుణాల రద్దు

ఇదీ... ఐదేళ్లలో పీఎస్‌యూ బ్యాంకులు చేసిన పని ● అగ్ర స్థానంలో ఎస్‌బీఐ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల విలువైన రుణాలను ఖాతాల్లోంచి రద్దు చేసి పడేశాయి. ఆర్‌బీఐ గణాంకాల ఆధారంగా ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకులు సహా మొత్తం 27 ప్రభుత్వరంగ బ్యాంకులు కలిపి రూ.81,683 కోట్ల విలువైన మొండి బకాయిలను రద్దు చేశాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యధికం. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 41 శాతం ఎక్కువ. 2016–17లో ఒక్క ఎస్‌బీఐ, దానిలో విలీనమైన అనుబంధ బ్యాంకులు రద్దు చేసినవి రూ.రూ.27,574 కోట్లుగా ఉన్నట్టు ఆర్‌బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పీఎస్‌యూ బ్యాంకులు ఇలా రద్దు చేసిన రుణాలు 2012–13లో రూ.27,231 కోట్లు కాగా, అవి 2015–16లో రూ.57,586 కోట్లకు, 2016–17లో రూ.81,683 కోట్లకు పెరిగిపోయాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రద్దు చేసిన రుణాల్లో పీఎన్‌బీ రూ.9,205 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.7,346 కోట్లు, కెనరా బ్యాంకు రూ.5,545 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడా రూ.4,348 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు రూ.3,574 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రూ.3,066 కోట్లు, ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.2,868 కోట్లు ఉన్నాయి. వసూలు కాని మొండి బకాయిలకు ఏటా ఇంత చొప్పున నిధులు కేటాయిస్తూ చివరికి బ్యాంకులు వాటిని రద్దు చేస్తుంటాయి. ఈ ఏడాది మార్చి నాటికి పీఎస్‌యూ బ్యాంకుల మొత్తం జారీ రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు 12.47 శాతానికి చేరాయి.



డర్టీ డజన్‌పై చర్యలను సమీక్షించిన బ్యాంకర్లు

ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలకు ఆర్‌బీఐ నిర్ధారించిన 12 డర్టీ కంపెనీ అకౌంట్లపై చర్యలు ఎంతవరకూ వచ్చాయన్న అంశాన్ని ప్రముఖ బ్యాంకర్లు సోమవారం సమీక్షించారు. తగిన లిక్విడేషన్ ప్రక్రియకు ఉద్దేశించి ఈ 12 మొండిబకాయి అకౌంట్లను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని ఆయా బ్యాంకర్లకు జూన్ 13వ తేదీన ఆర్‌బీఐ అంతర్గత సలహా కమిటీ సూచించిన సంగతి తెలిసిందే. ‘‘పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్న నిర్ణయంలో భాగంగానే నేటి సమావేశం జరిగింది. అన్ని బ్యాంకుల మధ్య సన్నిహిత సహకారానికి దీనిని ఉద్దేశించడం జరిగింది’’ అని ఒక బ్యాంకర్ తెలిపారు.

12 అకౌంట్లూ ఇవీ...

ఎస్సార్ స్టీల్, భూషన్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్, ఆమ్‌టెక్ ఆటో, భూషన్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, మన్నెత్ ఇస్పాత్, ల్యాంకో ఇన్‌ఫ్రా, ఎరా ఇన్‌ఫ్రా, జేపీ ఇన్‌ఫ్రాటెక్, ఏబీజీ షిప్‌యార్డ్, జ్యోతి స్ట్రక్చర్స్ ఇందులో ఉన్నాయి. మొత్తం రూ. 8 లక్షల కోట్ల మొండిబకాయిల్లో ఈ 12 కంపెనీల వాటా దాదాపు పావుశాతం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ 12 సంస్థల్లో తొమ్మిదింటిని ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీకి రిఫర్ చేయడం జరిగింది. ల్యాంక్ ఇన్‌ఫ్రా, జేపీ ఇన్‌ఫ్రాటెక్, ఎరా ఇన్‌ఫ్రా అకౌంటు మాత్రం ఇంకా పెండింగులో ఉన్నాయి.

22న బ్యాంకింగ్ సమ్మె!

ప్రైవేటీకరణ, విలీనాలపై నిరసన

ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాలకు నిరసనగా ఈ నెల 22వ తేదీన సమ్మె నిర్వహించాలని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సిబ్బందికి పిలుపు నిచ్చాయి. విలీనాలు, ప్రైవేటీకరణ సహా బ్యాంక్ ఉద్యోగులు పలు బ్యాంకింగ్ వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. 9 బ్యాంక్ యూనియన్లకు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులకు ఏఐబీఈఏ నేతృత్వం వహిస్తోంది. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నట్లు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. మొండిబకాయిలు రద్దు చేయకుండా ఈ బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నది తమ డిమాండ్లలో ఒకటని తెలిపారు.



లోకల్ ఫైండ్స్‌ను ప్రారంభించిన అమెజాన్



హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీ వద్ద ఉన్న పాత లేదా కొత్త ఉత్పత్తులను విక్రయించాలనుకుంటున్నారా? అయితే అమెజాన్ లోకల్ ఫైండ్స్ మీకో వేదికను కల్పిస్తోంది. ఈ వేదికగా వద్ద ఉన్న పుస్తకాలు, వీడియో గేమ్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్స్, హోమ్ డెకర్ వంటి అన్ని విభాగాల్లో ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ఉత్పత్తుల డెలివరీ, పేమెంట్స్ సేవలను మాత్రం అమెజాన్ అందిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రయోగాత్మకంగా బెంగళూరులో ప్రారంభమైన ఈ సేవలను ఇప్పటికే 600 మంది విక్రయదారులు, 30 వేల మంది వినియోగదారులు వినియోగించుకున్నారని కంపెనీ తెలిపింది. ఇప్పుడీ సేవలను ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాలకు విస్తరించింది.




నిత్యావసరాల ధరలు (హోల్‌సేల్/క్వింటాల్‌కు)

పత్తి (వరంగల్, వ్యాపారస్తులు)	రూ.4,600 (కనిష్టం) రూ.4,950 (గరిష్టం)
మిర్చి (వరంగల్, తేజ)	రూ.1,600(కనిష్టం) రూ.5,000(గరిష్టం)
పసుపు (నిజామాబాద్, కొమ్ము)	రూ.3,527(కనిష్టం) రూ.8,284(గరిష్టం)
ఉల్లి (కర్నూలు)	రూ.260 (కనిష్టం) రూ.840 (గరిష్టం)
చక్కెర (చెన్నై)	రూ.4,050
బియ్యం (కరీంనగర్)	రూ.3,600 (హెచ్‌ఎంటీ)
కందిపప్పు (చెన్నై)	రూ.6,000
సుబాబులు (కృష్ణా)	రూ.4,400 (టన్నుకు)
ఆయిల్ పామ్ (పశ్చిమ గోదావరి)	రూ.6,781











నాగార్జున అగ్రికెమ్ లాభం డౌన్

2017–18 క్యూ1లో ఆదాయం రూ.186.56 కోట్లు

Nagarjuna Agrichem Limited

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) నాగార్జున అగ్రికెమ్ లిమిటెడ్ (ఎన్‌ఏసీఎల్) లాభాలపై ప్రభావం చూపించింది. 2017–18 తొలి త్రైమాసికం (క్యూ1)లో ఎన్‌ఏసీఎల్ మొత్తం ఆదాయం రూ.186.56 కోట్లు. ఇందులో పన్ను తర్వాత లాభం (పీఏటీ) రూ.1.97 కోట్లు. ఇదే పీఏటీ గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.2.29 కోట్లను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దేశమంతటా వర్షాలు, వాతావరణ పరిస్థితులు బాగానే కలిసొస్తున్నా.. జీఎస్‌టీ కారణంగా క్యూ1లో అమ్మకాలపై ప్రభావం చూపించిందని సోమవారం కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రైతులకు అవసరమైన ఉత్పత్తులను తీసుకురావడంలో భాగంగా ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో రెండు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎగుమతుల మార్కెట్ ఈసారి మెరుగ్గానే ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. క్యూ1లో శిలీంద్ర సంహారక మందుల ఆర్డర్‌ను పొందినట్లు పేర్కొంది. నాగార్జున అగ్రికెమ్ లిమిటెడ్ పేరు కాస్త ఎన్‌ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మారినట్లు తెలిపింది.

ఐటీ షేర్లలో అమ్మకాలు

స్వల్పంగా తగ్గిన సూచీలు

ముంబై: సోమవారం ఉదయం గరిష్టస్థాయిలో మొదలైన స్టాక్ మార్కెట్ ముగింపులో అమ్మకాల ఒత్తిడికి లోనై క్షీణించింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఐటీ షేర్లలో అమ్మకాలు జరగడంతో స్టాక్ సూచీలు తొలి లాభాల్ని కోల్పోయి, నష్టాల్లో ముగిసాయి. ట్రేడింగ్ తొలిదశలో 75 పాయింట్ల వరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 32,396 పాయింట్ల గరిష్టస్థాయిని చేరింది. చివరకు ముగింపులో 52 పాయింట్ల నష్టంతో 32,274 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఇదేబాటలో 10,088 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత 9 పాయింట్ల నష్టంతో 10,057 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ పెరగడానికి తగిన చోదకాలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని, దాంతో మార్కెట్ కన్సాలిడేషన్‌లో పడిపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బ్రిటానియా, ఎవరెడీ, మరికొన్ని కార్పొరేట్ల ఫలితలు సైతం ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చినట్లు విశ్లేషకులు చెప్పారు.



ఇన్ఫోసిస్ 1.75 శాతం డౌన్...

రూపాయి బలపడుతున్న నేపథ్యంలో ప్రధాన ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలు క్షీణించాయి. వీటిలో ఇన్ఫోసిస్ అన్నింటికంటే అధికంగా 1.75 శాతం తగ్గుదలతో రూ. 968 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, లుపిన్, సన్‌ఫార్మా, సిప్లాలు కూడా నష్టపోయాయి. ఇంకా తగ్గిన షేర్లలో ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, మహింద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్‌లు వున్నాయి.

టాటా స్టీల్ 4.2 శాతం అప్...

ఆర్థిక ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో టాటా స్టీల్ 4.26 శాతం పెరిగి 6 సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 600 వద్ద క్లోజయ్యింది. మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాటా స్టీల్ ఫలితాల్ని వెల్లడించింది. జూన్ క్వార్టర్లో నికరలాభం మూడింతలయ్యింది. సెన్సెక్స్–30 షేర్లలో అధికంగా పెరిగిన షేరు ఇదే. ఎస్‌బీఐ, అదాని పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోల్ ఇండియా, మారుతి సుజుకి, బజాజ్ ఆటోలు పెరిగిన షేర్లలో వున్నాయి. ప్రధాన సూచీల్లో వున్న బ్లూచిప్ షేర్లలో అధిక భాగం క్షీణించగా, మిడ్‌క్యాప్ షేర్లు జోరును ప్రదర్శించడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతంపైగా పెరిగి ఆల్‌టైమ్ రికార్డుస్థాయి 15,600 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

స్టాక్ మార్కెట్ డేటా

	టర్నోవర్ (రూ. కోట్లలో)
బీఎస్‌ఈ	3,895
ఎన్‌ఎస్‌ఈ (ఈక్విటీ)	24,375
ఎన్‌ఎస్‌ఈ (డెరివేటివ్స్)	2,98,101
ఎఫ్‌ఐఐ	-199
డీఐఐ	308

ఎస్‌బీఐ.. 'ఫ్యూచర్స్' సిగ్నల్స్!



ఈ రోజు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో (ఎఫ్అండ్ ఓ) ఏ షేర్లయితే బెటర్? ఆ 'ఫ్యూచర్ సిగ్నల్స్' 'సాక్షి' పాఠకులకు ప్రత్యేకం...

ఎస్‌బీఐ...

గతవారంలో క్షీణించిన ఎస్‌బీఐ షేరు ఈ నెల 11న ఆర్థిక ఫలితాల్ని ప్రకటించనున్న నేపథ్యంలో సోమవారం చిన్న ర్యాలీ జరిపి తిరిగి రూ. 310 స్థాయిని అందుకుంది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ ఫ్యూచర్ కాంట్రాక్టులో తాజాగా 20.16 లక్షల షేర్లు (3.26 శాతం) యాడ్ అయ్యాయి. దాంతో ఫ్యూచర్ మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 6.38 కోట్ల షేర్లకు పెరిగింది. స్పాట్ ధరతో పోలిస్తే ప్రీమియం స్వల్పంగా రూ. 1.75 నుంచి రూ. 1.50కి తగ్గింది. ఓఐ పెరగడం, ప్రీమియం తగ్గడాన్ని పరిశీలిస్తే పోర్ట్‌ఫోలియో షార్టింగ్ జరిగినట్లు భావించవచ్చు. షేరు పెరిగినా, రూ. 310, 315, 320 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్ అంతంతమాత్రంగానే జరిగింది. ఈ మూడు స్ట్రయిక్స్ వద్ద 1.41 లక్షలు, 1.23 లక్షలు, 9 వేల చొప్పున కాల్స్ యాడ్‌కాగా, 33.48 లక్షలు, 23.79 లక్షలు, 64.74 లక్షల షేర్ల చొప్పున కాల్ బిల్డప్ వుంది. ఇదే సమయంలో రూ. 310, రూ. 300 స్ట్రయిక్స్ వద్ద కూడా పుట్ రైటింగ్ తక్కువగానే జరిగింది. 93 వేలు, 2.70 లక్షల చొప్పున షేర్లు యాడ్‌కాగా, ఈ స్ట్రయిక్స్ వద్ద 20.97 లక్షలు, 45.18 లక్షల షేర్ల చొప్పున పుట్ బిల్డప్ వుంది. షేరు దిశపట్ల ఆప్షన్ రైటర్లలో స్పష్టమైన అంచనాలు లేవని ఈ రైటింగ్ తీరు సూచిస్తోంది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 310 కేంద్రంగా రూ. 300–320 శ్రేణి మధ్య హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని, ఈ శ్రేణిని ఎటువైపు ఛేదిస్తే..అటు వేగంగా కదలవచ్చని ప్రస్తుత బిల్డప్ వెల్లడిస్తున్నది.

→ టాటా మోటార్స్ ఎఫ్ అండ్ ఓ డేటా ఏం చెబుతోంది?
ఈ వివరాలు www.sakshibusiness.comలో


రెండింతలైన నాట్కో లాభం



హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ కంపెనీ నాట్కో ఫార్మా జూన్ త్రైమాసికంలో ఉత్తమ ఫలితాలను నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కన్సాలిడేటెడ్ నికరలాభం రెండింతలై రూ.93.7 కోట్లకు చేరింది. ఆదాయం 30 శాతం వృద్ధి చెంది రూ.448.7 కోట్లకు ఎగసింది. 2017–18 సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.25 మధ్యంతర డివిడెండు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ కింద అర్హులైన ఉద్యోగులకు 6 లక్షల షేర్లను కేటాయించాలన్న ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర సోమవారం 1.22 శాతం పెరిగి రూ.960.80 వద్ద క్లోజయ్యింది.

ఆ షెల్ కంపెనీల్లో ట్రేడింగ్ కష్టమే!

- అనుమానిత 331 కంపెనీల ట్రేడింగ్‌పై ఆంక్షలు
- నెలలో మొదటి సోమవారం మాత్రమే అవకాశం
- సెబీ తాజా ఆదేశాలు... నేటి నుంచే అమల్లోకి
- ఆడిట్ వివరాల ఆధారంగా అవసరమైతే డీలిస్టింగ్



న్యూఢిల్లీ: షెల్ కంపెనీలుగా (నల్లధనం ప్రవాహం, పన్నుల ఎగవేతకు వీలుగా ఏర్పాటు చేసేవి) అనుమానిస్తున్న 331 లిస్టెడ్ కంపెనీలపై తాజా చర్యలకు సెబీ ఆదేశించింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆయా లిస్టెడ్ కంపెనీల వివరాలు అందజేయడంతో... వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లను సెబీ ఆదేశించింది. ఈ కంపెనీలను నాల్గవ గ్రేడ్ నిఘా నియంత్రణలోకి తీసుకురావాలని కోరింది. ఈ గ్రేడ్‌లోకి తీసుకొస్తే ఆయా స్టాక్స్‌లో నెలలో ఒక్కసారే ట్రేడింగ్‌కు వీలుంటుంది. సెబీ ఆదేశాల నేపథ్యంలో 331 లిస్టెడ్ కంపెనీలను మంగళవారం నుంచే నాల్గవ గ్రేడ్‌లోకి మార్చనున్నారు. దీంతో ఇక ఈ నెలలో ఈ స్టాక్స్‌లో లావాదేవీలకు అవకాశం ఉండదు. నెలలో ఒక్కసారే అది కూడా మొదటి సోమవారమే వీటిలో ట్రేడింగ్‌కు అనుమతించనున్నట్టు సంబంధిత ప్రకటనలో సెబీ పేర్కొంది. అలాగే, చివరిగా క్లోజ్ అయిన ధరకు మించి పెరిగేందుకు కూడా అవకాశం ఇవ్వరు. ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేస్తున్న వారి నుంచి లావాదేవీ విలువ మొత్తానికి అదనంగా 200 శాతాన్ని నిఘా డిపాజిట్ కింద వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని ఎక్స్ఛేంజ్‌లు ఐదు నెలల పాటు తమ వద్దే ఉంచుకుంటాయి. ఇక ఈ కంపెనీల ఆర్థిక వివరాలు, ఇతర అంశాలను ఎక్స్ఛేంజ్‌లు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే, స్వతంత్ర ఆడిటర్‌తో ఆడిటింగ్ జరపాలని, అవసరమైతే ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహించాలని సెబీ కోరింది. ఈ ఆడిటింగ్‌లో ఆయా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా ఎటువంటి ఆర్థిక వ్యవహారాలు, ఫండమెంటల్స్ ఏవీ లేవని తేలితే వాటిని తప్పనిసరిగా డీలిస్ట్ కూడా చేస్తారు. ఈ కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్ల వాటాలను డిపాజిటరీలు ఎక్స్ఛేంజ్‌ల ధ్రువీకరణ తర్వాతే బదిలీకి అనుమతిస్తారు. ఈ కంపెనీలు మరే ఇతర లిస్టెడ్ కంపెనీల్లో లావాదేవీలు నిర్వహించేందుకు వీలుండదు. ఒకవేళ ఈ 331 కంపెనీల్లో ఏవైనా ఇప్పటికే ట్రేడింగ్ సస్పెన్షన్‌కు గురై ఉంటే, సస్పెన్షన్ ఎత్తివేసిన మరుక్షణమే వాటిని నాల్గవ గ్రేడ్ నిఘాలోకి తీసుకొస్తారు. నల్లధనంపై పోరులో భాగంగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎటువంటి వ్యాపారాలు నిర్వహించని 1.62 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను ఇటీవలే రద్దు చేసిన విషయం తెలిసిందే.

త్వరలో పబ్లిక్ ఇష్యూకి జీఐసీ

ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు



న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రీఇన్సూరెన్స్ సంస్థ.. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (జీఐసీ) ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కి (ఐపీవో) సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీవోలో 12.4 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. పబ్లిక్ ఇష్యూ అనంతరం కంపెనీలో కేంద్రం వాటా 14.22 శాతం తగ్గనుంది. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం రూ. 5 ముఖ విలువ గల 12.4 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఇందులో 10.7 కోట్ల షేర్లు ప్రభుత్వం విక్రయించనుంది. మిగతా 1.7 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. ఐపీవో ద్వారా వచ్చిన నిధులను భవిష్యత్ వృద్ధి ప్రణాళికల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. జీఐసీ దేశీయంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన 54 సాధారణ, జీవిత బీమా కంపెనీలకు రీఇన్సూరెన్స్ సేవలు అందిస్తోంది. సార్క్ సభ్య దేశాల్లోను, ఆఫ్రికా.. మధ్య ప్రాచ్య దేశాల్లోని బీమా కంపెనీలకూ సర్వీసులు అందిస్తోంది. లండన్, దుబాయ్, మలేసియాలో శాఖలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బీమా సంస్థలన్నింటినీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయాలన్న ప్రణాళికలో భాగంగానే జీఐసీ ఐపీవో తెరపైకి వచ్చింది. జీఐసీతో పాటు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీల లిస్టింగ్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఒక్కో సంస్థలో 25 % దాకా వాటాలు విక్రయించాలన్నది ప్రతిపాదన.

నేటి బోర్డు మీటింగ్స్

- ఎన్‌సీసీ
- టాటా కెమి.
- జిందాల్ స్టీల్
- ముత్తూట్ ఫైనాన్స్
- బీఓఐ
- ఐఎల్అండ్ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్
- చంబల్ ఫెర్టిలైజర్స్
- జేకే అగ్రి
- పీవీపీ వెంచర్స్
- గ్లాక్సోస్మిత్‌క్లైన్
- మెక్‌లియోడ్ రసెల్
- స్పైస్ మొబిలిటీ

బులియన్ రూ.లలో

ముంబై (మార్పు శుక్రవారం ధరతో పోల్చి...)			
బంగారం (99.9, 10గ్రా)	28,520	▼	170
బంగారం (99.5, 10గ్రా)	28,370	▼	170
వెండి (కిలో)	37,060	▼	890
చెన్నై			
బంగారం (24 క్యారెట్లు)	– –		
బంగారం (22 క్యారెట్లు)	27,100		
వెండి (కిలో)	– –		
హైదరాబాద్			
బంగారం (24 క్యారెట్లు)	29,000		
బంగారం (22 క్యారెట్లు)	27,100		
వెండి(కిలో)	37,295		
ప్రొద్దుటూరు			
బంగారం (24 క్యారెట్లు)	29,450		
బంగారం (22 క్యారెట్లు)	27,230		
వెండి(కిలో)	38,500		
విశాఖపట్నం			
బంగారం (24 క్యారెట్లు)	29,460		
బంగారం (22 క్యారెట్లు)	27,100		
వెండి(కిలో)	39,500		
విజయవాడ			
బంగారం (24 క్యారెట్లు)	29,400		
బంగారం (22 క్యారెట్లు)	27,350		
వెండి(కిలో)	38,500		
ఏపీ బులియన్ అసోసియేషన్			
బంగారం (24 క్యారెట్లు)	29,350		
బంగారం (22 క్యారెట్లు)	27,150		
వెండి(కిలో)	38,300		

గమనిక: గిట్టుబాటు, నిల్వ, పోటీ వంటి పలు అంశాల ప్రాతిపదికన షాపుల మధ్య పసిడి ధరల్లో కొంత వ్యత్యాసం ఉండవచ్చు.

ముడిచమురు... (బ్యారల్)

నైమెక్స్ లైట్ స్వీట్	49.17 (రాత్రి 11.30కు)	$49.58 (శుక్రవారం ముగింపు)
బ్రెంట్	52.09 (రాత్రి 11.30కు)	$52.42 (శుక్రవారం ముగింపు)

వడ్డీ రేట్లు

బేస్‌రేట్ రేంజ్	9.00 – 9.55
డిపాజిట్ రేట్ రేంజ్ (ఏడాది)	6.25 – 6.90
డాలర్ లిబార్ (6 నెలలు)	1.45

అంకెలు శాతాల్లో

కోడిగుడ్లు (హోల్‌సేల్ -నెక్ /100కు రూ.లలో) 8-8-2017

విశాఖ	335–00
చిత్తూరు	365–00
వరంగల్	323–00
ముంబై	368–00
చెన్నై	372–00
విజయవాడ	328–00
గోదావరి	328–00
నమక్కల్	365–00
7-8-2017 ఫామ్ ధర...	
హైదరాబాద్	321–00
రిటైల్ (ఒక గుడ్డుకు)	3.90
బెంగళూరు	360–00
ఢిల్లీ	330–00
కోల్‌కతా	357–00

ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో ట్రేడైన షేర్లు

కంపెనీ పేరు	ముగింపు ధర	క్రితం ముగింపు
ACC LIMITED	1817.35	1813.35
ADANI PORT	414.25	406.65
AMBUJA CEME	279.5	277.45
ASIAN PAINT	1149.65	1157.3
AXIS BANK L	505.8	508.1
BAJAJ AUTO	2889.25	2874.65
BANK OF BAR	160.05	158.95
[illegible]	[illegible]	[illegible]

A B C D

కంపెనీ పేరు	ముగింపు ధర	క్రితం ముగింపు
3M INDIA LI	13826.4	13277.1
63 MOONS TE	61.15	60.65
8K MILES SO	529.9	526.05
AARTI DRUGS	558.7	554
AARTI INDUS	936.4	919.75
AARVEE DEN.	57.3	61.1
ABAN OFFSHO	178.15	176.95
ABBOTT INDI	4453.05	4367.65
ACCELYA KAL	1387.9	1401.9
[illegible]	[illegible]	[illegible]
BANSWARA SY	155.6	158.55
BASF INDIA	1462.35	1432.85
BATA INDIA	641.3	631.35
BAYER CROPS	4485.4	4567.45
BEARDSELL L	54.95	52.85
BEML LIMITE	1718.05	1727.65
BERGER PAIN	248.95	241.35
BF INVESTME	173.8	170.8
BF UTILITIE	370.2	368.15
BGR ENERGY	142.95	142.85
BHAGERIA IN	263.45	255.35
BHANSALI EN	79.45	74.4
[illegible]	[illegible]	[illegible]
DHUNSERI IN	399.4	395.35
DHUNSERI PE	81.15	77.2
DHUNSERI TE	291.25	293.5
DIC INDIA L	527.45	521.35
DILIP BUILD	539.05	526.3
DISH TV IND	76.8	79.3
DOLLAR INDU	2177.2	2119.3
DOLPHIN OFF	89.35	88.35
DONEAR IND.	63.7	64
DR. LAL PAT	831.65	814.25
DWARIKESH S	749.6	665.1
DYNAMATIC T	2377.05	2364.8
[illegible]	[illegible]	[illegible]

E F G H

కంపెనీ పేరు	ముగింపు ధర	క్రితం ముగింపు
[illegible]	[illegible]	[illegible]
GUJARAT ALK	399.7	399.75
GUJARAT AMB	107.15	110.2
GUJARAT FLU	813.35	786.55
GUJARAT GAS	758.2	755
GUJARAT MIN	139.85	137.5
GUJARAT PIP	142.1	139.9
GUJARAT STA	187.35	183.9
GULF OIL LU	810.55	807
GULSHAN POL	97.4	95.75
HARITA SEAT	788.15	797.75
HARRISON MA	81.9	81.85
HATSUN AGRO	640.15	620
[illegible]	[illegible]	[illegible]
JET FREIGHT	99.4	94.7
JHS SVEND.	70.8	68.6
JIND POL IN	63.85	65
JINDAL DRIL	163.95	163.35
JINDAL PHOT	71.3	69.85
JINDAL POLY	411.4	400.7
JINDAL SAW	96.2	93.4
JINDAL STAI	89	90.1
JINDAL STAI	164.5	170.2
JINDAL STEE	143.55	138.35
JINDAL WORL	835.5	804.8
JK CEMENT L	1026.45	1012.2
[illegible]	[illegible]	[illegible]
MAN INFRA L	66.9	65
MANAKSIA LT	78.65	78.4
MANAPPURAM	106.3	102.8
MANG.CHEM.F	68.7	67.75
MANGALAM CE	377.7	369.1
MANGALAM DR	155.55	158.75
MANPASAND B	779.55	778.25
MARATHON NX	312.1	314.7
MASTEK LTD	271.45	276.75
MAWANA SUGA	95.9	79.95
MAX FINANCI	609.8	608.15
MAX INDIA L	147.95	146.9
[illegible]	[illegible]	[illegible]
PDS MULTINA	247	247.65
PEARL GLOBA	160.5	157.25
PENNAR ENG	121.55	118
PENNAR INDU	54.4	54.75
PERSISTENT	621.6	637.9
PFIZER LTD	1798.35	1800.75
PG ELECTROP	335.35	333.45
PHILIPS CAR	663	647.35
PHOENIX LAM	212.85	214.05
PI INDUSTRI	748.65	735.5
PINCON SPIR	71.85	72.35
PLASTIBLEND	263.15	265.55
[illegible]	[illegible]	[illegible]
SCHAEFFLER	4344.2	4294.85
SCHNEIDER E	128.8	128.5
SEAMEC LIMI	182.4	179.15
SELAN EXPLO	159.25	158.4
SEQUENT SCI	121.75	123.85
SESHASAYEE	710.55	702.75
SHAKTI PUMP	497.25	505.3
SHANKARA BL	1075.9	1009.45
SHANTHI GEA	136.9	134.65
SHARDA CROP	450.55	450.05
SHARDA MOTO	2770.85	2690.45
SHEELA FOAM	1273.2	1261.45
[illegible]	[illegible]	[illegible]
THE HI-TECH	359.6	360.95
THE INDIA C	200.05	198.5
THE INDIAN	129.05	128
THE MANDHAN	164	152.5
THE P K TEA	145.95	146.5
THE PHOENIX	498.85	481.35
THE RAMCO C	692	688.55
THE RUBY MI	345.55	348.35
THE STATE T	167.65	167.1
THE TINPLAT	142.3	134.05
THEJO ENGIN	350	349
THEMIS MEDI	513.75	507.05
[illegible]	[illegible]	[illegible]

I J K L · **M N O P** · **R S T U** · **V W X Z** · నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ · బీఎస్‌ఈలో ఏ, బీ గ్రూప్ షేర్లు

కంపెనీ పేరు	ముగింపు ధర	క్రితం ముగింపు
[illegible]	[illegible]	[illegible]

సాగుబడి

'సాక్షి' అందిస్తున్న 'సాగుబడి' కథనాలపై స్పందించదలచారా? అయితే, ఫేస్‌బుక్‌లో sakshi saagubadi గ్రూప్‌ను చూడండి.

ఆశ్లేష కార్తె : ఆగస్టు 14 వరకు


కాలిఫోర్నియాలో భూగర్భ డ్రిప్‌తో వరి సాగు చేస్తున్న దృశ్యం


మొక్కజొన్న వేర్ల కింద భూగర్భంలో డ్రిప్ లైన్


భూగర్భ డ్రిప్‌తో మొక్కజొన్న సాగు చేస్తున్న మిన్నొసోట (అమెరికా) రైతు బ్రియాన్ వెల్‌డె

- వాతావరణ మార్పుల నేపథ్యంలో బిందు సేద్యంలో కొత్తపోకడ.. భూగర్భ డ్రిప్‌కు ఆదరణ
- తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ పంటకు రక్షణ
- సాధారణ డ్రిప్‌తో కన్నా.. భూగర్భ డ్రిప్‌తో అదనపు ప్రయోజనాలు
- ఉద్యాన తోటలతోపాటు మొక్కజొన్న, వరి, గోధుమ తదితర పంటలకూ భూగర్భ డ్రిప్ అనుకూలమే..
- ఇజ్రాయెల్ సాంకేతికతతో భూగర్భ డ్రిప్‌తో వరిని సాగు చేస్తున్న కాలిఫోర్నియా రైతులు
- వరి, గోధుమ సాగులో భూగర్భ డ్రిప్ వాడకంపై అధ్యయనానికి సిద్ధమవుతున్న పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం


భూగర్భ డ్రిప్ వ్యవస్థను ఇలా ఏర్పాటు చేస్తారు..

● కొత్త పోకడ

భూగర్భ డ్రిప్‌తో కరువుకు పాతర!

వర్షాకాలంలోనూ తిష్టవేస్తున్న కరువు రైతుల ఆశలను నిలువునా కాటేస్తున్నది. ప్రకృతిపై ఆధారపడి బతికే అన్నదాతల జీవనాధారాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నది. భూతాపం పెరుగుతున్నకొద్దీ ప్రపంచవ్యాప్తంగా కరువు రక్కసి విస్తరిస్తూ ఉంది. కరువు పీడిత ప్రాంతాల జాబితా ఏటేటా తామరతంపరవుతూ ఉంది. మన దేశంలో 1960వ దశకంలో 5 రాష్ట్రాల్లో 66 జిల్లాలు కరువు కాటకాల పాలవ్వగా, 2010వ దశకంలో (2017 జూన్ నాటికి) 23 రాష్ట్రాల్లో 405 జిల్లాలకు కరువు రక్కసి విస్తరించిందని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో వ్యవసాయ కేంద్రాలైన కాలిఫోర్నియా తదితర రాష్ట్రాలను సైతం కరువు వణికిస్తోంది. ఈ పూర్వరంగంలో మరింత సమర్థవంతంగా నీటి వినియోగంపై లోతైన అధ్యయనాలు సాగుతున్నాయి.

రసాయనిక ఎరువులతో సాగయ్యే ఏక పంటల కన్నా... ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగయ్యే మిశ్రమ పంటలకు కరువును తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండడం మన రైతులకూ అనుభవంలో ఉన్న సంగతే.

పంట మొక్కలు, పండ్ల చెట్ల మొదళ్ల దగ్గర్లో భూమిపైన డ్రిప్‌లు, స్ప్రింక్లర్లతోపాటు.. రెయిన్‌గన్‌లు ఏర్పాటు చేసుకొని కొందరు రైతులు సాగు నీటిని పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, తరచూ కరువు పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో.. మరింత తక్కువ నీటితో పంటలు పండించ వీలయ్యే 'భూగర్భ డ్రిప్' పద్ధతి ముందుకు వస్తోంది. ఎడారిలోనూ సమర్థవంతంగా నీటి వినియోగంపై పరిశోధనలో ముందంజలో ఉన్న ఇజ్రాయెల్ భూగర్భ డ్రిప్ వాడకంలోనూ పైచేయి సాధించింది. ఏళ్ల తరబడి నిరవధికంగా సాగులో ఉండే ఉద్యాన తోటల్లో వినియోగించడం అమెరికాలోనూ అతికొద్ది మంది రైతుల అనుభవంలో ఉన్నదే.

కరువు సమస్య తరచూ ఎదురుకాటంతో డెల్టా ప్రాంతాల్లోనూ పంటలకు సాగు నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో.. కొద్ది నెలల్లో కోతకొచ్చే మొక్కజొన్న, సోయా చిక్కుళ్లను ఇప్పటికే భూగర్భ డ్రిప్‌తో సాగు చేసి.. కరువును సమర్థవంతంగా తట్టుకోవడంతోపాటు దిగుబడులనూ గణనీయంగా పెంచుకోగలిగినట్లు సమాచారం.

భూగర్భ డ్రిప్‌తో వరి, గోధుమ సాగుపై పంజాబ్ వర్సిటీ అధ్యయనం!

పంజాబ్‌లోని 138 నీటి బ్లాక్‌లకు గాను 110 బ్లాక్‌లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గోధుమ సాగులో డ్రిప్ వాడకంపై పరిశోధనలు చేపట్టింది. రెండేళ్ల క్షేత్రస్థాయి పరిశోధన అనంతరం.. రబీలో డ్రిప్‌తో గోధుమ పంటను సగం నీటితోనే సాగు చేయవచ్చని డాక్టర్ ఎ. ఎస్. బ్రార్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. మొదట 4 అంగుళాల నీటితో పొలంలో నీటిని పారగట్టారు. గోధుమ విత్తనాలు మొలకెత్తిన తర్వాత.. భూగర్భ డ్రిప్ ద్వారా 5 విడతలుగా (కేవలం 20% నీటితోనే) నీటి తడులు ఇచ్చారు. డ్రిప్‌ను వాడటం ద్వారా 15 రోజులు ముందుగా గోధుమ విత్తుకోవడం వీలవుతుంది. తద్వారా 10% దిగుబడిని పెంచే అవకాశం ఉందని ఆయన ఇటీవల ప్రకటించారు. రెండేళ్లుగా డ్రిప్‌పై అధ్యయనం చేసిన డా. బ్రార్ బృందం ఇప్పుడు భూగర్భ డ్రిప్‌పై దృష్టిపెట్టింది. దీనిపై క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టడానికి ఇటీవలే నిధులు విడుదలయ్యాయని డా. బ్రార్ తెలిపారు. రబీలో గోధుమతోపాటు, ఖరీఫ్‌లో వరి పంటను కూడా భూగర్భ డ్రిప్ ద్వారా పండించడానికి అవకాశాలున్నాయన్నారు. వరి, గోధుమ సాగుకు భూగర్భ డ్రిప్‌ను వాడే పద్ధతిని రైతులకు పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరో రెండేళ్లలో సిఫారసు చేసే అవకాశాలున్నాయి.

భూగర్భ డ్రిప్ సంగతులు..

- భూగర్భ డ్రిప్ అంటే.. పంట మొక్కలు, పండ్ల చెట్లకు నేలపైన కాకుండా.. వేర్ల దగ్గరలో నీటి తేమను అవసరం మేరకు తగుమాత్రంగా అందించే వ్యవస్థ. ముఖ్యంగా వరి సాగులో ఎకరానికి లక్షల లీటర్ల నీటిని ఆదా చేయడానికి ఈ పద్ధతి దోహదం చేస్తుంది.
- భూమి లోపల పంటను బట్టి 4 నుంచి 30 అంగుళాల లోతులో శాశ్వత డ్రిప్‌ను ఏర్పాటు చేస్తారు. నీటి తేమ వేర్లకు క్రమం తప్పకుండా అందుతుంది. మట్టిలో తేమ పరిస్థితిని సెన్సార్ల ద్వారా గమనిస్తూ.. పంటకు అవసరమైనప్పుడు తగుమాత్రంగా నీటిని అందిస్తారు.
- ఏ రకం పంట వేర్లు ఎంత లోతుకు వెళ్తాయన్నదాన్ని బట్టి.. ఆ పొలంలో మట్టి గట్టిపడే లక్షణాన్ని బట్టి.. భూమికి ఎన్ని అంగుళాల లోతున డ్రిప్ పైపులు, లైన్లు వేయాలన్నది నిపుణులు నిర్ణయిస్తారు.
- దీన్ని ప్రతి ఏటా మార్చుకోవాల్సిన పని ఉండదు. ఒకసారి వేసుకుంటే పదేళ్లపాటు కదిలించాల్సిన అవసరం ఉండదట. కరువొచ్చినా ఉన్న నీటితోనే మంచి దిగుబడులు తీయగలుగుతారు కాబట్టి.. దీర్ఘకాలంలో రైతులకు లాభదాయకమేనని చెబుతున్నారు.
- ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు పొలంలో తిరగడం వల్ల భూగర్భ డ్రిప్‌కు ఎటువంటి నష్టమూ ఉండదు.
- రెయిన్ గన్‌ల ద్వారా ఖర్చయ్యే నీటిలో సగంతోనే భూగర్భ డ్రిప్ ద్వారా పంటలు పండించవచ్చు.
- వరి తదితర పంట విత్తనాలు మొలకెత్తడానికి మొదట ఒక తడి పెడతారు. మొలకెత్తిన తర్వాత.. భూగర్భ డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు. పొలంలో భూమి పై భాగం పొడిగానే ఉంటుంది. ఫలితంగా కలుపు సమస్య ఉండదు. చీడపీడల బెడద కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.
- మట్టిలో నీటి తేమ ఎంత లోతులో ఎంత ఉంది? అనేది ఎప్పటికప్పుడు గమనించి రైతు మొబైల్ లేదా కంప్యూటర్‌కు సెన్సార్లు సమాచారం ఇస్తాయి. నీరు పంటలకు అవసరం లేనంత కిందికి వెళ్తున్నదో లేదో తెలుసుకోవడానికి భూగర్భంలో అక్కడక్కడా సెన్సార్లు పెడతారు.
- భూగర్భ డ్రిప్‌తో అతి తక్కువ నీటితో, కరువు కాలంలోనూ పంట తీయవచ్చు. అయితే, దీన్ని ఏర్పాటు చేసుకోవడం అధిక ఖర్చుతో కూడిన పనే. ఎకరానికి రూ. 35 వేల నుంచి 50 వేల వరకు ఖర్చవుతుందని ఒక అంచనా.
- అమెరికాలోని మిన్నొసోట రాష్ట్రానికి చెందిన మొక్కజొన్న రైతు బ్రియాన్ వెల్‌డె తన 58 ఎకరాల పొలంలో భూగర్భ డ్రిప్‌ను గత ఏడాదిగా వాడుతున్నారు.



మొక్కజొన్న రైతుల సంఘం ఆర్థిక సాయంతో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. 5 అడుగుల దూరంలో 14 అంగుళాల లోతులో.. 8 అంగుళాల వ్యాసార్థం గల భూగర్భ డ్రిప్ పైపులను అమర్చారు. వీటి నుంచి డ్రిప్ టేపుల ద్వారా నీటిని మొక్కజొన్న మొక్కల వేర్లకు నేరుగా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ జూలైలో నీటి ఎద్దడి కాలంలోనూ తేలికపాటి ఇసుక నేలలో మొక్కజొన్న పంటను భూగర్భ డ్రిప్ వల్లనే కాపాడుకోగలిగానని, ఇదొక ఆశావహమైన ప్రత్యామ్నాయమని బ్రియాన్ వెల్‌డె అంటున్నారు. తొలుత ఎక్కువ పెట్టుబడి అవసరమైనప్పటికీ ఇది రైతుకు లాభదాయకమేనన్నారు.

- రసాయనిక వ్యవసాయంలోనైనా, సేంద్రియ / ప్రకృతి వ్యవసాయంలోనైనా భూగర్భ డ్రిప్ లైన్ల ద్వారా ద్రవ రూప ఎరువులను అందిస్తూ.. మంచి దిగుబడులు పొందడం అసాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
- అంతర పంటలు సాగు చేసుకోవాలనుకుంటే అందుకు అనుగుణంగా అదనపు భూగర్భ డ్రిప్ లైన్లను ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పంటల వ్యర్థాలు, గడ్డీ గాదంతో ఆచ్ఛాదనతో ప్రకృతి సేద్యం చేసే రైతులకు భూగర్భ డ్రిప్‌తో అధిక ప్రయోజనం చేకూరవచ్చు.
- మట్టి ఉష్ణోగ్రతలు, నేల స్వభావం, పంటల స్వభావం తదితర అంశాలను బట్టి భూగర్భ డ్రిప్ ప్రభావశీలత ఆధారపడి ఉంటుంది. బిందు సేద్యంలో ముందుకొస్తున్న ఈ కొత్తపోకడపై పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి సారిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు కూడా ఈ దిశగా దీక్షగా కదిలితే కరువు పీడిత రైతుల్లో కొందరికైనా మేలు కలుగుతుంది.

– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్

కాలిఫోర్నియాలో భూగర్భ డ్రిప్‌తో వరి సాగు!

అత్యధిక పరిమాణంలో సాగు నీరు అవసరమయ్యే వరి పొలాల్లో సైతం భూగర్భ డ్రిప్ వాడకానికి అమెరికాలోని కాలిఫోర్నియా రైతులు ఇజ్రాయెల్ సాంకేతిక సహకారంతో శ్రీకారం చుట్టారు. వరి పంటను భూగర్భ డ్రిప్‌తో పండించే సాంకేతికతపై విశేష పరిశోధనలకు ఇజ్రాయెల్‌లోని బెన్–గురియన్ విశ్వవిద్యాలయం పెట్టింది పేరు. వరి సాగుకు పేరొందిన మూడు అమెరికన్ రాష్ట్రాల్లో కాలిఫోర్నియా ఒకటి. సేంద్రియ వరి సాగులో పేరుగాంచిన 'లుండ్‌బెర్గ్ ఫామిలీ ఫామ్స్' సంస్థ బెన్–గురియన్ విశ్వవిద్యాలయంతో గత ఏడాది ఒప్పందం చేసుకొని, తొట్టతొలిగా వంద ఎకరాల్లో భూగర్భ డ్రిప్‌తో వరి సాగుకు ఉపక్రమించింది.

పెరుగులోని సూక్ష్మజీవులు పోషకాలను స్థిరీకరించగలవా?

- 'వారెవా.. పులిసిన పెరుగు ద్రావణం' కథనానికి విశేష స్పందన
- నాన్‌బీటీ పత్తిలో ప్రయోగాత్మకంగా వాడుతున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం



'వారెవా.. పులిసిన పెరుగు ద్రావణం' శీర్షికన ఆగస్టు 1న 'సాక్షి సాగుబడి'లో అచ్చయిన కథనం రైతుల్లో అమితాసక్తిని రేకెత్తించింది. ఈ అంశంపై రైతు లోకంలో విస్తృత చర్చ జరుగుతోంది. బిహార్‌లో కొందరు రైతులు 10–15 రోజులు పులియబెట్టిన పెరుగు ద్రావణాన్ని నీటిలో కలిపి పంటలకు ఎరువుగా, తెగుళ్లు, పురుగుల మందుగా సమర్థవంతంగా అనేక ఏళ్లుగా వాడుతున్నారని ఈ కథనం ద్వారా తెలుసుకొని ఆశ్చర్యచకితులయ్యారు. సోషల్ మీడియాలో ఈ కథనం హల్ చల్ చేసింది.

పంటలపై శిలీంధ్రమచ్చలు, తెగుళ్ల నివారణకు 3 రోజులు పులిసిన మజ్జిగను 100 లీటర్ల నీటికి 5 లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి / సేంద్రియ రైతులకు అలవాటున్న సంగతే. అయితే, పెరుగును 10–15 రోజులు పులియబెట్టి పంటలకు పోషకాహారంగానూ, చీడపీడల నివారణకు వినియోగిస్తుండటం ఆశ్చర్యకరం. ఇలాఉండగా, కొందరు రైతులు పులిసిన పెరుగు ద్రావణం వినియోగంపై పలు సందేహాలు వెలిబుచ్చారు. పులియబెట్టిన పెరుగు ద్రావణాన్ని ఎంత మోతాదులో, ఎన్నాళ్లకోసారి పంటలకు వాడాలని.. రైతులు అడుగుతున్నారు. కొందరు రైతులు తమకు తెలిసిన పద్ధతుల్లో పెరుగు ద్రావణాన్ని బిహార్ రైతుల మాదిరిగా ప్రయోగాత్మకంగా వాడి చూస్తామని చెబుతున్నారు. అయితే, ఈ కథనాన్ని ఆంగ్లంలో తొలుత ప్రచురించిన 'విలేజ్ స్క్వేర్' సంస్థను సంప్రదించినప్పటికీ వివరాలు తెలియరాలేదు.

పులిసిన పెరుగు ద్రావణంపై అధ్యయనం: డా. రామాంజనేయులు

పెరుగులో లాక్టో బాసిల్లస్ రకం సూక్ష్మజీవులు పుష్కలంగా ఉంటాయని, పులియబెట్టిన పెరుగును నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తే తెగుళ్ల బెడద పోతుందని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ జనరల్ డా. జీ వీ రామాంజనేయులు 'సాక్షి సాగుబడి'తో చెప్పారు. పెరుగులోని బాక్టీరియా, శిలీంధ్రాలతోపాటు ఫాస్ఫరస్ ఉంటాయన్నారు. అయితే, పెరుగులో చురుగ్గా పెరిగే సూక్ష్మజీవరాశి.. పంటలపై పిచికారీ చేసిన తర్వాత, నీటిలో కలిపి భూమిని తడిపిన తర్వాత ఎంతకాలం బతికి ఉండి ప్రభావం చూపుతుందో స్పష్టత లేదన్నారు. హానికారక సూక్ష్మక్రిములను చంపగలిగే లాక్టో బాసిల్లస్ సూక్ష్మజీవులు.. పోషకాలను భూమిలో స్థిరీకరించగలవా? అన్నదానిపై కచ్చితమైన సమాచారం కోసం అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. అయితే, తెగుళ్ల నివారణకు ఇంగువ / పులిసిన మజ్జిగ చల్లిన తర్వాత పంటలు చక్కగా కళకళలాడుతూ ఉంటాయన్నారు. దీనికి పుల్ల మజ్జిగలోని సూక్ష్మజీవుల వల్ల విడుదలయ్యే ఎంజైములే కారణమై ఉండవచ్చని డా. రామాంజనేయులు తెలిపారు. పులిసిన పెరుగు ద్రావణం వాడకంపై బిహార్ రైతుల అనుభవాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సూరజ్ నాన్ బీటీ పత్తి సేంద్రియ సాగులో పులిసిన పెరుగు ద్రావణాన్ని సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రయోగాత్మకంగా వివిధ మోతాదుల్లో పిచికారీ చేస్తున్నది. త్వరలో ఫలితాలను వెల్లడికానున్నాయి. (ప్రకృతి / సేంద్రియ వ్యవసాయంపై రైతులు తమ సందేహాల నివృత్తి కోసం సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలను 040–27017735 నంబరులో సంప్రదించవచ్చు).

వేరుకుళ్లు నివారణకు పెరుగు+పసుపు ద్రావణం!

బత్తాయి తదితర పండ్ల తోటలు తీవ్రనీటి ఎద్దడికి గురైనప్పుడు, కాపు నిలబెట్టడానికి ముందు ఎక్కువ రోజులు బెట్టకు ఉంచినప్పుడు ఆశించే వేరుకుళ్ల సమస్యను అధిగమించడానికి పుల్లమజ్జిగ, పసుపు ద్రావణం సమర్థవంతంగా పనిచేస్తున్నదని కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు రమణారెడ్డి 'సాక్షి సాగుబడి'కి తెలిపారు. 4 లీటర్ల పెరుగును 3 రోజులు పులియబెట్టి అర కిలో పసుపు కలిపి.. 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో చెట్లకు పాదుల్లో పోయడం లేదా డ్రిప్ ద్వారా అందిస్తే వేరుకుళ్లు పోతుందన్నారు.

అదేమాదిరిగా, బెట్ట పరిస్థితుల్లో ఈ ద్రావణాన్ని చీనీ తదితర ఉద్యాన తోటలపై పిచికారీ చేస్తే.. ఆకులపై తెల్లటి పొర ఏర్పడి.. సూర్యకిరణాలను పరావర్తనం చెందిస్తాయని, ఫలితంగా నీటి ఎద్దడిని తోటలు సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయని చెప్పారు. గత ఐదేళ్లుగా తమ ప్రాంతంలో ఉద్యాన తోటల రైతులు పుల్లమజ్జిగ, పసుపు ద్రావణంతో లబ్ధిపొందుతున్నారని రమణారెడ్డి వివరించారు.

బంకకు విరుగుడు.. పెరుగు+ పసుపు లేపనం!

పండ్ల తోటల మొదళ్లకు బంక కారే సమస్యను కూడా పెరుగులో పసుపు కలిపి పూస్తే చాలు.. బంక మాయమవుతుందని రమణారెడ్డి తెలిపారు. ఎకరానికి 4 లీటర్ల పెరుగులో అర కిలో పసుపును వేసి, బాగా కలిపి చెట్ల మొదళ్లకు పూయాలన్నారు. రసాయనాల లేపనంతో అదుపులోకి రాని బంక సమస్య పెరుగు, పసుపు కలిపి ఒక్కసారి పూస్తే చాలు మళ్లీ కనపడకుండా పోవడం తమ అనుభవమని ఆయన వివరించారు. రమణారెడ్డిని 94409 72504 నంబరులో సంప్రదించవచ్చు.



కొబ్బరి చెట్లెక్కి గెలలు దింపే పని సాధారణంగా మగ వాళ్లే చేస్తుంటారు. అయితే, కేరళకు చెందిన ఒక మహిళ ఉపాధి కోసం కొత్త దారి తొక్కారు. చరిత్రను తిరగరాశారు. ఒక పరికరాన్ని ఉపయోగించి సులువుగా కొబ్బరి చెట్లెక్కడంలో ఆరేళ్ల క్రితం శిక్షణ పొంది.. రోజుకు 30 చెట్ల నుంచి కొబ్బరి గెలలను దింపుతున్నారు. ఎత్తయిన చెట్లు ఎక్కుతూ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించారు. తన కాళ్ల మీద తాను చెట్టంత ఎత్తున నిలబడ్డారు...

కొబ్బరి చెట్లెక్కడం... ఆమెకు ఇష్టమైన పని!

తిరువనంతపురం జిల్లా వర్కాలా పట్టణం 'సునీ' స్వస్థలం. కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కోయడంలో కేరళలోనే ఆమె తొలి మహిళా కార్మికురాలు. ఆమెను అందరూ 'మారామ్ కేరీ' అని పిలుస్తున్నారు. ఈ మాటకు 'చెట్లెక్కే మనిషి' అని, 'అందరిదీ ఒకదారైతే ఈమెది మరొకదారి' అన్న రెండర్థాలున్నాయి. రెండో అర్థంలోనే అక్కడి వారు సునీని పిలుస్తున్నారు. ఇంట్లో వాళ్లు, బయటి వాళ్లు నిరుత్సాహపరుస్తున్నప్పటికీ.. 45 ఏళ్ల వయసులో ఆమె ధైర్యసాహసాలతో ముందడుగు వేశారు. ఆరేళ్ల క్రితం 45 రోజుల పాటు శిక్షణ పొంది మరీ ప్రత్యేకంగా రూపొందించిన పరికరాన్ని ఉపయోగించి కొబ్బరి చెట్లెక్కడం నేర్చుకున్నారు. అంతే కాకుండా.. ఈ పనిని తన వృత్తిగా ఎంపిక చేసుకున్నారు. అందరికన్నా ముందు నడచినందు వల్లే అందరూ ఆమెను 'మారామ్ కేరీ' అని పిలుస్తున్నారు.

కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు 'ఫ్రెండ్స్ ఆఫ్ కోకోనట్' కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పరికరం సహాయంతో కొబ్బరి చెట్లెక్కి గెలలు కోయడంలో 2011 నుంచి శిక్షణ ఇస్తోంది. అప్పటి వరకు మగవాళ్లు మాత్రమే కొబ్బరి చెట్లెక్కేవారు. అయితే, ఆ పురుషాధిక్య సంప్రదాయాన్ని తిరగరాస్తూ.. తొలి బ్యాచ్‌లోనే శిక్షణ పొందడానికి సునీ దరఖాస్తు పెట్టారు. 30 మంది అభ్యర్థుల్లో ఆమె తప్ప మిగతా వారంతా మగవారే. శిక్షణ పొందడానికి ఆమె కుటుంబ సభ్యులు సహజంగానే ఒప్పుకోలేదు. అయినా, తాను చేస్తున్న పని తప్పు కానప్పుడు మనసు మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆమె దృఢంగా నిలబడ్డారు. ఆయుర్వేద చికిత్స కోసం వెళుతున్నానని ఇంట్లో వాళ్లకు అబద్ధం చెప్పి శిక్షణ పొందారు. ఆమెకు ఉన్న ఆసక్తికి సాధన తోడవటంతో ఆమె చెట్లు ఎక్కే పనిలో కొద్ది రోజుల్లోనే నైపుణ్యం సాధించారు. 40–60 అడుగుల ఎత్తయిన చెట్లను సైతం నిమిషంలో ఎగబాకి అలవోకగా కొబ్బరి గెలలను దింపేయడం ఆమెకు అలవాటైపోయింది. తన ద్విచక్రవాహనం వెనుక వైపున పరికరాన్ని కట్టుకొని బయలుదేరి.. రోజుకు కనీసం 30 చెట్లు ఎక్కి కొబ్బరి కాయల గెలలను దింపుతూ.. జీవనోపాధిని పొందుతున్నారు. ఈ ఐదేళ్లలో ఆమె స్వయంగా 400 మంది మహిళలకు పరికరం సాయంతో కొబ్బరి చెట్లు ఎక్కటంలో శిక్షణ ఇచ్చి, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తోడ్పడ్డారామె. 'ఇది మగవాళ్లు మాత్రమే చేయగలిగిన పని అని మొదట్లో నాక్కూడా అనిపించేది. మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్లు చెప్పిన మాటలు అవే కదా.. అయితే, ఇప్పుడు నా భర్త కూడా చాలా మందికి ఈ పనిలో శిక్షణ ఇస్తున్నారు. దాంతో నా పని నిరాటంకంగా సాగిపోతున్నది..' అని నవ్వుతూ అంటారు సునీ. నేర్చుకున్న మహిళల్లో చాలా మంది చెట్లెక్కి కొబ్బరి గెలలు కోయడాన్ని వృత్తిగా స్వీకరించడం విశేషం. వారిలో పద్మకుమారి(35) ఒకరు. ఇరుగు పొరుగు ఇళ్లలో పనులు చేస్తూ నెలకు రూ. 3 వేలు సంపాయించే పద్మకుమారి.. చెట్లెక్కడంలో శిక్షణ పొందిన తర్వాత ఇప్పుడు కేవలం 3 రోజుల్లోనే ఆ మొత్తాన్ని సంపాయిస్తోంది!

– దండేల కృష్ణ, సాగుబడి డెస్క్

10,11 తేదీల్లో బెంగళూరులో ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్

Indian Technology Congress

వ్యవసాయ ఇంజనీరింగ్‌లో సరికొత్త పోకడలను, ఆవిష్కరణలను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా బెంగళూరులోని నిమ్‌హాన్స్ ప్రాంగణంలో ఈ నెల 10, 11 తేదీల్లో 'ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ 4.0' జరగబోతోంది. ఈ కాంగ్రెస్‌లో వ్యవసాయ ఇంజనీరింగ్‌కు పెద్ద పీట వేస్తున్నారు. పండ్ల తోటలు, సీజనల్ పంటల సాగులో విత్తనం వేయడం దగ్గర నుంచి, వనరులను అవసరం మేరకు పొదుపుగా తగిన సమయంలో వినియోగించడం, మట్టిలో తేమను తెలిపే సెన్సార్లు, వివిధ పనులను చక్కబెట్టే రోబోట్‌లు, డ్రోన్ల వినియోగం, ఇంటర్నెట్ ఆధారిత అప్లికేషన్ల ద్వారా దిగుబడులు పెంపొందించడంతో పాటు.. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలను రాబట్టే మెరుగైన మార్కెట్లను చేరుకోవడం.. వంటి ప్రతి దశలోనూ ఇంజనీరింగ్ ఆవిష్కరణల పాత్ర నానాటికీ పెరుగుతోంది. వ్యవసాయ ఇంజనీరింగ్ వృత్తినిపుణుల ఆవిష్కరణలను అందుబాటులోకి తేవడం ద్వారా వ్యవసాయంలో సమస్యలను అధిగమించడం, ఉత్పాదకతను పెంపొందించడంపై ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ దృష్టిని కేంద్రీకరిస్తోంది. ఐసీఏఆర్, ఇక్రిశాట్, నాబార్డ్ తదితర సంస్థల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమావేశం గురించి మరిన్ని వివరాలకు.. www.techcongress.net/ agri-tech వెబ్‌సైట్ చూడండి.

సెప్టెంబర్ 14-16 తేదీల్లో టింబక్టు సందర్శన

కరువు సీమ అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండలంలో బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడం.. 20 వేల మంది చిన్న, సన్న కారు రైతు కుటుంబాలను కూడగట్టి.. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలను వర్షాధారంగా సేంద్రియ సేద్యం చేయించటం, సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ చేయడం, పిల్లలకు ప్రకృతి విద్యనందించడంలో టింబక్టు కలెక్టివ్ సంస్థ కీలకపాత్ర పోషిస్తోంది. టింబక్టు కలెక్టివ్ చేస్తున్నదేమిటో స్వయంగా తెలుసుకోవాలనుకునే వారికోసం సెప్టెంబర్ 14–16 తేదీల్లో సందర్శకులను అనుమతిస్తారు. ఆంగ్లం (కొంత వరకు తెలుగు)లో సాగే ఈ సందర్శన శిబిరంలో పాల్గొనదలచిన వారు 099893 00332 నంబరులో లేదా timbaktu.info@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.

13న కషాయాలు, ద్రావణాలపై శిక్షణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈనెల 13న ప్రకృతి వ్యవసాయ విధానంలో తెగుళ్లు, చీడపీడల నివారణకు ఉపయోగించే కషాయాలు, ద్రావణాల తయారీ, ఉపయోగించే విధానంపై రైతు శాస్త్రవేత్తలు విజయ్‌కుమార్ (కడప జిల్లా), ధర్మారం బాజి (గుంటూరు జిల్లా) రైతులకు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన రైతులు ముందుగా పేర్ల నమోదుకు 97053 83666, 0863 – 2286255 నంబర్లలో సంప్రదించవచ్చు.

సాక్షి స్పోర్ట్స్
మంగళవారం 8-8-2017



ఆనంద్‌కు తొలి విజయం

సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్విఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి విజయాన్ని నమోదు చేశాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ఆనంద్ 29 ఎత్తుల్లో గెలుపొందాడు. తొలి నాలుగు గేమ్‌లను 'డ్రా'గా ముగించుకున్న ఆనంద్ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే), ఆనంద్ ఖాతాలో మూడేసి పాయింట్లున్నాయి.

ఎన్నాళ్లీ మందగమనం!

ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్ దయనీయ స్థితి
ప్రాతినిధ్యమే తప్ప పతకాలు గగనం
పురోగతికి ప్రణాళికలు అంతంత మాత్రం



ఆసియా క్రీడలు... ఆసియా చాంపియన్‌షిప్... కామన్వెల్త్ గేమ్స్... గ్రాండ్‌ప్రి సిరీస్‌లు... ఇలా ఏ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్ జరిగినా భారత క్రీడాకారులు పతకాలతో తిరిగొస్తారు. తమ అత్యుత్తమ సమయాలను నమోదు చేస్తారు. జాతీయ రికార్డులనూ తిరగరాస్తారు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్ క్రీడలు వచ్చేసరికి మాత్రం మనోళ్ల ప్రదర్శన తీసికట్టుగా మారిపోతోంది. ఈ వేదికలపై మన అథ్లెట్స్ గతంలో తాము సాధించిన అత్యుత్తమ ప్రదర్శనలను కూడా పునరావృతం చేయలేకపోతున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు సన్నాహక టోర్నీల్లో రాణిస్తూ ఆశలు రేకెత్తించి... తీరా అసలు పోటీల్లో మాత్రం చేతులెత్తేస్తారు. ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చిన్నదేశాలూ పతకాలు కొల్లగొడుతుంటే మనం మాత్రం ఎక్కడో నిలిచిపోతున్నాం.

సాక్షి క్రీడావిభాగం

మూడున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్‌కు ఒకే ఒక్క పతకం వచ్చింది. 2003లో పారిస్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీ జార్జి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఆ తర్వాత ఆరుసార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లు జరిగినా భారత క్రీడాకారులు పతకం సమీపానికి కూడా వెళ్లలేకపోయారు. అర్హత టోర్నీల్లో రాణించడం... ప్రపంచ పోటీలకు బెర్త్‌లు సంపాదించడం... ఆ తర్వాత బరిలోకి దిగి, రిక్తహస్తాలతో తిరిగి రావడం పరిపాటైంది. 2015 బీజింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వికాస్ గౌడ (డిస్కస్ త్రో), ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్), లలితా బబర్ (మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్) ఫైనల్లోకి ప్రవేశించినా పతకం మాత్రం నెగ్గలేకపోయారు. ఈసారి భారత్ నుంచి అత్యధిక 25 మంది ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ జాబితాలో కేవలం నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో)పైనే కాస్త ఆశలు ఉన్నాయి. గత ఏడాది అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ జావెలిన్‌ను 86.48 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకం సాధించడమే దీనికి కారణం. అయితే అండర్–20 చాంపియన్‌షిప్ ప్రమాణాలను సీనియర్ స్థాయితో పోల్చలేము. కానీ గత ప్రదర్శనను పక్కన బెట్టి క్వాలిఫయింగ్, ఫైనల్ ఈవెంట్ రోజున రాణించివారినే పతకం వరిస్తుందనే విషయం గమనార్హం. దాంతో నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన పునరావృతం చేస్తే ఫైనల్‌కు చేరవచ్చు.

ఆ ఇద్దరికి మొండిచేయి...

జూలై తొలి వారంలో భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించినవారు ప్రపంచ చాంపియన్‌షిప్‌కు నేరుగా అర్హత సాధిస్తారని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ప్రకటించింది. మహిళల 1500 మీటర్లలో పీయూ చిత్రా (కేరళ), 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో సుధా సింగ్ విజేతలుగా నిలిచి 'లండన్' బెర్త్ ఖాయం చేసుకున్నారు. అయితే ఈ ప్రదర్శనతో లండన్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరడం కూడా కష్టమేనని ఏఎఫ్‌ఐ అధికారులు వ్యాఖ్యానిస్తూ చిత్రా, సుధా సింగ్‌లను ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు పంపించకపోవడం గమనార్హం. ఇక మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీచంద్ అర్హత ప్రమాణ సమయాన్ని అందుకోకపోయినా... కనీస సంఖ్యలో ఎంట్రీలు ఉండాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ద్యుతీ చంద్‌ను ఈ పోటీలకు ఆహ్వానించింది. కానీ ద్యుతీచంద్ తన అత్యుత్తమ సమయాన్ని నమోదు చేయడంలో విఫలమై హీట్స్‌లోనే వెనుదిరిగింది.

ప్రణాళిక లోపం...

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చిన్న దేశాలూ పతకాలు గెలుస్తున్న చోట భారత క్రీడాకారులు ఎందుకు విఫలం అవుతున్నారనే విషయంపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య, కోచ్‌లు, క్రీడాధికారులు చెప్పే కారణాలు ఎన్నో ఉన్నాయి. అయితే అథ్లెటిక్స్‌లో ఒకప్పుడు ఎంతో వెనుకంజలో ఉన్న ఆసియా దేశాలు నేడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచే స్థాయికి వచ్చాయి. స్ప్రింట్ ఈవెంట్స్‌లోనూ ఆసియా క్రీడాకారులు జమైకా, అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికాలాంటి మేటి దేశాలకు పోటీనిచ్చే స్థాయికి చేరుకున్నారు. ఆయా దేశాలు ఒక పక్కా వ్యవస్థను ఏర్పరచుకొని, సుదీర్ఘ ప్రణాళికలు రూపొందించి వాటిని పకడ్బందీ అమలు చేస్తూ ఇప్పుడు వాటి ఫలితాలను అందుకుంటున్నారు. అయితే భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్ సమయంలో క్రీడాకారుల వైఫల్యంపై హడావిడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం సాధారణమైపోయింది. ఇకనైనా అథ్లెటిక్స్ సమాఖ్య పారదర్శకంగా, ప్రణాళికయుతంగా వ్యవహరించి... ప్రతిభాశీలురను గుర్తించి... వారికి అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిరంతరం శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాలి. స్కూల్, కాలేజీ, యూనివర్సిటీలలో అథ్లెటిక్స్ ట్రాక్‌లను నిర్మించేందుకు ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలి. ఇలా చేస్తే ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే దశాబ్దకాలంలో భారత్ నుంచీ ప్రపంచ, ఒలింపిక్ విజేతలు అవతరించే అవకాశముంది.

మహిళల 400 మీటర్లు: నిర్మలా షెరాన్ (తన హీట్స్‌లో 52.01 సెకన్లతో నాలుగో స్థానంలో నిలిచి చివరిదైన 21వ బెర్త్‌గా సెమీఫైనల్‌కు అర్హత ; సెమీఫైనల్లో టాప్-8లో నిలిస్తే ఫైనల్‌కు చేరుతుంది)

'లండన్' ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన

మహిళల 100 మీటర్లు: ద్యుతీచంద్ (తన హీట్స్‌లో 12.07 సెకన్లతో ఆరో స్థానం ; ఓవరాల్‌గా 47 మందిలో 38వ ర్యాంక్).

పురుషుల 110 మీటర్ల హర్డిల్స్: సిద్ధాంత్ తింగలాయ (తన హీట్స్‌లో 13.64 సెకన్లతో ఏడో స్థానం ; ఓవరాల్‌గా 41 మందిలో 31వ ర్యాంక్).

మహిళల జావెలిన్ త్రో: అన్ను రాణి (తన క్వాలిఫయింగ్ గ్రూప్‌లో 59.93 మీటర్లతో 10వ స్థానం ; ఓవరాల్‌గా 31 మందిలో 20వ ర్యాంక్).

మహిళల హెప్టాథ్లాన్: స్వప్న బర్మన్ (5,431 పాయింట్లతో 31 మందిలో 26వ స్థానం)

పురుషుల మారథాన్: గోపీ థోనకల్ (2గం:17ని:13 సెకన్లతో 28వ స్థానం)

మహిళల మారథాన్: మోనిక అథారె (2గం:49ని:54 సెకన్లతో 92 మందిలో 64వ స్థానం)

పురుషుల 400 మీటర్లు: మొహమ్మద్ అనస్ (తన హీట్స్‌లో 45.98 సెకన్లతో నాలుగో స్థానం ; ఓవరాల్‌గా 52 మందిలో 33వ ర్యాంక్).



బోల్ట్... బిజీ బిజీ!

రిటైర్మెంట్ తర్వాత వ్యాపారం వైపు

లండన్: 'నా కంపెనీ ఎనర్టర్‌లో ఇప్పుడు మీరు షేర్‌లు కొనుగోలు చేయవచ్చు'... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసు ముగిసిన మరుసటి రోజే ఉసేన్ బోల్ట్ అభిమానులకు చేసిన విజ్ఞప్తి ఇది. ట్రాక్‌ను వీడిన తర్వాత తన ఆలోచనలేమిటో బోల్ట్ స్పష్టంగా చెప్పేశాడు. ఇప్పటికే తాను భాగస్వామిగా ఉన్న, కొత్త వ్యాపారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అతను సిద్ధమవుతున్నాడు. షూస్ లోపలి భాగంలో ఉపయోగించే ప్రత్యేకమైన అంతర్జాతీయ స్థాయి ఇన్‌సోల్‌లను ఈ కంపెనీ తయారు చేస్తుంది. బోల్ట్‌కు ఈ సంస్థలో వాటా ఉంది. మరోవైపు తన సొంత షూ బ్రాండ్‌ను 'టు ద వరల్డ్' లోగోతో తీసుకొచ్చే ఆలోచన కూడా అతనికి ఉంది. అయితే 15 ఏళ్ల వయసు నుంచి అతనితో అనుబంధం కొనసాగిస్తున్న టాప్ స్పోర్ట్స్ బ్రాండ్ 'పూమా' మాత్రం బోల్ట్‌ను వదిలిపెట్టాలని భావించడం లేదు. ఇప్పటి వరకు ప్రచారకర్తగా మాత్రమే ఉన్న బోల్ట్‌ను తమ ఉద్యోగిగా మార్చుకొని కరీబియన్ దీవుల్లో వ్యాపార బాధ్యతలు అప్పజెప్పాలనుకుంటున్నట్లు ఆ సంస్థ సీఈ జోర్న్ గిల్డెన్ చూచాయగా చెప్పారు. 'ఫోర్బ్స్' లెక్కల ప్రకారం గత ఏడాది కాలంలో బోల్ట్ సంపాదన 34.2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 218 కోట్లు). ఇందులో 10 మిలియన్ డాలర్ల వరకు 'పుమా'నే అతనికి చెల్లిస్తోంది. జమైకాలోని కింగ్‌స్టన్‌లో బోల్ట్‌కు 'ట్రాక్స్ అండ్ రికార్డ్స్' పేరుతో సొంత రెస్టారెంట్ కూడా ఉంది.



ప్రేక్షకుల తీరు మారలేదు!

బహుమతి ప్రదానోత్సవ సమయంలో గాట్లిన్‌కు మళ్లీ వెక్కిరింతలు

లండన్: ఒకవైపు అభిమాన ఆటగాడు బోల్ట్ ఓడిన అసంతృప్తి... మరోవైపు విజేతగా నిలిచిన వ్యక్తి గతంలో రెండుసార్లు డోపింగ్‌లో పట్టుబడి తిరిగొచ్చిన వాడు... దాంతో రేసు ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకులు తమ అసహనాన్ని దాచుకోలేకపోయారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కూడా దానిని ప్రదర్శించారు. బోల్ట్ కాంస్య పతకం అందుకునే సమయంలో మైదానం మారుమోగేలా చప్పట్లతో అభినందించిన వారు గాట్లిన్ పేరు రాగానే 'డోపీ... డోపీ...డోపీ' అంటూ మళ్లీ వెక్కిరించారు. స్టేడియంలో ఒక మూలన కొంత మంది గాట్లిన్‌కు మద్దతు తెలిపినా... ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు గేలి చేయడాన్ని కొనసాగించారు. అయితే ఆ సమయంలో గాట్లిన్ మాత్రం ఎలాంటి భావోద్వేగాలు కనబర్చలేదు. అమెరికా జాతీయ గీతం వినిపించే సమయంలో గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిలబడ్డాడు.


టోరీ బోవీ

ఒలింపిక్ విజేతకు షాక్

- ఎలైన్ థామ్సన్ ఘోర వైఫల్యం
- మహిళల 100 మీటర్ల విజేత టోరీ బోవీ

లండన్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్ప్రింట్స్‌లో మరో సంచలనం... ఈసారి మహిళల విభాగంలో! 100 మీటర్ల పరుగులో రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ఎలైన్ థామ్సన్‌కు పరాభవం ఎదురైంది. కనీసం ఆమె పతకం కూడా గెలవలేకపోయింది. 10.98 సెకన్లతో ఐదో స్థానంతో సరి పెట్టుకుంది. ఈ పోటీల్లో అమెరికాకు చెందిన టోరీ బోవీ 10.85 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. మారీ జోసీ లౌ (ఐవరీకోస్ట్–10.86సె) రజతం గెలుచుకోగా, షిఫర్స్ (నెదర్లాండ్స్–10.96సె) కాంస్యం నెగ్గింది. 2015 బీజింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 4x100 రిలేలో స్వర్ణం, 200 మీ. పరుగులో రజతం సాధించిన థామ్సన్... గత ఏడాది రియోలో 100మీ., 200 మీ. రెండింటిలోనూ స్వర్ణాలు సొంతం చేసుకుంది. తాజా ఫలితంతో రియోలో పరాజయానికి బోవీ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఈ ఒలింపిక్స్‌లో ఆమె 100 మీ.లో రజతం, 200 మీ.లో కాంస్యం గెలుచుకుంది.

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేత

బీసీసీఐ నిర్ణయంపై కేరళ హైకోర్టు తీర్పు


రాఖీ వేడుకలో శ్రీశాంత్ కుటుంబం

కొచ్చి: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న పేసర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. అతడిపై ఉన్న నిషేధాన్ని కేరళ హైకోర్టు ఎత్తివేసింది. అలాగే శ్రీశాంత్‌కి వ్యతిరేకంగా బీసీసీఐ తీసుకున్న చర్యలన్నీ జస్టిస్ మొహమ్మద్ ముస్తాక్ రద్దు చేశారు. 2013 ఐపీఎల్ ఆరో సీజన్‌లో ఉద్దేశపూర్వకంగా ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే కారణంతో క్రికెట్ బోర్డు శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించింది. అయితే ఈ విషయంలో తనను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా పేర్కొన్నప్పటికీ బోర్డు మాత్రం తన వైఖరి మార్చుకోలేదని గతేడాది శ్రీశాంత్ కేరళ కోర్టులో కేసు వేశాడు. దీంతో బీసీసీఐ కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు... తమ అంతర్గత క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదని పేర్కొంది. తమ విచారణలో అతడు దోషిగానే తేలాడని స్పష్టం చేసింది. ఇదిలావుండగా కోర్టు తీర్పును బీసీసీఐ గౌరవించాల్సి ఉంటుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు మాథ్యూ అన్నారు. ఈ తీర్పు వెలువడిన సమయంలో కోర్టులోనే ఉన్న శ్రీశాంత్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మళ్లీ క్రికెట్‌పై దృష్టి సారించి కేరళ రంజీ జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తానని 34 ఏళ్ల శ్రీశాంత్ అన్నాడు.

ఇంగ్లండ్‌దే టెస్ట్ సిరీస్

మాంచెస్టర్: సొంతగడ్డపై అదరగొట్టిన ఇంగ్లండ్... దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. సోమవారం ముగిసిన చివరిదైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. నాలుగో రోజు 380 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌటైంది. ఆమ్లా (83), కెప్టెన్ డు ప్లెసిస్ (61) పోరాడినా లాభం లేకపోయింది. 39 పరుగుల వ్యవధిలోనే దక్షిణాఫ్రికా చివరి 7 వికెట్లు కోల్పోయింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' మొయిన్ అలీ (5/69), అండర్సన్ (3/16) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ గడ్డపై 1998 తర్వాత మొదటిసారి ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం సాధించడం విశేషం. 252 పరుగులు చేయడంతో పాటు 25 వికెట్లు పడగొట్టిన మొయిన్ అలీ, 19 వికెట్లు తీసిన మోర్నీ మోర్కెల్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'లుగా నిలిచారు.

యూకీ ర్యాంక్ మెరుగు



న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ సోమవారం విడుదల చేసిన ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 159వ స్థానానికి ఎగబాకాడు. వాషింగ్టన్‌లో జరిగిన సిటీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అతను క్వార్టర్ ఫైనల్లో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. దీంతో యూకీ 41 స్థానాల్ని మెరుగుపర్చుకున్నాడు. భారత్ తరఫున అతనిదే అత్యుత్తమ ర్యాంకు కాగా... రామ్‌కుమార్ 179వ స్థానంలో కొనసాగుతున్నాడు. డబుల్స్ ర్యాంకుల్లో రోహన్ బోపన్న (21వ) ర్యాంకులో ఏ మార్పు లేదు. లియాండర్ పేస్ రెండు స్థానాలు కోల్పోయి 62వ ర్యాంకుకు పడిపోయాడు.

జులన్‌కు రూ. 50 వేలేనా?

భారత మహిళా స్టార్ క్రికెటర్‌కు ఎయిరిండియా 'చౌక'బారు ప్రోత్సాహం

కోల్‌కతా: గత కొన్నాళ్లుగా ఎయిర్‌లైన్స్ సంస్థలు చౌక టికెట్లతో ప్రయాణికుల్ని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. బహుశా ఎయిరిండియా కూడా ఇదే ఫార్ములాను ప్రోత్సాహక సందర్భానికి వాడుకున్నట్లుంది. ఇటీవల జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో విశేషంగా రాణించిన భారత స్టార్ క్రికెటర్ జులన్ గోస్వామికి రూ. 50 వేల ప్రోత్సాహం, ప్రశంస పత్రంతో సరిపెట్టి చేతులు దులిపేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'ఈ సంస్థ నా కుటుంబంలాంటిది. నా కెరీర్ ఎదుగుదలకు వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఈ రోజు నన్ను ఇలా గౌరవించడం చాలా ఆనందంగా ఉంది. నాలాగే వివిధ క్రీడల్లో రాణిస్తున్న వారందరిని ఈ సంస్థ ఇలాగే ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'నని తెలిపి సంస్థ పరువు నిలిపే ప్రయత్నం చేసింది. ఇచ్చిన డబ్బు కన్నా సంస్థ గౌరవానికే ప్రాధాన్యమిచ్చిన జులన్ నిజంగా గ్రేట్! 2006 నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్న జులన్‌కు డిప్యూటీ మేనేజర్ నుంచి మేనేజర్‌గా పదోన్నతి కల్పించారు. మరోవైపు ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్న రైల్వే క్రీడాకారిణులకు ఆ సంస్థ రూ. 13 లక్షల చొప్పున నగదు ఇవ్వడమే కాకుండా ప్రమోషన్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే.




సోదరీమణులతో రవీంద్ర జడేజా

నేను బుద్ధిమంతుడిగా మారగానే...

రవీంద్ర జడేజా అసహనం

జామ్‌నగర్: ఐసీసీ తనపై ఒక మ్యాచ్ నిషేధం విధించడం భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను తీవ్రంగా కలచివేసినట్లుంది. రెండో టెస్టు గెలిచాక 'కలలంటే నిద్రలో వచ్చేవి కాదు. మీకు నిద్ర లేకుండా చేసేవి. కష్టానికి తగిన ప్రతిఫలం' అంటూ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ట్రోఫీతో సహా ట్వీట్ చేసి అతను తన ఆనందాన్ని పంచుకున్నాడు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే అతనిపై నిషేధం పడింది. దాంతో ఘాటైన వ్యాఖ్యతో తన బాధను కూడా జడేజా ట్విట్టర్ ద్వారానే వ్యక్తపరిచాడు. 'నేను బుద్ధిమంతుడిలా మారడమే ఆలస్యం. లోకం మొత్తం దుర్మార్గంగా మారిపోయింది' అని అతను ట్వీట్ చేశాడు. జట్టుకు దూరం కావడంతో జడేజా బోర్డు అనుమతితో వెంటనే భారత్‌కు వచ్చేశాడు. తన ఇంట్లో సోదరీమణులతో అతను రాఖీ పండుగ జరుపుకున్నాడు.

ఐసీసీ అతి...


జడేజా నిషేధంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో ఐసీసీని ఆయన తీవ్రంగా విమర్శించారు. 'జడేజాపై నిషేధం విధించే అంశంలో అంపైర్లు, రిఫరీలు అతిగా వ్యవహరించారు. మైదానంలో ఘటనలపై ఐసీసీ కఠినంగా వ్యవహరించడం మంచిదే కానీ ప్రత్యేకంగా జడేజా విషయంలో వారు చాలా ఎక్కువ చేసినట్లు అనిపిస్తోంది' అని గావస్కర్ అన్నారు.

సిగరెట్ పీకలతో తారురోడ్లు!



పొగ తాగితే ఆరోగ్యానికి చేటని అందరికీ తెలిసిన విషయమే కానీ.. సిగరెట్ల పీకల వల్ల పర్యావరణానికి ముప్పని ఎంతమందికి తెలుసు? అవును ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు ఆరు లక్షల కోట్ల సిగరెట్ పీకలు నదులు, సముద్రాల్లోకి చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయి. త్వరలో ఈ పరిస్థితిని మార్చేస్తామంటున్నారు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఎలాగంటే సిగరెట్ పీకలను వేడి తారులో కలిపినప్పుడు వాటిల్లోని ప్రమాదకరమైన రసాయనాలు తప్పించుకునే పరిస్థితి ఉండదని, ఫలితంగా రహదారి ఏర్పాటుకయ్యే ఖర్చు, కాలుష్యం తగ్గుతాయని చెప్పారు. పైగా సిగరెట్ పీకలను ఉపయోగించి వేసిన రోడ్లపై వేడి కొంచెం తక్కువగా ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ అబ్బాస్ మోహజెరాని అంటున్నారు. దీంతోపాటు కొన్ని ఇతర రంగాల్లోనూ సిగరెట్ పీకలను వాడవచ్చునని అబ్బాస్ తెలిపారు.

క్రిస్పర్‌తో ఎన్నో వ్యాధులకు చెక్!



జన్యుమార్పులను కచ్చితంగా, సులువుగా చేయగలిగే క్రిస్పర్ టెక్నాలజీ మరో ముందడుగు వేసింది. మధుమేహంతోపాటు ఊబకాయాన్ని కూడా తగ్గించేందుకు షికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు క్రిస్పర్ టెక్నాలజీతో ఒక వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. క్లోమం ద్వారా ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు జీఎల్‌పీ1 అనే హార్మోన్ ఉపయోగపడుతుందని తెలుసు. ఇదే హార్మోన్ ఆకలిని తగ్గించగలదు. ఈ నేపథ్యంలో క్రిస్పర్ టెక్నాలజీ సాయంతో జీఎల్‌పీ1 హార్మోన్‌లో షికాగో శాస్త్రవేత్తలు మార్పులు చేసి దాని జీవితకాలాన్ని పెంచారు. దీర్ఘకాలం పాటు శరీరం మొత్తం తిరిగేలా చేయగలిగారు. ఒక యాంటీబయోటిక్ మందుకు స్పందిస్తూ జీఎల్‌పీ1 హార్మోన్‌ను అధికంగా ఉత్పత్తి చేసేలా చేశారు. ఈ మార్పులన్నీ చేసిన జీఎల్‌పీ హార్మోన్‌ను చర్మ కణాల్లోకి చొప్పించి పరిశోధన శాలలో వాటిని పెంచారు. కొంతకాలం తరువాత ఈ కణాలకు గాలి సోకేలా చేసినప్పుడు.. అవి పలు పొరలున్న చర్మం లాంటి అవయవంగా మారింది. దీన్ని ఎలుకల చర్మానికి అతికించారు. ఈ ఎలుకలు యాంటీబయోటిక్ మందుతో కూడిన ఆహారాన్ని తిన్నప్పుడు వాటిల్లో జీఎల్‌పీ1 ఎక్కువగా ఉత్పత్తి అయింది. ఫలితంగా రక్తంలో ఇన్సులిన్ శాతం పెరిగి మధుమేహ లక్షణాలు నెమ్మదించాయి. కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు కూడా జన్యుమార్పిడి చర్మమున్న ఎలుకలు పెద్దగా బరువు పెరగలేదు. సాధారణ ఎలుకలు బాగా లావెక్కాయి. జన్యుమార్పిడి తాలూకు ప్రయోజనాలు పొందేందుకు ఇదో వినూత్న పద్ధతని, భవిష్యత్తులో ఇది మధుమేహం, ఊబకాయంతోపాటు అనేక ఇతర వ్యాధుల చికిత్సకూ ఉపయోగపడే అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త షియాంగ్ వూ అంటున్నారు.



తేళ్ల నైవేద్యంతో కొండలరాయుడి మూల విరాట్



నోట్లో తేలు ఉంచుకున్న చిన్నారి

కొండలరాయుడికి తేళ్ల నైవేద్యం

కోడుమూరు రూరల్: దేవుళ్లకు ఎక్కడైనా పాలు, పండ్లు, ఫలహారాలను నైవేద్యంగా పెడతారు. కర్నూలు జిల్లా కోడుమూరు కొండపై వెలసిన కొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను నైవేద్యంగా సమర్పించారు. ప్రతి ఏటా శ్రావణమాసం మూడో సోమవారం ఈ వింత ఆచారాన్ని ఆనవాయితీగా పాలిస్తున్నారు. ఈ ఏడాదీ భక్తులు కొండపై ఉన్న చిన్న చిన్న రాళ్లను కదిపి.. వాటి కింద ఉండే తేళ్లను పట్టుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. తేళ్లను పట్టుకునే సమయంలో అవి కుట్టినా స్వామివారి ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే తగ్గిపోతుందని భక్తుల విశ్వాసం.

మేధా పాట్కర్ నిరాహార దీక్ష భగ్నం

భోపాల్: సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ నిరవధిక నిరాహార దీక్షను సోమవారం మధ్యప్రదేశ్ పోలీసులు భగ్నం చేశారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్వాసితులకు సరైన పునరావాసం, పరిహారం కోరుతూ గత 12 రోజులుగా మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా చిఖాల్దాలో పాట్కర్ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించామని స్థానిక పోలీసులు తెలిపారు. పాట్కర్‌తో పాటు మరో 11 మందిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.



అల.. మింగేసేలా.. సోమవారం జపాన్‌లోని అకి తీరంలో తుపాను అలల విశ్వరూపం..

శ్రీవారికి సరికొత్త స్వర్ణ సర్వభూపాల వాహనం



సాక్షి, తిరుమల: తిరుమలేశుని సేవకు సరికొత్త స్వర్ణ సర్వభూపాల వాహనం సిద్ధమైంది. 9 కిలోల బంగారం, 380 కిలోల మేలిమి రాగితో సిద్ధం చేసిన ఈ వాహనం తయారీకి రూ.2.5 కోట్లు ఖర్చయింది. సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1 వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారిని ఊరేగించనున్నారు. ఇప్పటికే రూ.1.59 కోట్లతో కొత్త స్వర్ణ ముత్యపు పందిరి వాహనం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. సోమవారం సర్వభూపాల వాహనాన్ని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పరిశీలించారు. కాగా, చంద్రగ్రహణం సందర్భంగా సోమవారం సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి మంగళవారం వేకువజామున 2 గంటలకు తెరిచి శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించాక, 7 గంటల నుంచి సర్వదర్శనం అమలు చేస్తారు.

మా విడాకులు!

సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా మంకమ్మతోటకు చెందిన శ్రావణి (పేరు మార్చాం) హైదరాబాద్‌లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అమెరికా సంబంధం వెతికారు. బంధువుల ద్వారా గోదావరిఖనికి చెందిన కల్యాణ్ (పేరు మార్చాం)తో సంబంధం కుదిరింది. అమెరికాలో హెచ్1బీ వీసాతో కల్యాణ్ ఉద్యోగం చేస్తున్నాడు. శ్రావణి తల్లిదండ్రులు కట్నాలు, కానుకలతో సహా అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. నెల రోజులకు కల్యాణ్, శ్రావణి దంపతులు అమెరికా వెళ్లిపోయారు. కానీ శ్రావణి తల్లిదండ్రుల ఆనందం ఆరు నెలల్లోనే ఆవిరైపోయింది. అమెరికాలో తన భర్త వేధింపులు, ఆడబిడ్డ ఛీత్కారాలను శ్రావణి ఫోన్ చేసి చెప్పింది. ఇదేమిటని ప్రశ్నిస్తే కల్యాణ్ విపరీతంగా కొట్టి మెట్ల మీది నుంచి తోసేశాడని చెప్పింది. అయితే కొంతకాలం భరించాలని, పరిస్థితిలో మార్పు వస్తుందంటూ తల్లిదండ్రులు సముదాయించారు. కానీ పరిస్థితి మారలేదు. మొదటి పెళ్లి రోజు విందు సమయంలోనూ శ్రావణిని 'వంట చేయరాదు, ఆడబిడ్డను గౌరవించడం తెలియదు, భర్తతో ఎలా ఉండాలో తెలియదు..' అంటూ సూటిపోటి మాటలతో వేధించారు. దీంతో ఆవేదనకు గురైన శ్రావణి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయినా భర్త పట్టించుకోలేదు. ఆడబిడ్డ భర్త శ్రావణిని ఆస్పత్రిలో చేర్చారు. మరోవైపు కల్యాణ్ మాత్రం శ్రావణిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్పత్రిలో అపస్మారక స్థితి నుంచి బయటపడిన శ్రావణి ఇది తెలిసి హతాశురాలైంది. అమెరికాలోని ఓ స్నేహితురాలి సహాయంతో స్వదేశానికి తిరిగొచ్చింది. అప్పటి నుంచి కల్యాణ్ కుటుంబం ఫోన్లన్నీ స్విచ్ఛాఫ్. పదిహేను రోజుల తర్వాత కల్యాణ్, శ్రావణిలకు అమెరికా కోర్టు ఇచ్చిన విడాకుల పత్రాలు కరీంనగర్‌లోని శ్రావణి తల్లిదండ్రుల ఇంటికి చేరాయి. ఇక్కడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి.. ఆవేదనలో మునిగిపోయింది.. ఇది ఒక్క శ్రావణి కథ కాదు.. రాష్ట్రంలో ఎన్నారై యువకులను పెళ్లి చేసుకొని మూడ్నాళ్లు కాకుండానే విడిపోతున్న వందలాది మంది యువతుల దీన గాథ. ఎన్నారై పెళ్లిళ్లపై కేసుల సంఖ్య గత నాలుగేళ్లుగా ఏటికేడు పెరిగిపోతోంది. ఈ సంఖ్యలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని జాతీయ మహిళా కమిషన్ కూడా స్పష్టం చేసింది.

ఎన్నారై సంబంధాల ఆనందం మూణ్నాళ్ల ముచ్చటే

- వివిధ కారణాలతో విడిపోతున్న జంటలు
- ఎన్నారై విడాకుల కేసుల్లో తెలంగాణ రెండో స్థానం
- స్వదేశంలో వివాహం చేసుకొని విదేశాల్లో విడాకులిస్తున్న భర్తలు
- దిక్కుతోచని స్థితిలో తిరిగి వచ్చేస్తున్న యువతులు
- హిందూ వివాహ చట్టాన్ని పరిగణనలోకి తీసుకోని విదేశీ న్యాయస్థానాలు
- స్వల్ప కారణాలకే విడాకులు మంజూరు... పిల్లల అప్పగింతలోనూ భర్తలకే ప్రాధాన్యం
- హిందూ చట్టాన్ని పరిగణనలోకి తీసుకునేలా చేయాలని కోరుతున్న మహిళా కమిషన్..

ఇరు వైపులా కారణాలు

భార్యాభర్తల మధ్య కలహాలు, అపోహలు కొంతవరకు సాధారణమే. కానీ ఎన్నారై పెళ్లిళ్ల విషయంలో మాత్రం విభిన్న కారణాలు కనిపిస్తున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. విదేశాల్లో విలాసవంతమైన జీవితం, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి.. భార్యాభర్తల దూరం పెరగడం, కొందరు భార్యలు భర్తలను పట్టించుకోకపోవడం, కొందరు భర్తలు భార్యలను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడం వంటి కేసులు నమోదవుతున్నాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎన్నారై యువకులకు పెళ్లికి ముందే వివాహేతర సంబంధాలు ఉండి.. పెళ్లయ్యాక భార్యకు ఆ విషయం తెలియడంతో కలహాలు మొదలై పరిస్థితి విడిపోయేదాకా వస్తోందని అంటున్నారు. వీటితోపాటు అహంతో వచ్చే సమస్యలు, లేట్‌నైట్ పార్టీలు, ఎవరికి నచ్చినట్టు వారు ఉంటుండటం, కాపురాలు చేయకపోవడం, పిల్లల్ని కనే విషయంలో అభిప్రాయ భేదాలు, ఒకరి కుటుంబం గురించి మరొకరు ఆరోపణలు–ప్రత్యారోపణలు చేసుకోవడం.. ఇలాంటి కారణాలతో ఎక్కువగా విడిపోతున్నారని సీఐడీ వుమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు తెలిపారు.

ఏటా పెరుగుతున్న కేసులు

ఎన్నారై భర్తలు చేస్తున్న మోసాల కేసులు ఏటా పెరిగిపోతున్నాయి. 2014లో 59 కేసులు నమోదుకాగా, 2015లో 69 కేసులు, 2016లో 92 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో మే చివరి వరకు 53 కేసులు నమోదైనట్టు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఎన్నారైలపై 498ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేసినా.. వారిని ఇండియాకు రప్పించి, అరెస్టు చేసే అవకాశం ఇక్కడి పోలీసులకు లేకుండా పోయింది. వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత.. ఏదైనా సందర్భంలో స్వదేశానికి వస్తే గానీ అదుపులోకి తీసుకోవడం జరగడం లేదు. కేసుల విషయం తెలిసిన ఎన్నారైలు రాష్ట్రానికి రావడం లేదని పోలీసులు చెప్తున్నారు.



పెళ్లి హిందూ చట్టం.. విడాకులు విదేశీ చట్టం..

హిందూ సంప్రదాయం, ఇక్కడి చట్టం ప్రకారం వివాహం చేసుకుంటున్న ఎన్నారై యువకులు.. విడాకులను మాత్రం విదేశీ చట్టం ప్రకారం ఇచ్చేస్తున్నారు. డబ్బు, స్థానిక పరిచయాలను ఉపయోగించుకుని అక్కడి కోర్టుల్లో కేసులు వేయడం.. తన భార్యతో అభిప్రాయ భేదాలు, అనుకూలత లేదంటూ విడాకులు పొందడం.. వాటిని భారత్‌లోని భార్య చిరునామాకు పోస్టు చేయడం జరుగుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం తెలిపారు. అలాంటి కేసుల్లో విదేశాల్లో ఉంటూ న్యాయ పోరాటం చేయడం యువతులకు ఎలా సాధ్యమని పేర్కొన్నారు. విదేశాల్లో ఎన్నారైలు వేసే విడాకుల పిటిషన్లకు సంబంధించి హిందూ చట్టాన్ని పరిగణనలోకి తీసుకునేలా విజ్ఞప్తులు చేస్తున్నామని తెలిపారు.

పిల్లల కోసం మరింత ఆవేదన



వివాహమై పిల్లలు పుట్టాక విడాకులిస్తున్న కేసుల్లో మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. డిపెండెంట్ వీసాపై విదేశాల్లో ఉంటున్న తమ భార్యను భర్త ఏదో ఓ కారణంతో స్వదేశానికి తిరిగి పంపి.. పిల్లలను మాత్రం తమ వద్దే ఉంచుకుంటున్నారు. దీంతో పిల్లలను తీసుకువచ్చేందుకు అక్కడి కోర్టుల్లో ఎంత ప్రయత్నించినా కుదరడం లేదని సీఐడీని ఆశ్రయించిన మల్లిక (పేరు మార్చాం) తెలిపారు. హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వెళ్లాలంటూ తన భర్త తనను పంపించాడని.. తీరా ఇక్కడికి వచ్చిన రెండు రోజులకే విడాకులు తీసుకుంటున్నట్టు తెలిసిందని వెల్లడించారు. పిల్లలను తన వద్దకు రప్పించుకోవడానికి అమెరికాలోని కోర్టుకు వెళ్లి చాలా ప్రయత్నించానని చెప్పారు. కానీ పిల్లలను తనకు ఇచ్చేందుకు అక్కడి కోర్టు నిరాకరించిందని తెలిపారు. ఎవరు ఎక్కువ ఆదాయం సంపాదిస్తే వారి వద్దే పిల్లలుండాలన్న విదేశీ చట్టంతోపాటు పిల్లలు అమెరికాలోనే పుట్టినందున అక్కడి స్థానికులవుతారని.. దాంతో ఇండియాకు తీసుకెళ్లడం కుదరదని కోర్టు పేర్కొందని తెలిపారు.

అన్నీ ఆలోచించి వివాహం చేయాలి



"అబ్బాయికి అమెరికా ఉద్యోగం, జీతం మాత్రమే ఆలోచించకూడదు. అతడి వ్యక్తిత్వం ఎలాంటిది? కుటుంబ సభ్యుల మనస్తత్వాలు ఏమిటన్న విషయాలను ఆరా తీయాలి. అమ్మాయి, అబ్బాయి ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నాకే వివాహం జరిపించాలి. ఎన్నారైలు విదేశీ చట్టాల ప్రకారం త్వరగా విడాకులు పొంది, ఇండియాలోని అమ్మాయికి పంపిస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు మహిళా కమిషన్, పోలీసు దర్యాప్తు బృందాలు విదేశాంగ శాఖపై ఒత్తిడి తెస్తున్నాయి. వివిధ దేశాలతో హిందూ చట్టంపై ఒప్పందం చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అది అమల్లోకి వస్తే ఎన్నారై భర్తల ఆగడాలకు చెక్ పెట్టవచ్చు.."

– సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా

Published and Printed by K.Ramachandra Murthy, Editorial Director, on behalf of Jagati Publications Limited, Published at 6-3-249/1, Sakshi Towers, Road No. 1, Banjara Hills, Hyderabad - 500 034,
Printed at Jagati Publications Limited, Sakshi Press, Plot no. D-75 & E-52, Industrial Estate (APIE), Balanagar, Medchal Dist. and Survey No. 127, Plot No. 12, Mallapur Village, Nacharam, Medchal District. Editor: V. Murali, Phone No. +91-40-23256000 (30). RNI Reg No. TELTEL/2008/23482.